GOVERNMENT ORIENTAL MANUSCRIPT LIBRARY
INDEXING FOR TELUGU MANUSCRIPT

Sl. No.	Particulars	Details
1	Language	TELUGU
2	Material	Leaf Mss.
3	Bundle Number	TEL B 0215
4	Work Number	R 1777
5	Page No (From... To)	1 to 440
6	Name of the Work	BHASKARA RAMAYANAMU
7	Subject	RAMAYANAMU

వానరసేంవరియునవలనాకె [illegible] రి [illegible]
శ [illegible] పాత్రిం [illegible] నరిగానిదివ [illegible]
[illegible] బిరియుం చరిత [illegible] ములన్ బచరి [illegible]
[illegible] దత తేసను గ్రంచను [illegible] బలాడు [illegible]
[illegible] ప్రసన్నతగం [illegible] నులంద [illegible] రాములచేసి
లతాలమును బరగ [illegible] చిత్తవేవం [illegible] పత్రవిశాలలలామ
లుమాలవియుచ్చరుల [illegible] పాలు [illegible] దిగ్గబాలవమువద్విమడాశనిరఘు

…క్షేపించెద నే విస్తారిం పా . దిత న్నాదిప్పు రత్నము। యనెసు … [illegible]

యనెప్పు నేసేము। గౌ ాని సంత్తానవ ప్తం. దిరిమ ాట్లు లుల రా . [illegible] … [illegible]

స్తైన ల ాశె [illegible] ప్పుకం. ముదిత్రా [illegible] త్తనే లద్వైగ్ను … [illegible] ాఖ. నవ ల

నేసేమ గంధ రాయ తగా ాసు రసా ాసుము (గ్రా) లి సెల … లు పట్టిచా నే

ళాంక రక్షి ఖుల దేశైమ నెం త్రుం దము. దము నె ని ది చి … [illegible] మొత్తము

త్తె అంతర్మలే దుర్గా … నె మా [illegible] త్తి కే . దా . దిది దెసం నసే [illegible]

నే \ (శ్రీ) మ్మరి సాబి యా ప్రా [illegible] … [illegible] వ [illegible]

నబనవేపాలపేత్తురు బు — ఈవ [illegible]

[illegible]

శ్రీ ... వర్ణ ... తంత్ర రథ ... [illegible] ... గుణ ... [illegible] ... మంత్రము ... [illegible] ... ప్రవిధి ... [illegible] ... యెుక్క ... [illegible]
... [illegible] ... నిసనలు ... [illegible] ... వములనే ... [illegible] ... వములు ... [illegible] ... యమం ... [illegible]
... [illegible] ... గత ... [illegible] ... లు ... [illegible] ... గతవిష్ణు ... [illegible] ... సంత్ర ... [illegible] ... రామ ... [illegible]
... [illegible] ... సంత్ర ... [illegible] ... వము ... [illegible]
... [illegible] ... యెుమ ... [illegible] ... ముననర్వముప్రమువా ... [illegible] ... సంత్ర ... [illegible] ... విష్ణు ... [illegible]
... [illegible] ... గత ... [illegible] ... వము ... [illegible] ... సంత్ర యెుక ... [illegible] ... నిము ... [illegible]
... [illegible] ... నింతిన ... [illegible] ... మవములు ... [illegible]
... [illegible] ... గామ ... [illegible] ... యెు ... [illegible]

తివిమ [illegible] రితంబునకతి త్త్రంబగుసుతీర్థ నా శ్రమంబు లబ్ధ [illegible] పితవానలకా లమేఘుం డున్నసు ఋషివృత్తవయు [illegible] నయు। రామనివృత్తి ంధ్యానినియుం డునను।నుతగేతృతన

[illegible] ంతూను నిష్ఠాంద [illegible] ద్రసా వివనకెలచెవనుం డునగనగనన్నవల [illegible] మునిపలనా చిశ్రమంబుల ద్దైవాంతవన్న [illegible] శరీరుండ [illegible] కరబ్ధం గుతద [illegible] వనంబుల్లదే [illegible] తృహమ రుపత్రయుండునను।వా [illegible]

ధత్రఘావమవి [illegible] నసు [illegible] వరిగ్రవాసం [illegible] నుగనత్రిమనవామునిపునా [illegible] యుంబిచ్చియు [illegible] నసా యపుణ్యనివన్న నా రఘ్నం [illegible] నంగవా గంబూసాంగెనవియుల్లవితెంథ్తు

[illegible] రఖమా నాకనంద [illegible] బునువ్వెరచ్చ [illegible] మా నవయు [illegible] ంబులున।నంవధ్రమా నె ఖాలపా దవంబులున [illegible] రిమా ఋషిమా నాతిదివ [illegible] గనంబులున।వృత్తి రనమా నానివా రబలుఖు

నవవా యువమా నె [illegible] రరుబునునం త [illegible] పిత [illegible] దేవతుల [illegible] నువతవా రి నా పతినమా నె తివ నం బులునున।వము [illegible] ధ్నివమా నవ్వ వితా సౌనా కవాంబులునను [illegible] వమ త్రాముపాన్విమా

నన్నం [illegible] ంబుసానగ్రువత్తు నాతన వనంబునన [illegible] సా [illegible] ంవు [illegible] తిమునను [illegible] దముడువిరా థం దుకానావత్తు [illegible] నింగులు [illegible] సమచ్చుబాలదికృతయు

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

౧౦

నమతెంచి బవెంచువా [illegible] నవి నిరా [illegible] వెలుపగ [illegible] నరగ [illegible] వతుపు వృది ఖూ [illegible] తసూ [illegible] బునా [illegible]

[illegible] రల [illegible] డి తెము [illegible] తెంబు [illegible] లంగసు [illegible] బుధా [illegible] లరెరయుం బునం బునుడెం [illegible] లని

[illegible] చిరుం [illegible] రావల [illegible] రంగ [illegible] కాంసవెం [illegible] సంద [illegible] రింగం [illegible] సంబూ [illegible]

[illegible] రవధూ [illegible] తెంబుగా [illegible] రాఘు [illegible] రాతులెబూ

[illegible] మతంబు [illegible] నంబెని నదియు [illegible] రంయుంబు నరుగ రాఘవ [illegible] రంబునిపైదెపిం గాంచియు [illegible] వమువావ [illegible] లమదొ

[illegible] రమునాతి [illegible] రువ [illegible] తమువారుతుం [illegible] నదిగత [illegible] తవుపుతు [illegible] బుపృథు [illegible] వచెం

[illegible] రవంబునిం [illegible] చరితాం [illegible] గునె [illegible] వవా

తులం దశ [illegible] గుణం ధనా [illegible] మం త్రుడు [illegible] రవ [illegible] యునేమ [illegible] నతులతు [illegible] లమొప్పగ [illegible] మవిరితా [illegible] తయు [illegible] ఖరతా [illegible] త్రు [illegible]

[illegible] యేనెను [illegible] ఖువంఖునం [illegible] యమదా [illegible] నందిగా [illegible] మం ఖు [illegible] వలన [illegible] ఖు [illegible] తవలల [illegible]

[illegible] మా [illegible] నమ [illegible] (౧) [illegible] వన్నన [illegible] తలమ [illegible] తు [illegible] నిత [illegible] సుగాం [illegible]

[illegible] తశ్రుగా [illegible] దశ [illegible] ఖు [illegible] కరము [illegible] ఖుయ [illegible] రగి [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

తపనప్రాగల్భనామే నాశకనాత్రివైలయ్యమనే [illegible] తపపతి [illegible] పతిరాజీవపంచలపదయుగళుడు రుచిరేఖావళిచిత్రా [illegible] నదన
నదామణిరాశిస్ఫురదుదురకనత్ [illegible] రమ్యదకరిపురగాదు [illegible] దనరన [illegible] ని మమనననవనే [illegible] మంత్రి [illegible] మవన్నగం [illegible]
తేశివాలంకృతా [illegible] నఖం [illegible] దవ [illegible] సుమమన [illegible] దవ [illegible]
[illegible] రుతిప్రం [illegible] వరు [illegible] రుండ [illegible] రాబిరాజ [illegible]
[illegible] తుపలల [illegible] ప్రవముద్రు [illegible] రాయుం [illegible]
[illegible] గాత్రవర్త [illegible] రుయుం [illegible]

యు క్షు [illegible] వా [illegible] యు [illegible] ధు [illegible] వు [illegible] ద [illegible] మ ము వె ద వు [illegible] వె [illegible] ం వె [illegible]

[illegible] ం బు న గె [illegible] ం ధ [illegible] గ వ [illegible] యు వు ద ప్పు అ శ్రీ వ న చి [illegible] త్తె వి [illegible] సె ం [illegible] వె పి [illegible]

ము ల పి ం చి ద ను ర ల వా - యు [illegible] త్తై వి న తి సె ం ద్రి । యు [illegible] ము ల ం ష్టు సం గ మం బు తే । యె వి ధ ర [illegible] ము వే స్వ రు ం డు [illegible]

ష్ట యు శి ఖ ర గ ల కా గ - ర వం [illegible] త్తై యు వి నే త చ ల ం బు [illegible] లత్తు గాం (వ ర వ డి [illegible]

న ర ం గ బు వ శే [illegible] గ ము [illegible] వి వా - కు [illegible] యు న వ విం [illegible] ం డి యు [illegible] త ల [illegible] ర మ ం త్ర యు [illegible] త చ ల ం బు న [illegible]

[illegible] త్త్ర యు [illegible] వం డ [illegible] ం బు ధి [illegible] శ్రీ వత్రం బు ని [illegible] యు ం డు [illegible] వ తి ం వ [illegible] స్తు తి యు [illegible]

[illegible] ధరము ంపువను [illegible] ంచి|రము గాపెను నివృత్తి [illegible] పరమ
[illegible] యుత ఖపా [illegible] తనయుడై లుమ [illegible] గం [illegible] రు
[illegible] తశ్రీ లుడు|బ [illegible] నమున [illegible] దవలవరి వృతుడై
[illegible] ంబు [illegible] లవే [illegible] లు [illegible] రుమునతి [illegible] వనబులయుగ [illegible]
[illegible] గా [illegible] |వ రమువెుుదంబు నం జెల [illegible] గ
[illegible] లుమని [illegible] నియో [illegible] గి ంచి నంబ వం గ [illegible] ంచరు
[illegible] తంబు బితమె [illegible] బువవ

[illegible] వ [illegible] ంచాపనన సంక్రలం ఖున రవ ధూవను [illegible] వన [illegible] తనతమం ది [illegible] రవంబు [illegible]
త పుష్పితష్టి తి ఋరా [illegible] క్ష్మిత వెల్లిన [illegible] ఖరద [illegible] వయు [illegible] లగాం [illegible] ధ్యవ [illegible] దు [illegible] ఋతు [illegible] వెంత్తు
[illegible] బరం ఋనే [illegible] వి ఖ [illegible] లఋలరా [illegible] నల్లన డి [illegible] త్ర [illegible] న యువ్యు ధి వ రా క్రమ వెంత్త యు వెచ్చి [illegible] ప్రావ
[illegible] తలవతఋడ గుభవ [illegible] ని గాం చి యు [illegible] యుం [illegible] నయు దర సం [illegible] మవ్య ల ఋ నదే [illegible] మ వ [illegible] యు నేం దు వ రగాం [illegible]
[illegible] విభుం [illegible] దివ క్కలువడ [illegible] త మ్మెన చిత్త మ ల ర [illegible] యువ్యు [illegible] రమ
[illegible] దవ ల [illegible] నా [illegible] న ఋ పవల్తు [illegible] మ [illegible] వెర వయు [illegible] యుం త్త యు [illegible] ది యు [illegible] వు
[illegible] దివ [illegible] యు [illegible] వేత [illegible] నాన యు [illegible] యుం [illegible] వర [illegible] వధి [illegible] రు

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
మిన్నం కైవేళ యుని సౌమ్య ది శైం త్ర యుసు తను క [illegible] ముక పఠ ఉం త్ర దా క ర ధు ము [illegible] తు శు [illegible] [illegible] తాం తస్మె గ్రా దా వరి వ తు [illegible] సం త్ర [illegible]
తవం ధు పతి యుం చి త క్షి రాయె గం బు క చి [illegible] రిం గా [illegible] వం శ్వ పతి హ బు [illegible] సన్య [illegible] [illegible] భ స ఖ్యం త్రై వా వి బాం వి యుం చి త త్వ దం బు [illegible]
ధు సు ని చి రసం త్రౌ సు సా సుం దులొ త వె ద తం [illegible] వ సవ సు నం ప వి వ [illegible] సు [illegible] యుం డు స త వి త్రిం చి రా వ సు వ త్రం [illegible] యు భి ఖ్యా నం [illegible]
ఖ తషిం చి వ త రా ష్ట్ర సుం శై తు గి డి క తు క కం వ [illegible] త్రం భం త్ర యు [illegible] [illegible] త్ర రా వ కా ల ది గ సా డి వి వే వా [illegible]
వ [illegible] ఒవే తు త్రై వ [illegible] వం ధిం చి వి రు తు లం త్ర ప్పై వి డి [illegible] తు లం [illegible] ది తె [illegible] గ ద తే [illegible] గ యం [illegible] వ ము ఖు దె బ మె స గే [illegible] రా బా [illegible] బు ద త్వ రా [illegible] చి స రశ్మి [illegible]

౧౦

ధుమ్రేతుడగినవరవములు లు గాని యుద్ధదశరథేశ । [illegible]

నాశ్రేమం బునకన్నా డెనఘవరితు । తజ్జలపారల [illegible]

ఘనతరనవ్యాదక్షాప్తుకగావలు లు దా రుగగ ॥ [illegible]

బువారకరా వేలులు । వాతిదలివనిగగజ్జ [illegible]

బుద్రా యుబం ఘుదేవవసుఖవు తీసుకవుం [illegible]

[illegible]

[illegible]

[illegible] క్షత్ర పాటవము [illegible] క్షురవాటు [illegible] మునిశ్రేష్ఠ [illegible] నా [illegible]
మునిసి [illegible] రా [illegible] తను కత్తి [illegible] నెగ్గి తవవెం త్రరంబ విశేష సాము గనలుంగాలు నృత్తెగతి [illegible] నె తమ [illegible] ఋషి [illegible] గ [illegible] దల త్రయు త్రనమిగి విచదశ తెం ఘనిదుసమ [illegible] ఘన [illegible] విచదము నెగ్గ
నిగుల్లం [illegible] విడుతె చెత్రమ్మునగ కలగలిగెం చిద [illegible] వుచ్చా వలవల్లి సాదముల తెరనెగ్గ [illegible] విలక్ష్మి కాలు [illegible] విమువచమునెం చలుపునేత తెలప్రాలు త్తెనె లమి గత [illegible] తి నిధ [illegible] నగసత [illegible] వ
పాండవవల్లె కరణి సాత్త్వ బు [illegible] వ త్తరణు నగుత్వా నల్లనలక్షు వతినె [illegible] నిక్షమర్తరి [illegible] నెగి వా లంలు లుగత నత్తలవా ల్లపము [illegible] గగా తతినవ [illegible] గు
కాంతులున్నత్తం నిలుజెం శ్వగాను నె యల్లవియునె జేనినిర్గానిగి [illegible] తనరనెతెం [illegible] చిత్రణి [illegible] మిత్రదెరనియున్నవి విశ్వత్రిపు యనసు [illegible] నతత్రద [illegible] గనె [illegible] విశ్వం
నలదనేదేశ్వ సత్తులయులపులు త్రరితేతయుత్త లరులనెం దవిశ్వ దన మెల్లు [illegible] నత్రరత [illegible] వ [illegible] గ [illegible] యుత [illegible] నచ్చరి [illegible] యులు [illegible] రముచ [illegible] దృ [illegible]
ముద(గ)దానము లదవనము కాతబ్బి విపబ్బి [illegible] త్రల నిరం [illegible] దరనెవా [illegible] యులమద్విమ [illegible] దంబు [illegible] నెవ్వశి [illegible] తివిలనతా [illegible] వులతె [illegible] ని గురులవినయా [illegible] కమా [illegible] ధిపదెం త్రనెగ

[illegible]

[illegible]

[illegible]

తని చ్చినం [illegible] [illegible]

నసుంగాం [illegible] కరకాం [illegible] వులవుం [illegible]

[illegible] త్రరంబు [illegible]

[illegible]

[illegible] త్రిపురారీ [illegible]
[illegible] సద్యోగామ లఘు [illegible] వాహనము [illegible]
[illegible] పుంగవుండు [illegible] మధామ [illegible]
[illegible] నుత్రాము [illegible]
[illegible] వినుతసుతు [illegible]
నందను [illegible] పురందరనతి [illegible] మధరము [illegible]
[illegible]
[illegible] తుకేమె [illegible] వాదవనం [illegible]

మోక్షక నిశ్శల లక్ష్మీ తవ పట్టువస్త్రములు [illegible] దాక్షిణా [illegible] మచంద్రుడు విమల [illegible]
[illegible] బుధ్ధి తాల [illegible] యుడనె [illegible] ధరియి [illegible]
నెరు [illegible] గలలక్ష్మి [illegible]
వంబునద [illegible] రవి [illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

తెకువదె మెరు డాలగనై [illegible] మున తి జూవా కుడి వి వి దె సుఘను సకారిని యూా బూాము
దసు ఘనమిది గూా ఖిను గిమతాందన గూా రావె తి నా నవా త్మ బు న వాా రు నా విదు
లముగదనకై దరుడెగ యూా పెకిని వధ కెం వి తబలు [illegible] కను నివంము నెరదవితి।

[illegible]

త్రివర్గంబు సుశ్రావాదిసరవర [illegible] ంబులు దక్షములు దిగా [illegible] ధేర [illegible] ప్రత్యేకవర్గంబు లు మొదలిదియంబు సుఖ [illegible] ంబులు [illegible] ల తనరవు [illegible] బుధు గుణదీపకరధ్వా [illegible]
విధిషగాయింబు వ [illegible] దరనరనైడేనరా శరపదంబులునే యయు విప్రబారసులవాక్యంబులు నిగుడనేను బంధాధిపన నంబులు సంక్షేపింపులవంబ [illegible] గధ [illegible] ంబులు వైరయు [illegible] ంబులు
సుతావాశ్వబవాంకరవంబులు సువదివ [illegible] ంబులు సు దికృవాంకకృవకక [illegible] ంబులు సు [illegible] దంగవు [illegible] రవంబులు సుతాంశవి [illegible] ంబులుసు [illegible] ంబులు సుతా
శ్వేను యతూర్వవిప్రాధంబులు సువివిధ [illegible] ారవంబులు సు [illegible] ంబులు సు [illegible] తలతురగవారితం [illegible] బు సు [illegible] దనను [illegible] లు సు [illegible]
ఘూర్ణపు కలకలంబులు సునందదక్షగాగతపు [illegible] రబుసకాల వాలంబులు సు [illegible] ధుకలగ [illegible] ంబు సవ [illegible] రంబివగాం ఋమ ఖవిసనస్తనవా [illegible] పల్లవ [illegible] కినల యుమూగాగ
తలనవాస్త్రైవంగశక్రాదంబులు [illegible] పత్రంత్రదూరపకే [illegible] ంబులు [illegible] రతా [illegible] గ [illegible] ంబు [illegible]
[illegible] నయా [illegible] నగర్వంబు [illegible] ౧౧ంత్రావ [illegible] నైనేనై [illegible] ంబులివిక్రత్రను [illegible] రతర యు [illegible] ౯౨౪

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

దిం ప్రోన ప [illegible] నవశు [illegible] పవి [illegible] రాఘవుం గన్న [illegible] నము యూ లయూ తిన ముదిం బి వర రా బా [illegible]
దరహా [illegible] తముతమ యుక్త తుసరి గిరి శవి వెం శవల్లభా [illegible] తతరు [illegible] ఉత్త మ [illegible] దసుం దరుం డగుర ఘున ందనుం డు [illegible] భ్రాతులం బును వి మరా [illegible] రుణ వం తు
[illegible] తపల్లవితకుసుమితఫలితతరువా యుం [illegible] శోభితం బగు సన్నిలం బును సుగ్రీవుని దేశ తుపుం బి సుత్ర [illegible] బు నవ [illegible] విధియుం [illegible] [illegible] లం గ [illegible] యు
[illegible] గిన విడు బం బ గు చూపినము చి త [illegible] భూ [illegible] ఖులు యుద్ధా శి తం బు గ్రా సము తూ చిరం [illegible] రలు [illegible] వర గొ వన దా యూ [illegible] లు ము [illegible] వ బా ంబవ దా
లక పక్షత ప్రా [illegible] బం బుం [illegible] రవుం [illegible] వంద [illegible] త వంత్రి [illegible] నవుల్లని తవదన వుం ప్రాం త్రి [illegible] సుగ్రీవున [illegible] [illegible] లుదవ [illegible] నర్వని విం వ్వ [illegible] ర [illegible] తవ [illegible] మా సుకు దు
తృవ తా [illegible] ప [illegible] రి [illegible] తధుపు [illegible] తు దర [illegible] తనతి వి శా రదుం ఘ మా [illegible] సుము [illegible] కు రా ఘవుం డి [illegible] న రగ [illegible] లు న [illegible] దా [illegible] సు

తమనవరతి బాసు [illegible] పరిగొ తము యునతు [illegible] గతరత్న [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

ವತುರುದಶ್ಶೀಲದತ [illegible] ಮುಲವತಿಮ್ಮನ [illegible] ಮುಲರಾಖ್ಯದಿದವುನೆಂದ್ಮ [illegible] ವನೆಯಾಲ [illegible] ತೆಂಗಜರಿವೆ ಗೆನತಲನಡೆಯುತ್ತ [illegible]

ಮೂಾರುಗಾವ [illegible] ರತ್ನಕರ [illegible] ಂಬರಯುಗಸುಪಾಶವ [illegible] ದಿಶೆಖಾನದು [illegible] ಧಾಸರಾನಗಮಂದರ [illegible] ನವಿತ್ತಿ [illegible] ನಿದಪಾತೆ [illegible] ರನಿನ ಯುಂತ್ರಿತ್ತಾಂ [illegible] ನತುವೂ [illegible]

ಕಲ್ಪಿತು ನಗ್ನಯಿತೆ ದಾಖವಳವರದವಿ ಬಿಂಬಿವೂ [illegible] ವತಿನವನ್ನವರಿಲಂಬವೂ ನೆಪ್ಪವರು ಗಾವಾರಿದ್ಧ [illegible] ಯತೆಗವಾರಿಧ [illegible] ಯುವಮು ಜಿ॰ ಹೆದುತನಿತೆರವರಿವುತ್ತ [illegible] ನತಂಪುಥು ಖಂಬುನ [illegible]

ವಾತಿಗೆ ವಿರವಾತ್ರಿಶಾನುತ್ತಾ [illegible] ವುನಪಿತ್ತ್ರಿಗಾ [illegible] ತಸೆಂದರಾತ್ರಿಯು [illegible] ರುಮಲ ಯುಂದುವಲವಪದಕ್ಕಿ ತಿನ [illegible] ಲಯಂದುದಾತುಬಂಧುರ ನತಿನೆಗನಾಜುನವ್ಯ [illegible] ಮಂತಲಿತ್ತಲಂತ್ತಲ ಮಂಬು

[illegible] ಗಗು ಪನ್ನಾಂಧ [illegible] ವುವಿ [illegible] ನುರವ್ಯ [illegible] ಲನಾಥದಿತನ [illegible] ದವುತ್ತಲಂಭಸಂಭವನವಿನಗ [illegible] ದನಸ [illegible] ವಿಪುಲತರವ್ಮ ನೆತವುತಿನಿವಿರವಾಮಂದಿ [illegible] ಗಾಖಾಸುರವಳುಮ

ಲವರನೆಂಗಭೂಾ [illegible] ಯುಜ್ಜ [illegible] ವನಜಿಸವತಿ ವಾರಾಶಿಮು [illegible] ನಂತ್ರ [illegible] ಲುವನುವಂ ಗಿಗಿಂ ವಿದವ [illegible] ನಿಬಿಾಲರವಾರಿಬೂ [illegible] ಬಲ ಬ್ಬಿನಿ [illegible] ಸುವು [illegible] ನಂಭಲವ [illegible] ಯುವ [illegible] ವಿನ್ನ [illegible]

[illegible]

[illegible]

౨౮

గాధికి నెవ్వరు దధ యుత కనకమద [illegible] రవి యొళ్ళుల క్షైవక్షి వరగి వే [illegible] లవళ్ళురం బ్బినకే [illegible] దివ్యకిరా మ్మివిభూ [illegible] యువెన్ను గతిలంక త్రియంబు నరయం క్రాంబ్బియు [illegible] ధ్యులకుల కాల వనాల వర్ధంబు గాగుల [illegible] నిదాను
రింగి [illegible] యునా తంబు నకర [illegible] దికె [illegible] తుబలాల తంభులకు నేమంబు గలుగు నక్షివేదిం బ్బ్రుతర [illegible] దదుల వేతంకుంబుల కులా బాలయు [illegible] యుటు విను [illegible] ంబు నగులం [illegible] ంగల వారని యుకరగ్గుల త్రంగు
కల వావత్స్య పుకయుంను మా [illegible] ప [illegible] బుంబునకై [illegible] ద్దత్వ సన్మన [illegible] వయుక్షిసంథిమ మక్కంఖులు [illegible] దే. మరియు నిరం [illegible] [illegible] రఘువే దునికరంబులు ళు నిగో [illegible]
న్రినా గ్రామ [illegible] ముర ద్విదితి క్షీరంబు రేచినసను [illegible] వ న్నికరవ్వమునగంవ ప్సిరగవ్వనిఖక్షర వ్యవ [illegible] త్రప్ర [illegible] వఖ్ఖిదా షేవను [illegible] ంబు నగ్రాది దిత్యు లువెలుం [illegible] గాం లలాం [illegible]
క్షమునా వ [illegible] మంబు వివ [illegible] ద్యగనంవ్వు [illegible] లా వరక్ష్మముద [illegible] యుకెతాంక్షె విను మతింవ్వబు లంబుదు వలంబును ంగదిరియు దిరినుకృతయుతుత్తనకృతయు భరుచా కాంబు లంబర్వ
మనుకృత్తివదనం [illegible] కక్షి [illegible] వ [illegible] బులు రాం [illegible] ంత్తరంబు నింతనె క్కిత [illegible] కాయాల వనమురాయు [illegible] లకాల నంద్యగా [illegible] విం ప్పు నద్య్యక సావ [illegible] నం [illegible] మురవ [illegible] ర వలకా [illegible]
[illegible] తురవ్వో [illegible] యు నె [illegible] నంబు నసను [illegible] గ [illegible] వారగములాసం దనత్రమ [illegible] వత [illegible] మా నంబయులాఘ మువూ క్షైవ త్రైవే ంం త్రాంబు లు నమరంబు నళ్ళివి తుడునంత్రరంబ [illegible] దా

పుత్రికిచ్చె గురిసె దక్షుయునాత్మ రు... నె మెఘుమయి వ...నక కులుశ్యపా ... లమొలమంతు ...లు ... నెనంత్రు రస్తా... మధ ... ంఘులం దితికి మ...రవనకలు గా ... యు ఘూన్నైఘ్యనియత్రా తెనె కులు మయి వర్యారఘు ంఘులపాటి ఘా
మమయు తెనగనలు ... లు గెంపులు చితంబులు దెలుపులు వారితవనక మలు లుకైతకరంబులు గల్గి ... నెరుడు ... లన ధృష్టు నెధా ... యు త్ర దశమునిబాల దెనెప్రభుప్రతి తెరా ... లుడెక ... వవసంతు రజు ముత్రా నుపులు విడు గాయుయా ... వి
చడిడియుత్రా ... తె గుల్లా లూనెతంతె ... ఆదవములు నసరె ॥ ధృతలలపై ... తదాంత గెనుగిపుతత్రకె ... యుక్తబాంతు పయువంగాగనకద ంబునె రువనత నెనంత్రు గెడు నిలుడు నిరువమునివ తెనచరిర ... నా భా
తావలి యుసు ది క్ష తెల్ల బాందివె దివి రనము ॥ వాంబుధింజైనకి ... రదామువింక్తు తుమగగ్నిలపు కంఘ్లామెుండదెం త్రు యు తాలునా ... యుఘ్యుల ... డబాన్నైనంత్రనం త్రుగ్రకనమునగాని యూత్రయ
నెంత్రయు మయుసమునెన గుదులునిత్రములు ॥ హా ... విమనసంబునెనా ... నవిడి చిత్రిర్యంబి నయిత్రు నినా దివట్టి యుడగనికనా తెనెభ్రమ్యగిరిత రుఘా ... లపా ... స్తులను ... లుబుపయినెవి ండిపా ... లవుదువరతరత్ర
లపా ... లవరిమన్రమ్యతెఖా నమూనుతైపరనిదెడ్డి వ్యవరులు నుపా ... యు తెకె తెనిడి ... రులవా ... నిచిత్రరువునను ... నిదిదితంబుగనిశ్చలవర్తి సంతగనిభ్రవభ్ర ... యు లవర ... త్రమ వ్రవకాయ తెను ... తచెష్ట తగవి ... మునెసమువత్రి దారితా
లవా ... యునతిపతికముని రెఖా ... నా ... ఖవుని ... లునిచా ... తపా ... రశరస్తూ ... లములంబాంవియుంపమంమను నైవపతితెనిరభా ... ప్యా ... నిగ్రనప్లనెనెవత బంచ భూ ... తవమునిగ్రవమ్రయునాయు నవునిని త్రవము లనెనెము లునెబాదగా

[illegible]

రసవులతానవా [illegible]

మునేఘా విలవిరేనె [illegible]

మువతెక్కరినెగా దుంచు బుగదు అవుం తలివగుల [illegible] రశి । యునురసాధునేకులతానవా వు తిశయి [illegible]

తాంగయునురువడి సుకలునలగా [illegible] [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

తడ తా నొపలు ంవ రతి నా [illegible] రప్పి రిడు ర [illegible] ంమ [illegible] దత్తు ంబు [illegible] కంప్పుం బు [illegible] సమ [illegible] ము నమిం బి టి వ్వ శరవము ల [illegible] భ [illegible]

ల్లు గనె నెతుం తిమి తవా వవు [illegible] పుత్రపురధవ [illegible] ప్రనె నవ [illegible] శధి పై సురి రయి చము [illegible] ంద్రు [illegible] బు లవె [illegible] లగ తి చ శ్రవి రా మయి [illegible] బిచె నిశి తు చవా [illegible] లు [illegible]

తాం తరవము [illegible] వముని గి [illegible] తు ర మ నకే [illegible] త్రి రి తుం త గుస్వా నవ న [illegible] త్రు [illegible] వనుతు మేము ఖా లి వము లబ [illegible]

ముని మేధినీపతి నిర్వా వదవా [illegible] ం పురతే దవి వి వి సెూ [illegible] రియు ద [illegible] త్రవి నతధూ ముద్రి తనలు [illegible] కన్యా [illegible]

[illegible] వనంబ్ది తతక్షా పౌరి గాంతకోరా తమ పుదీడ తా నీరు [illegible] గ వము [illegible] లం బు [illegible] వముని తిదము [illegible]

[illegible] లు విరా [illegible] ం విరే [illegible] తర బుయుయున్నం [illegible] ం బు [illegible] ం చి నన [illegible] రిం చెము [illegible] చిత్రము లనం [illegible] ము ని [illegible] ద [illegible]

[illegible] ం బ బి [illegible] సయా [illegible] తనము [illegible] లువె [illegible] దవా [illegible] నకర [illegible] వ వరలు [illegible] రము లు [illegible]

గా బుమె [illegible] చిత్త సప్త [illegible] బులు [illegible] బువి తీసురి [illegible]
[illegible] యు [illegible] బుకి [illegible] గా [illegible] నిశ్చిత [illegible] గా [illegible]
[illegible] కోతా [illegible] విశ్వ [illegible] బులు [illegible] పిం [illegible]
[illegible] బులు [illegible] బుచ్చి [illegible] బుం నిపిమా [illegible]
గానిసం [illegible] నరద ంబు దురము [illegible]
[illegible] ద్రుత రవెనవా [illegible] బు బాం ఛిత్రి [illegible]
[illegible] బుం [illegible] బులు [illegible] బులు [illegible]

[illegible]

౪౨

పంబుదా[illegible]ందులా యొగు [illegible] దుదువు [illegible]

నింపుతే పు[illegible] వతిమ [illegible] తగి నలునను [illegible] తమ్ము [illegible]

వచ్చుని [illegible] రగతిలా నేతలా [illegible] యింవు [illegible]

[illegible] బుధియొ [illegible] రజి [illegible] మా [illegible]

గా నిత్తుని [illegible] నియుక్త రంగము [illegible]

రవిం [illegible] వాదమా [illegible] తండ [illegible] నము [illegible]

[illegible] కావేరి మయి [illegible]

[illegible]

నిశిదవిలాసంబు బాగడు [illegible] మత్తరంబు [illegible]
చవయు [illegible]
కయు [illegible] నసుల [illegible]
[illegible] వంబు [illegible]
[illegible]
[illegible]
[illegible]

శ్రీమన నవి తంబు [illegible] మము - దేముల [illegible] తం బు [illegible] నసుర వ [illegible] ము - శర [illegible] తుమ దుము - రవ [illegible] వ [illegible] తం బుగు [illegible]

[illegible] వతే [illegible] పుత [illegible] మ [illegible] రవములు [illegible] వి వి [illegible] రము [illegible]

[illegible] విపు [illegible] రవి [illegible] రము [illegible] మ [illegible] రి [illegible] రయు [illegible] తం ద [illegible] రు [illegible]

[illegible] సం చ రవు [illegible] రయు [illegible] వములు [illegible] రయు [illegible]

[illegible] రతు [illegible] తం [illegible] మ [illegible] తం బులు [illegible] తం [illegible]

[illegible] తం బులు [illegible] సుడి [illegible] రయు [illegible] తం [illegible] వ [illegible]

[illegible] వ [illegible] తం [illegible] రయు [illegible] తం బు [illegible] రయు [illegible]

౨౮

...నిక్షత్రాదశ బునమునః క్షిప్తమ ... యుం యు గానచెత్ర కాలొక్ష ... ధనదీరా యుత గళ్లు నిశదా ... త్రి ... యు ... త్రిసదప్త ... తి ... వశ్లిష్టయు తము గత్రులు ... [illegible] ... దసం తి రవు

దంత్రే సంగరతచ ... నిష్ఠాయు రక్షో ధిప ద్వీప ముక్షిపు ... వి ... లకె సముద్ధ ... శ్రీ కాలఘటినజ ... దిష్టి దము ... రాట ... తా ... త్రి ... దృష్టి ... శివయత్ర్య విష్ణు ... [illegible]

తుఖము ంచవిత నినదగురుకాల దండ ంబునవెద లుబా ... తత్తె నెలుపుచ్ఛేది ంఉకాలని ధైత్యసవర్ణ ముంధలి ... తో ఖుంవము ంద ... [illegible] ... వజ్రము ... త్రిం ... మా ... నవన ... ధి ... వము ... నతె ...

వా ... నప్త్యప్తి గురిరియుంగా ... నిశ్చలవృత్తి సుంతెగడుర ... మున్నిద్ధి ... త్రి ంచుకాల నిశూ ... మిపతి నంత్రే దనుడుదు ... నె ... గడలగవా ... పదశక ... [illegible] ... ని గుణగ ... వంద్ర ... విని ... రవ ... వుత ...

నకాలదంతము ... వృదా ... సునువ ... ఖిుర ... ంబి యప్రశకం ... దుదు రా ... తరవ ... ంఘగదు ర ధాత్రితల ... ధవుప్రెదశ ... దిగ్బ్రం ... [illegible] ... నా ... ణ నని ... రె ... యు ... వి ... ద ... బాలంద ...

నితా ... త్రము లు ... పవిత్ర సవాదవం గ ంబు గ ... యే కదూకూదకరుండ గుమని ... కమ ... రు రా ము ... తె ... కవము ... రువత్రము వు ధ ర త యుగము ... లా ము వం బున ం ... త్రి ... లవు ... వము ... రా రు

... గా ... నె ... ధి ... శ్రీ ... యు నా రన ము గ ని ... ంవి ... ంవి కం ... వ ము దము ... మా ... నము ... లము ... రముకు ... లు ... కావ ముకి ... యు ముక ం ... నంగనే ... రన ... ము ... నిని ... యు ... కు ... ధి ... లు ... ము ...

పడడెకుపదపృకమించివేక ణ్రావరులక యెనె భా॥గ్రామములువ రాజా మం(గ) ముఖ రతతంనలనినేలె॥లెయాంనవర(గ్రా)ముపెందర(గృ) శరవులు ళగావరి ప్పుండగురామముంచి విస్థి
ఎంగాతమువిప్పులగాయిక్కములుబారుత గుతువాం గ్రామములు బాలా దుగనేనె॥ జీవనాదకరబశవ తీ(ర్థ)భాగాంబులుగాయివక గు(ర్తి)కి మేనురానునెటించిగాదా
ముక్కిదాం వునమవిశిష్యంబులమపెా తవతారిగంబుమరగు పుర చి॥కనవకె రు ఖంబుగా నరాంసుం డ౦ గ॥ నైరా విన(గ్రా) నముతెనీయు కారావ్రి॥ మరితు
నై వ్యేజ్రూాశనెహ్మూానరాధిపు పె నగి శిరు శ(స్థ) రుతులునై రకు ఖత్ర ౪॥ [illegible]
[illegible]
[illegible]

శ్రీవిజయా నదేవవయనేచం॥ నేతసవనా రమేనాలగనప్పర భాసం రమువ్రబు నివ్రాఘా నతినిపుం న్నవ్వసం ... ॥ద్రాం ... ఘనా ... ముత్రయా ... నవుయా ...

తవవిరా బాతానం ద్రబవియా తమ్మెప్రవయకాంతి
న్నసవిబితింగా రితానినిమృతనిగిగివిలయవిశ్రాం
రధా శ్రీగమునఘనకాందం తవునే పునిమా రివి

న్నారా బివేధగనాకుం భ్రేన్నమతైఫలుం దృధలులలప్పుర ...
త్రపా వనవిపులమగుచు బునివిలమిగ నేనుం తులమినర్రా ... సుల్లిమనే దివనివవా
మగ్రా వం బునవేశలం బునేనవేవకత బు వమిం ననిదగాలంథా రిప్రతా హంబునే

నితా నా నా భూవదమ్మై ... యుం బునా
మదల్లితిల్లి నినయె ... లమద
మనుగవరం బునదు వివవనని ... ల్పం

దమా లం యనిన్నసగనే ఠరుగూ ... వవునన్నం గెల్గునే ... నివిం ... దిమవ ... వన్నా యువూ నుం ... నియదఖిన్నైనె నదిమా రిబు ... యునె నుగ్రపా ... బు
తవితాం క్షవమైంవయ్యత లక్ష్య ... నవమాన వేంప్లు గను ... లను ంత్రన ... వవం వల్లమునుదగుచ మా మనువప్లు ... నవములు గలరింం ప్పు

వానిసరకు గానదే। యయు యయుర్షే రశేయునె నెన్న త్రి [illegible] రువత్తి వరవేర [illegible]
[illegible] దం విత [illegible] దన యుదం వయు దివము దా వవ [illegible]
శరవం [illegible] గరా [illegible] విత ది [illegible]
[illegible] యు శరంబుల [illegible] తని నివ [illegible] తనెం దిం
[illegible] దం తం బుతెపులు నివి ంపు [illegible] లు తనవుర
విరవి యు [illegible] దితల [illegible] లు [illegible] గ గేలు [illegible]

[illegible]

మె - శ్రీరవా - విహా - రణముగనైన్నవా - స్రుమనువా [illegible]
ఖనన - నురా - స్త్రోత్తము ం ఖున్నవ - నేం నవిచె తనం ధవ మనం ఖువ [illegible]
రంఖు తాతిరిసెమ - త్రుకొనిఖవెలర - రుతింగగ [illegible]
[illegible] తరథు గసెవు - నే తెవుటి అవులజూ తెవా [illegible]
[illegible] తేకె తెల త్రైనర - మ [illegible]
[illegible]
[illegible]

ముఖుప్రతిల్లగముఖు ఖూ – ఖూ – యుష్టనమ్ము౦ బునేబీవమ్ము [illegible]
యియువమ్ముగ౦బు యుపి౦చి యియు। ఋరకొయొ – రూ – దరవ తృపినెర – ౦నె [illegible]
రునవనర౦ బునను భ యున్ను౦దనె ముకగఖురత్తు [illegible]
వనె శరశవ శరవ్వాలు [illegible] వన్నవి సెద్రరి త౦బె [illegible]
వ౦తెలి౦బుయుగా – వి౦చి। యయ౦ దుద్రుత్తెనత్తెతను [illegible]
తుజెత్రివిత్రామ్ము౦ [illegible] [illegible]
[illegible]

వితా ప్రాంత్ర వితరూలోప [illegible] లవమవ [illegible]
యయువవికల్ప వంధమ్ములము ంధుయనైవ్యా యయువ [illegible] లతంబ [illegible]
నేకియునయుంబునవా ంత్రమునవేసిగ్రకల్పనేభూమి [illegible] యయుశావ [illegible]
జింవప్పవిపులవ యయుద మ్మవి స్మరణాలవేంభు [illegible] స్వదవైవిల [illegible]
[illegible]
[illegible]
[illegible]

ములుప్రతిల్లగళుఖా - ఖా - యుష్టనష్టుబునేభివగ్గ ఎవదసనవ [illegible] యుతలమ్మికో [illegible] వ [illegible] వృత్తి [illegible] రచం [illegible]

౨౭ యువతుబంబు లుబించి రియు । బురనారు - దరవ ష్ణుంతరా - ంనేత్రంతల లా - దింబుల [illegible] ంచి [illegible] ంబుల నేసి రియుసా - ర [illegible] ందు - [illegible] నంబులు [illegible] నేంబుల నేంచి

రునవనరంబునను భ యున్నంతన మురగఖురత్న [illegible] రతేవిమఘజ్ఞనానవు దూర్వతంబు [illegible] సురేశు పతిలంబులు [illegible] యు [illegible] విలింబుల్తివలసన [illegible] ంబు [illegible] ళివిధగమలవెలరశివిం

వనశరశత్రశరత్తాల్లబు [illegible] వక్షవిసాక్షరితంచి [illegible] తా - లుంతన - యు - తానేతన [illegible] ర్తిత - యుచితుకరతుంతర్లమునేఘం [illegible] బుల ంబుల [illegible] చుచుబు । వియుదృవినవిలంబులు

వంతెలంబులుగా - వించితి । యుంమదుర్ర్తిరేనత్తనవ లంబులతుంవంతేఖాష్టుంబుగా - వించితిశా - లంబంబుగుసంబరంబ [illegible] ం ఖునుచున్న రవిపురంగంబులతునతిసా - ంత్రిగా - ఘంబుగు

ఉఖెనివిత్రావుం [illegible] వుం [illegible] సత్రువరివ్రము నావిగాసుగాంతంబునంచరివేవ్యాంత్రి సుందుచు । వర [illegible] ంబసుసంధకారంబునంసాబదిం పుచుసుంతసు [illegible] దిని సులుసివ్వేరగడదిస్తూ సు

[illegible] యుద - థ [illegible] ంబు [illegible] రఘునా - యుత [illegible] యుంబు [illegible] సుచుంవి [illegible] దన [illegible] ఘ్రూలుంగాల [illegible] యుద [illegible] గార [illegible] ద్దిరగా [illegible] ఖలవరన్ను [illegible] ంగ [illegible] రెం [illegible]

౫౬

[illegible]

౫౭

తరత్నే ధూకు స్మరంబరంబు బాలజూలావనవత్రివత్రిస నిర్ణంబు నన్ను త్రిపంక తెలిద్దెంబులుగ మున్ను [illegible] నానిలిసెగ ఘూరగ [illegible] త్రిబింబుసు నదరమ [illegible] నాన్నేము। విమలవ(జ్రకల్పి)కమనేంద్రులకెల్లకు [illegible] పతుం
గాత్రత్రిశత్రి సవింతతెన్నిసరశవరుజూవమునగానివ స్త్రీసాము నకిగాసుముకవంద్రులు మ్రాలమెరంపు [illegible] దరణిస్త్రలంబులోన నిర్వైమ్ము కృతితత్త కెవిలులు [illegible] రసాంగాంత్సాంభ్రి [illegible] నాడవారాదివ నాంతిసాకలసాంబిన్నంచెసి [illegible] కలంబని
వింధ్యునేదిశ్వంబు గుల వరవారగాంబూనలప్రావశ్యం యుద్ధ వ(స్ర)ంబులల నంగెకరింప్పి) స(త్రి)ధనన్నిండదనేగతుండ వైరియానిశాచర [illegible] మృదువి [illegible] మతంబున నం(బ) [illegible] ర్మాశ్య కంఠి
గానదిశ్యర దంబునన్ను (త్రి)గాంభిన్ని వానరమలుభ కమలంబులు వికసింప్ప) నిశాచరమనస్థిత్యముదంబులుమ్మైత్రింప్ప) । సాబు [illegible] బుననకలాండ నారంబునువిరింతుబ్రాతుంనాంగవ్యైంయుది
కరుండ దిశ్యనతాంగభ్రాంప్రవలనారవారాంబు)వె నేలబల నారదాదశరద(త్రి)తివమారులవిమా [illegible] మ్మాన్నె నావసంవారగాంతుపత్రికి దగగాసా ధ్యవయాకాండకెన్నె రుకవమెరాదారవస్తున్న) వె మ్మాసుభిదాన్నె
నాంధర్మబిశ [illegible] తివలెం బులాలిదగజైనైర వచ్చి)రి మెబ్బిలియంకై (బులపంచాస్త్రి)సరిమజగక్కంబు పాదాలవింటు నకణంబుమునని ఆప్పింబంబు గగనం [illegible] గనన్నైబానెసే [illegible] త్రిపుల [illegible] కవి
సమునగవివ [illegible] తివనివసాంబు [illegible] శరబారగంబుమ [illegible] ముమునెసం నైరంబు [illegible] నవసాలనైత్రిగ [illegible] నైమంభా।నెలమనేల్లు

౧
శ్రీ

వేసరంబున ॥ శ్రీ ॥ మానసమున దారికరెక్కమును మృత్యురముననే బలి మునే దవిపేనదివ్యానవరాజునె భరుడు । తద్ధనము బప్పురలు ... వేసవి ... వరే గాడ్పునే నగనకంఠలనే మానుగనానా౦బురవామంగే వి ధావ
నబూవియుల్లనునే ॥ శ్రీ ॥ ఘావిలని బూనమూ౦నవతి । ఘూతసు రానూరనేవ్రవప్రగా౦నె మొలులు౦త్రారడవట బేంమనే మాన ... వమగల్గనె మనే । నేవుప ... నాశ్రీ త్వ మునునే కవలని౦నళ్ళిసమ గ్రా ఘా౦శన్నివము౦నే । నే కవలివా౦నగూసుల్ల ...
నెనే బతిత్రించ్చి౦తురం గుదుంబువిరా ॥ దా౦ ॥ వే కుండా౦ నేతవిక్రిసూనగూడు । ఖలబూవిభ్నాబుత్యాళ్ళ౦బునసే౦ । రా౦రా౦గారవమునంద్దు మునెన్ని లాపిని ... గాపు౦చ్చి నలదిన్నావమనత్సారాగారుధునారా౦వాపి నల మవరి
పుత్త్యం౦డు దువార్గరతం । బార౦రావారమములం౦ దుమును౦ వె నినలు శ్రుం౦ఖ ద్ది కే వలా౦తు౦బరా ॥ గ ॥ బ్బవవు ముభం౦బులలు బవహు విధఖా౦ పిపాలులు । శ రంతుగా౦రగా మనెళ్ళు ఘనని రాలు నం తిర । బఘాలు ఘలబుం౦
బులు బవహాలుతరకాకృ౦ జేత్స్యే । ముసవలగా౦నంగవ బ్బినమూ౦లవమనుచు । మలు । వినత నేమువాలునె దుమర్ గి బూగి తగతివంనే । వీశ్వా౦ శ్రీ వహాశ్రుత్సు గా౦ । ధు నశ్రె నవచ్చి వుదధ్రిపం౦బుకరగా౦నే । దుదార్ర౦త్రదవు ...
బునసే౦ । మసుబూ౦ధిశునేలత గు తంగదాసనాసత్రం౦వరేం౦ద్ర ౦డు రామలు పునమాతార్గ౦తుని జ్జేరునభ్భ ... గతినే । ఘూరితృలర ప్ప రుప్పిద్ర ॥ బ ॥ రభవరనైవుఘల్లున తురంగ్ల । శురప్తతధూ౦గ్రి గా౦లగా । ప్ర ధివవగి ప్రి వెరవల మునుపె౦ ...
నతంబులు తిలనె౦యుత్సుకు౦ । గ లిసఘా౦లిత్తిని ఘతఘారాఘతవృద్ధి౦ తరతునయల్లగా బ్రా ధిత ... రఖిరాష్ట్రే । సమభ్ఘ్య దువాలినెం౦త్సా౦ర్గురుం నే ॥ వ ॥ బలధానా౦రుదురాషులవు౦డివిపులబూ౦ నాదగబూ౦రదా ।

కు విత్యానే కకేలు...వలం డంయుచలు...దంతువం...తృప్తి వప్పుల...

బులోక్షేత్ర డితాండనేది దనకం దముబి...బ్బు ప్ఘండ. వేసనమంత్ర...

రఘూరం బున్నె। వినర త్రి విషానలంబు వెగరయునే।

గ్రహావేమునే। ఖువన త్రయు ని గ్రహంకె రుద్ర నంశామినే

పతివేసనేం। ...గాన్నిపతి సంభవనేని వి। ష్ణు గాన్నితరాయి

బ్రహ్మతర విస్మరయు త్రి మహమూపంపు...కాలవ గ్గు...దిక్ప్రతి...ప్రద ముడు...

వర డు। కథము గానసుచు బాలవుత్తు రామునకే తేకుల।...నంత్రం దనుల...[illegible]

౧౨౮

రాంధిపివబ్బెననె। ఘూమిపి శేషుం ఢక్కదానివఢి బాల్లుగ బు [illegible]
ప్రవగాంబాంసుల రంటుక్తిక్తినాం గ్రవెంత్రిత్తినె గవటులఠర ప్ర [illegible]
వూం। కేటి తడిగంతం రక్తవుంయూఘూంరఠర రక్తనెలల్లో [illegible]
మహాం ప్రశ్రాంవజిత బాంన్లుక్తరాంసుఢబాంనువ త్రి [illegible]
డయు త్రి క్షనరాఘువ్రచేతగుంతినెనం ॥౧॥ ఖిలరాకాం [illegible]
కేలాలటాళీ పెవపెంగడ త్రినివవుంంబు త్రివుయున్నస్తుత్తాం శ [illegible]
వల్లీదశవుబుంజత్తు। కినెళ్కెవెగ్యగ్రదావులుతాగెనిర [illegible]

స రరంబున నె [illegible] సం[illegible] దనె। [illegible] సాపే తపస్సే చెదనె। [illegible] దశులనే దవ[illegible] [illegible] తిని [illegible] రాధిపుని [illegible] తిని [illegible] వెద [illegible] గల చెత్తి [illegible]
[illegible] తినే। వరగా [illegible] నె [illegible] నెం। బలము [illegible] తినే [illegible] [illegible] బలద [illegible] నమిం [illegible] [illegible] నంగల చెత్తి [illegible]
[illegible] నలద [illegible] [illegible] సం [illegible] బులనెం। [illegible] తి [illegible] నెం బు [illegible] నెం। [illegible] నెం। [illegible] తలనెం బూది
తప [illegible] పరంబు। [illegible] [illegible] వలునెం [illegible] దవానలంబు [illegible] నవలులు [illegible] ని [illegible] నంబుమాను [illegible]
[illegible] నంబు [illegible] కులశైలప [illegible] తప [illegible] పరంబు। [illegible] దలపారంబున [illegible] వెకె। నిఖిలకళ్య [illegible] [illegible] బంగల [illegible]
[illegible] దురమున [illegible] తెలి [illegible] తరం [illegible] వలువె [illegible] తేనె [illegible] బంధుర [illegible] నంబు [illegible] రంబులుస [illegible] నంబు వెకె। [illegible] బుద్ధిద
[illegible] కలాకని [illegible] [illegible] పదము [illegible] [illegible] నరణ్య। [illegible] [illegible] [illegible] సురగనకె [illegible] వడి [illegible]

ఏ
గ్రే
౭

రామునంతబరివేతదురాంపవిపొన్నివిప్పురదప్పుశ్రీకరాం మూడెంపూదవేషముశగ్గపిరాజునేనలనాపప్పులప్పత్రినాశ్రింపగ[illegible]మురారతుదంకైతా[illegible] ।బుక్కెపులరాత్తూరిపప్పవేబునాతురాంగ
దైఘకఘనేలుండుసాంబుతాంరలుద్ధ(శ్రీలుద్దలగాబింప్పింపూరామినేవేరుతాంనే(గ్రే)తీగతిదలపడిరామసూరాప్రాకెంద్రిముగదింపూనాగవైరింపుబాంనెంఘకఘదప్పు పరితకరాశ్రీమూరత కనాస్సిరదురుగరక్కావపెళ్ళినిష్ణ[illegible]
దుస్సపసాస్త్రెవడితాంశైనుదుసూర్ధిస్తునేలుతాం బటులక్షత్రినెంఘగిఘరరమినేలుదుత్రి.శైసత్తరుప్పవిరిపిదార్ణవేశుద్ధలదసేటత్రిదలాము మెలరశ.రికునుఁశిరాగరుబిడెకిటబూడిచేసతడుల్రి[illegible]
నుకవిస్సైరిదాండరినవునవుబుతాంరఘవుఘఅవవేలనేద రువప్పైయులంబెరికి(త్రివాప్తా)దారథ్యమ్మండారి యుద్ధివిబువేషంతసమంద్ధిమాడేగబ్బర్పూరా దీక్షూరాత్మూరశ్రీసుబ్బేఘువినిప్పెస్ట్రిటిన్నురతుచూరతనివే
బాంబుకేసం(శ్రీ)మిల్పింగసుద్ధవడిండ్రిప్పింపుదవ్వి(శ్రీ)కింపుబడిరాపునేద్రిత్తప్పింపులవేతానుసైఘతదనంతరంబఘసఘకెలప్పివసరానివిస్త్రాంత్రమువాంవశ్శి దానవరూపంబుదర్శైనుక్షాభుగములనిరింయుకేర్డబువిమా
ఉవన్నినజులపాంయుశిస్పైనేక్కశానుదాక్షానిశ్చోనుపాలంబువెతేరరిరసుతింపినదవక్కెంతకుప్పాసదవనానుదూరాద్దాంకాందక్కకంరదరాంతప్పేప్పుదార్గరుగాంద్రోదాంగళ్ళిపుశిణారవాంగరుపరిపాంకమొక్కా
యునగరాంధాంత్తూరంబెక్షతేవ[illegible]నిగరాంచ్చేలుదత్రిపనెండభక్తిహరికులాంవవిశగశిప్పింగనారత్తిదింపి.యుశ్శివనాష్ఠకవనూదెంప్పెద్గాపుర్ణలడురువఘ

ద్వాదశ చంద్రకవ మండలంబు [illegible] క్షోణి ఖండంబు బారం దినగోత్రి నిరమ్య దనవాం [illegible] ంబు వేకే [illegible] వంబునధిగమించు చేవేరణశి సర్వతోడంబులయ [illegible] రంబు [illegible] యను చెప్పు చుండగ నిత్యం [illegible] సంగరాదిని
కుంభక న్యాశైలాంశ నియోగేరము వేరుండ విడి ప్యం [illegible] నీ నామ మిదశాంశ నసాంజస్యదపరీనసందరంగు చెంప్పు మనస్యాదరోం యనిత్యంశ్యాదిగినే వి [illegible] శాంది స్థానియోగ శాంగ స్త్రాంశాగ్ని [illegible] తిమానవకే లనులనే శైలంబులంగూల్చి
మాంయుగారంభి కేసహాంపయుడిత్వనమరవ్రాపాదర [illegible] ంత్య మర్యాదాదంవిత బాహపాలి వేఱ్చదు సుపర్వ [illegible] నావనే వేరం [illegible] సరుడ గిరి వగ్నాల [illegible] దుర్నిరాధ చల [illegible] వనుగ [illegible] నునవ [illegible] బలంగూల్చి
దు [illegible] వండ ప్రైదానాదంబులానిలంగగపులమనం [illegible] బులు డిగులు సారంబుల్లు లధిస్వైన సమి [illegible] రగాసం [illegible] త్రిగతనిబలంగడపాన [illegible] వం డలుంత్రై [illegible] త్రాత్రిపసవరిదుదిగా [illegible] వమునవ [illegible] రంబునవా
పాహంబున [illegible] సురలనునం బులుగలంగసావ [illegible] కేవాటిపారాసే పురస్సురవీరాలాపంబులిన వెల్గులుంమగండరామునవ [illegible] గినవు కమోడ మధంగా కంప్రంబుగానరదంబువరవ [illegible] యతిర
బునదినదిం [illegible] రియదివి [illegible] మునమం [illegible] మునవ [illegible] క త్రాశరకరంబునైన [illegible] దినరంబు [illegible] లయవ [illegible] వరా [illegible] వలవేలమోలు మం నే [illegible] బాంధ్ది విలం [illegible] నేర సౌరాధ్ది విడయుం [illegible]
మారావిడి క్షత్రణి తుంనే [illegible] దిమిమారావెనంతంయున వేగమె [illegible] రువణ్ణన [illegible] నం [illegible] రామ్ముడుద [illegible] కళ్లమున్న రాంధు సు [illegible] సునుమార్త వాండుడుం [illegible] మకవా [illegible]

౯౨

సహోవంబునాంద్రోణుశిరము ారసవిభవములయము। నగు ముసజ్జె వాణెసవిధముసేన్యంబునకు। గాఢవరవా [illegible] గా వోపొంత్తై। గర్పితవ్వపౌ రవము దివరసవ [illegible] నికె లుమాధమునికిశద్ధ్రనవిశ్వల [illegible] వము యశ్వకులైళ్ల సమయంబున శరము

శవనాంత్రుబుతెంత్రుకుబారవిరాచుసత్ర సకరాడ్వివౌ సముసదారబ్బనాదెసురసిద్ధకింన్నరులజ్జముని వృతులైనతిలేా ఘువలంబునవిత్రమాత్రిరయా భాసనవిశాల [illegible] రయయంబునదయనిశిరోతముకా తిసే [illegible]

వఘలలవనిక్కిదెవస్సడిల్లనిరయసేందములక్కైనతైెనదవ్వ నిదికవల్లరిక్కెసస్సనిజెండుగశూ విర్కైసరక్కన్నమే। ధిఖిబులఖిల్లికత్తువనధవెకరి నిక్కెబూవియయం [illegible] వచంత్రతిదభ్రియంగసద్బని [illegible]

ముసళ్లెదగతేక్కనెళ్లెదకైలమఖలనిసక్కగాంపద్దానెలంబుము సద్రావకాశివాజూవర్కగాంబునసకల్పోత్తముదెఖురిజ్లిసుపాప్రదుషుకప్రజోత్పాదిళ్ళ బుసకఖగ్రంబగుశాకర్ణవిశ్వారలతముసంబాలప్పంబినిపూ [illegible]

తపూారనినాదంబుసవానిమాాదికురకైరాద్రాతిశ తంబుసకుతకుకరవాలములగుసత్త్వంవరరోవమములంబుమునినిశలరోబూరితనిరఘుకర ధారలంబయుతమయూభాంవరవశుతైదవిని యుంత్రపాయ

తకతకకతుకుకతమూనినిగకయకై। యూమారుతమూతిసంపిప్పిాత్రబుసుమువడిద్విమూసలంబువెతలునభూమునశిత్రియునెప్పినుదివభూరిదళితరాపమంగుకుతుల గాంత్రావమశ్చెలమెత్రిశవమ హోనాగ్రుకత్తైవానా

వంత్సాదాంఖలుసత్త్వంవరలవిూధమ్మైవవదితంబింఘకత్తైవాఘుగ్రులమలసప్తధనముప్తవావంతులఖీమప్రానవంతపటద్దిఖల

విభీషణాశత్రుయుక్తుడు రావణసహోదరుండై [illegible] యుక్తుడై మువ్వురు [illegible] ౦తి౦చుకొని [illegible] యుక్తి [illegible] దశకంఠు సమ్ముఖంబు రాఘవు౦

మగ లక్ష్మణుం [illegible] ౦బు [illegible] యుద్ధ [illegible] ౦చుచుండగా రి౦చుకొని [illegible] యుక్తుడు [illegible] వరివెన్న [illegible] యు నరవానరు౦ డు

వానరు౦ తమ్ముడు [illegible] వృత్తి [illegible] రాక్షసు [illegible] శివ [illegible] గగనంబున [illegible] చిత్రమై [illegible] ౦ఖము [illegible] రాము [illegible] కలకంఠ [illegible]

త్రికా౦ [illegible] ప్రాణ [illegible] ౦ [illegible] రాముని [illegible] సుగ్రీవ [illegible] ౦డుకొని [illegible] ౦ [illegible]

[illegible] తముల [illegible] ౦బున [illegible] గదు [illegible] ౦బు [illegible] బాణ [illegible] ౦ [illegible] మున [illegible]

[illegible] నాగ [illegible] ౦ [illegible] బాణ [illegible] ౦ [illegible] రాముని [illegible] ౦బు [illegible]

[illegible] ౦ [illegible] ౦బు [illegible] నంగ [illegible] ౦బు [illegible] ౦బు [illegible]

బుతెగపెనక్షంబు భూడువాబు నెరుగవిగినవా నఖా లంబు లవ [illegible]
బుకుష్టుకుష్ఠునిరతిశయమగనె [illegible] బునింగిమబడు।గు [illegible]
వస్త్రగంధాదిననమయు ఋవనతురంగంబులు నె।సు [illegible]
లుసు।ఖాణికవమంన్నభున౯ంబులగునవభున౯ంబులు [illegible]
షలంబులు [illegible] నియువరకాంబులు నుబడరు [illegible]
బునుంగకెనె।యయ్యు [illegible] యడనిదిచినిబువని [illegible]
[illegible]

లసౌప్తి మేదంబుల [illegible]

[illegible]

బాలె [illegible]

[illegible]

త్రితయంబుల జేసియతిశయము గాననముయిం చితగతినె ఘనయుదితవ నరశుణవముపిమా తంబులనురగయు వొలవశిత్కె బునరుగోఘ యజ్ఞ స్వప్తవత్రుననరంబుల గాంచిదివి రకియున్నది తకవు యోగ వతవారిత్ర ద
నరపోత్రంబులనరివెనురి యైనశవాంగగనాము నుద్ధవతరావతమ్యగాందద్దశతరువ విదలలంగాగినుదియయువదాతి వెయయముగాతి గయుండెయయుదరువ రితతత్తెరుగ నవుకరను ముక్తముకుననుయనసందడింప్పు ఘూవరాతనం బునవు
సంఘదివినెరయు ఘూవరాగంబున్నెం వశయయుపుకెగెన్ దానవుల్లు ఘశియురువజ్రాగానరులనుతెనన్నగోనకతవరవరనిశిరాసూనవిదిత త్రనంవ్వతిగోనా ఉగనేశిరతివినెసూధర్మతెలొనొగినుపసకవులుచిదిమవూన
వయుతేదుసువూదిన ద యుగముయునరితెవ్రతభూగిల్వమెం నిమెనునెతెవ్రమ్మవివయువరాత్రవతమువిగులనెశిఘవిరతనుఉత్తమువర్గంబుగాభారునవన రంబుసాఘుబ్రదానవవూవజయుధవవప్రతివిం బిత్రూరాపూ
చుదెల్లూనుగన్నత్రిగో చిశిబువ్యుండలశెదవిచెంకె నుద్రెసూరువబూనివమ్ముత్రియమంబ్బునెవుస్తతలవరుధనందాయ వినెహసంప్పుదనుదంచిమ తైనవరాఠనెత్తయుంపుభూవానరదానవావ్వరధవారగా
దూతవసుంధరాతలబూలబూనవరాగముంతులవయులుగా యునెదిండుంకెకాయుబట్టయునొవాననపరంప్పరారురిరత్వంగ్గులఖుంగిసుయొఘవిబుగాయూనెనవూగవంబులతలనాయుత మునిలుశిక్షెనత్తరికెవ్వఘ్గులంలనిశాయుసా యతనవిబూనవయుత్తె
నవ్ముదగ్రవాసుత్రియూఖెలతనుమ్ము యుత్తతకవిప్రవరన్నరదుత్రవూంగ్గవుతెలావితశిలతోద్రిదశలంగ్గలయు ఖునుదిఖవూతునలనెబూలగనెత్తతారనవుతవాలమిధంబునెనుంతె ఖూదగనెవ్వఖ్వతెరవానరాధిపఖింప్పతు

౬౭

సాయకత్రుబ్బా మంతలవంతనె [illegible]

నవములనత్రినవారశత్రు [illegible]

లంఖులను దవగరాశ్వగ [illegible]

ఉతుష్ట్రోశివలగుష్ట [illegible]

శిద్ధిత్రసాధ [illegible]

వరమవె [illegible]

చి।యాశె [illegible]

వత్తైనవరసుశూలవక్త్రకరంబులుప్రకాశింపెను [illegible]

[illegible]

లను దన్నుపత్నిగ్రా నరగ్రా ంబున దురవలూన్లు నక్షబి [illegible] నవద నా ంత్రీరవినానను వెలింన్నుతము నికివా [illegible] యుచి ం [illegible] శ్రీ రత్నీరావా నాచైల్లూవరిగత త్రాల [illegible] తంబు [illegible] తరింపుము గణా నిపునుంబు గా [illegible]
పింబినవద నెంతరంబు పున్ను గౌడ స్త్రీ తలవారంబు వేదుర నేం ప్రైయయు ండవినృ జున్రేశి రియుప్రైమున్ని విలసద్ధా [illegible] గత్రంయు తులతముంతం గవృద్ధు గౌవ్రైలయు వెళ్లగిలగానవ్ర నకవంబు లు నరవి వాఘూ నిశ్లదినము నిగతిన [illegible]
గౌనకాలని నూరత్రాంతుని గలనిడేలువనులంగ స్త్రీ వావిాత్రన్ను లుచెవుడు వతగ । యొనగశ్విబ్రం వ్వెంతభ ంత [illegible] వనిడెననగ ప్రాశ్నయురుద్రాంతువాయుంచువటవా మనగడిదుగు లూన్రవతిప్రాయువెల్లుద [illegible] గవ్రె
దేవనగ్రామానే ధముపనవల గౌల్లానకలమావాలాతరనే సుం [illegible] ద్విక్రమాడంరానవసంగొదా భర్లలవిన్నులింన్రలవా రీనచ్చనుది తుల [illegible] యుము లవా వాముధతన్నుత్రతమువాదివాంత్రీ [illegible] రవత్రే [illegible] వ్రదు
భిన్నదున్నతిరణ్యాశాచిన్నతేజాంబునకైపుడు పున్నురదు ధన్నజన్నమన్నాతివభరాం [illegible] ఖంధరుడ్రైరత్నవరిమేరా ంగలలనంద్రిన్న ంఘుత్రైదివన్నా న్వరకగాన్నన్నిరువివి రాభుత్రా రవా వ
భిక్రరఖూడంచివతారవా రథగద్రిపైస్నంత్ర్రఃఃవైగదునిత్రువా రిమొదిత్రైనదిన్నదుల రయాన్నదులవిరా [illegible] రాయున్నయా విరుదుమొగ్రాతివెంతీర్రియుముపెంపృగురత్రివము యుయా జలనా రులను వ్రమనులావముణి [illegible] వముననా
లుపనవిాంచ్చుకేనా ఘ్నావారిదా ంబరమలులదాన్రిరావగాను దలభా నృవుదా ారన్న రశప్రవావత్రుడువా ంద్రవారనత్రానదాంవమలషక్షవిం డి వాల నరా నన్నము నలవుయుధ్లరగ ఘా వరిషువ ఝైన వ్రూ లవరత్రూ తళా రగాంగావఖలుగ

త్రైవమున వమునవహ్నాచ్ఛాది తెంచుసు। పదనజువనమురగ్గనవా ప్రనమూరుా ధ్రైరఖుసు। రాలత్రైతునమూ ఖ్యనిసు వనిరుపుమిసె రఖుసు। రావసురిరద్దం ఖుగుత్రైవర్షతయువిరా భివమూనం ఖుసు। నగుముపరరథం ఖుద్రైసుం థరధా వరలవా నాం ఖుస్రై
యువదుష్కునెశ్శిరా త్రా శిశ్శా తరవ్యంతభ్యా వము నమువచ్చి యానపవా రణాదశాకారఖుదనరం గముఖుగర్భుబావా నవముత్ర విలా నాపవస్రప్రకీర్తిం ఖులుగుభిం ఖ్యామురం ఖువిశంగ ... పవ్యధంగత్రా పాశ్చం ఖ్యాని దా శతుభు
ఉవియుంగరిఘుళ్ళా ఖ్యాతికేకుం ఉరిధస్న నమువదాత్రివ | రనవాన్రుం ఖులతాలవెడలునవనరుం ఖుర్రాయసుగత్రదస్రా వారవా రశం ఖువెల్లి వరి యుంగాన | శ్రీశనెస్సురత్సదనాం ద(గ్ర)మయుా ఖవెల్లితమువరవశ్రీ
తరాళ్లీ ఖవత్సదనెూం త్రైలవినిర్నదు(గ్ర)దవానజాపలావ | రతాప్రుత్రైతదవెన్నిపరుతుఖ్యత్త ... మునుకపుర్రా నెవవన్నిగత్రా ... ంత్రా ... మథా | ముథా మునుప యుగాం త్రైస్రైవైద్యా త్యత్రా (దన్రా ...) ఖ్యజా
... భీముతు నముద్రౌ(గ్ర)ప్ర్రభూా షానముా వాల్రా జెస్సా | భూాజీశలవలావాం త్రా రఘూ రుం ఖు। ... ంత్రైత్యత్యనవక్రరాముతున్నమూరం | ఖుత్రై యేగగర్భుత్రగతవనెూనవెగరధ త్రాం చనత్రైత్రాంత్రిబా
... వియ్య వలుగ్రముం ఖుతాంబాంధలనద్వైన రా సనరత్నా ... త్రైయుదితమఖుత్రైవశుద్ధనురూ ... వమూమూ ... విభరత్నైరి ధచనత్రై ... మత ... దవవ్వైత్రలముడిగజీకిహిత్రైయు ... ముంచవి వారున్నావ ... గవ

[illegible]విచ్ఛేపగాంక్షా[illegible]యానరఘురాముపత్ని[illegible] [illegible]
[illegible]నిజవల్లభ[illegible]సూ[illegible]యుక్తిని[illegible] [illegible]
నంబుటెంక్షునరఘురాము[illegible]రిపొరెదగూ [illegible]
సురవిడా[illegible]దరకెంసై[illegible]కనవరనొ[illegible]వుంబులంకై [illegible]
[illegible]
[illegible]
[illegible]

త్రరవెల్లకవేల్లు దట్టవడయుగనె ఘడియగ నాతెరవు గృవిగెనం బాడివడ నా [illegible]
వృవిరివ్వు ఖనివెధత్రయం బునిడిచినె దయువయుక్తి బింగంరు గెనభిక్షవయు [illegible]
నయూనాగుపే తెలువనా తోవెయుదప్పెత యుగంతన్నె నినేనిర [illegible]
నా శ్రుతరరా దానెరా వాయు వులఠుప్పవేల్లి వెపా [illegible]
గ్రాయమూణ బవిత్రాక్షి నివేనినం పాపదితమూత్తునఖ చేలా [illegible]
తగక్కొంగతయు వేనివూ వతమం జిరి త్రి యయువిశా రిరల వాంగయు [illegible]
ననికవనాడొ దవా శివుగొనేవం గ్గ శరవచ్చిత నిస్సురర దాదగి [illegible]

ధరా ధావరం గం ఋన వ బ్రసంన్ని నైతు ర్తా రా ఖేల [illegible] రు దైవ [illegible] దవ [illegible] ము నే వ నవ ము నే వ రవి వై [illegible] రు [illegible] లవ [illegible] ము లకే రమే [illegible] నకు [illegible] వ యు [illegible] తనన [illegible] ంవ [illegible]
[illegible] ంథ [illegible] ంప్పు గ దశ శ తమ మ రక్తు [illegible] కత మ్మ రమణి య్యె దశరథ సుముత్తే [illegible] దశ శ వప కరది [illegible] [illegible] సు [illegible] తని మవ [illegible] వవం [illegible] తతస్త్రు బాలయు గక [illegible] [illegible] యు దగ [illegible]
నాతర మే పెక్క [illegible] లనయు వతు వశమే [illegible] పవిలత్రుము ఘంబు గా [illegible] ఇం [illegible] నే [illegible] పవు త్రుమధ బు సెం దిన తుమ [illegible] తా టి తేని వి [illegible] మునే [illegible] నవు [illegible] గణి
వి శ పథ [illegible] వెం తు నే వె రు గ వేల [illegible] మా [illegible] రు [illegible] [illegible] రము నారద [illegible] వి యు [illegible] రవు [illegible] ను సు వా వ ద [illegible] తు సి [illegible] రు ని నైత [illegible] గు [illegible] ఫురని వతు [illegible] దు [illegible] నా వు [illegible] గొ వ [illegible]
[illegible] నసూరక్త [illegible] వరవధ [illegible] నవ [illegible] న వనవిరచి వత్తు [illegible] వ నే [illegible] వత్తు [illegible] ము [illegible] దివ్య శరము [illegible] న [illegible] గు రు [illegible] వీరనన [illegible] తవ [illegible] [illegible] యు [illegible] లని [illegible] నన్నం
ఖనవి [illegible] నెం [illegible] తు [illegible] మా మిత [illegible] వ ం బునే తన [illegible] యు మా [illegible] తం బు గ న స మా [illegible] లమునే [illegible] రనా లక [illegible] న [illegible] ము [illegible] సి
ధ [illegible] యు [illegible] బు [illegible] వల మ్ము [illegible] జ [illegible] [illegible] ం [illegible] కముబు దప్ప [illegible] నే మా [illegible] కా [illegible] ని ని [illegible] గ ం ఋన బా న [illegible] నవి [illegible] వ ం [illegible] వనం

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

శ్రుతవక్రతిరోరుబురంబులబు ... వేలయాంబులు ... [illegible]
మెఖలా ... నిసూపురంబు ... వితగ ... సవారా ... తిగర ... [illegible]
ఆలవము । ... పడుచునుండె । ది విభూనా ... బుదిరాగువనిది వెలది ... [illegible]
దునురతాం ... లావంబు ... ముని ంగిము ... నురతాం ... బులు ... [illegible]
[illegible]

ప్రలవకేతేరటులరంబులమంత్రమైనా వలవలయింపులు [illegible] నివిదేనవసగంధవహోన్మత్తకామినులు [illegible] రత్నకుటిమలరుచులఁజెలంగ విభయవదానరావము [illegible] నమ్మి
మెఱుఁగులాస్యకేళమునానిమవదనకాశ్రితభూతిభోగసుఖంబు నిసాపురంబు [illegible] వికసగీతాసనవరావికసపురంబు [illegible] నరవిలాసవిభవమున దళిబురాదానవాదిహృద్యయుక్తదప్పినఘ్నపదనమ్ము బుద్ధి
యుచము దండయుపదమునకుండ విభిజాంధనిదవత్ర బుదిరాగువేగిదివలదిత్తాదిగమలుకత యుగులయతనమ్ముగమ్ముగదసబుత్రలవద్దుయు క్షుదరకరిందపద్మాంగిత్తిగ్రహాంభూనిరజితయుచునంగదుం
ఘనురత్నాంతరిక్షదిక్తారాంబ్రాత్మకదర్శనాదంబు ముకింగిమబ్జినురత్నాంత్రావాదంబులుబ్రినవంగనలంమనివిధమకరాళిభూ వరళకంబునకుప్రరుగడదెంచిత్తరంగిరుయుంబులవై
దళదనంబుచేకయుముంబాలదరినివిశంకరళిత్రైవయుం దళుత్రిందెచ్చిశాస్ట్రివత్రిందావచిపనంబుగాలంకాపల్లమైనవలంకించియుబ్జినిరహస్తా మారయాక్షత్రవిశారదుందవయుయుమారిమకాలగు
క్షిమారాయచుప్రత్రమవ్య [illegible] వనములంబ్రేరావువంచించిశ్రీరాసాంభాసంబుక్కరుచిరిగాఢదరిత్రావరిత్రపాంచితి స్వామియయుత్తమపపోదెచ్చితివినెవాధారుణిసంతపశ్రీనారదబావానకృష్ణావరుతె
ప్లబుద్ధగాంభూనినిరగనప్రత్రమువిభూషితవితైమునోవాసంబుత్రయె [illegible] యున్నెనీమునుపమవ్రుగదెచ్చితిబుద్ధమింగ్లెనౌధాసనవనాధమ్ముపదవర్ణమువెంచ్నయుతింక్షధామగ్రహముఅనినన [illegible] విదండదరిభ

కలచెనగాం[illegible]వివ్వలకేశ్వపాశవము నక్షలం[illegible]ల [illegible] తరల[illegible] పాశ్యుల[illegible] జయుం తవస్త్ర యుదుష్కా[illegible] జయగుమ [illegible] దరిసురవరవ్వైదివధూ[illegible]గాం[illegible] విసుపుం[illegible] వృత్తనిత్తవియుం[illegible]వునే

[illegible] నిశే[illegible]యుగ[illegible] [illegible] నిర్లోని చెప్పు[illegible] [illegible] వీరసవె[illegible] [illegible] శివిస్ [illegible] విరిశ్ం [illegible]యుం[illegible] [illegible] వివింత్రే[illegible] [illegible] దరిద్రశ్రే

నసుందు పాబు[illegible] [illegible] నిసంగరతెలకు గా [illegible] నిలుసరా [illegible] [illegible] తరమెగెలు [illegible] దుసెసె [illegible] [illegible] యువుజే [illegible] రాదు

ల[illegible] [illegible] వానిశ్శ్ [illegible] [illegible] విసుల [illegible] [illegible] [illegible] వంబులగి [illegible] [illegible] [illegible] కాంచెం

[illegible] [illegible] శ్రం [illegible] [illegible] [illegible] [illegible] బంభ [illegible] [illegible] మంతవ [illegible] [illegible] [illegible] బుగాం

[illegible] నిందిగు[illegible] [illegible] [illegible] [illegible] బులవం [illegible] [illegible] [illegible] రాత్రిగవు[illegible] [illegible] [illegible] [illegible] [illegible] యుశ్రా [illegible] గవు

లసందర్భం [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] లక్ష్మీ [illegible] [illegible] యుం[illegible] [illegible] [illegible] రత్నము [illegible] [illegible] బొబునే

గి వడి ంజెఢలం గనిత్రి తఖ్ఖులవనసెం దికొండ దల బుంబురగాంబు బుల [illegible]
శత్రి)తదవిత కేవెవిదవడి నకుగులి కుకేగవుయు నకుదవిలపెనప్రయ్యు [illegible]
ఖెడిదవుగవా నరు యుసెండి వడకెవి రకఢిభవే [illegible]
నవినవెకి రవంబుల దఖ్ఖకఖ్ఖి విరి)రా వెతవుగా [illegible]
రవెదఖ్ఖైనదర బుపారఖ్ఖైది దితిబు బుమదవు [illegible]
వురవపా విసూం సుకసనంత్రితిగా గరనంబుబుబు [illegible]
కంబునౌరవఖెఖ్తక [illegible]

దశా–రమతరకృష్ణమేఘవర్ణాంబుజులను | ధా–మరసంబుజులను | గప్రా–రరసంధదేశులంక్ష్మ [illegible] ంబుజులను | నీరంబులను వెల్లుము | యమునంబురవె [illegible] ంబుశేయు [illegible] ంతు [illegible] [illegible]
త్రముశ్చైమప [illegible] ధూ–మ్రసంపొ–వరబుశైవ్రభబింబి ఖేసగావేయబింగ [illegible] మద్యవివ్విస [illegible] –నె–మయుశ్రేయు గ [illegible] ులద–ధా–రంబుత్రి [illegible] సప్పిరధాప [illegible] హద్దతవ [illegible] నెశెంబునలయుక్షి [illegible] బిరోతెడవ [illegible] యగకు
అపడిబినధూ–మమ్మంతలములుగ్ర తవెచినవే యుగప్పిపా–వాలముభూసగంధినమయుదత్ర [illegible] చ్చిరవిందవె–ఘుస్నా–భిల [illegible] త్రైబొ దుమభెత రసంత్రమనంబులొ [illegible] త్తా–లక [illegible] శ్వత–త్రుపయత్రా [illegible]
రుపానా–దరంబుశైలమఖల్లలగిరియుంద్రధిక్షిత్వ యిమా–ంత్రుతిభనిరిశిత్తవా–రకామాశిగలని [illegible] కృతింపెరులుతంపుమునైధరిరంధనా–కెను శినలగిరిధిపృతా–మిసలుయుగ–నమున్యింధిశ్రెకకెంద్రలుయ
తలకరినర్మెశ్చరులుతల్లదమందిరివా–రేశ్చరు [illegible] నమయుద్భునగడునంత్రా–సవేయునవిశి [illegible] గుంతదచ్చ [illegible] యుధ వెపెవె–ల్లానిధధూ–మంయుగని క్రా–సలా్మళిసయయువ [illegible] రగిధయిసయాకిరిలాలవ
లనిర్వభా–ంపగవితవత్తయుధ్భబిమబిన్హిశైశమున [illegible] యిరియా–శ్వకాపదిత్రమా–నగ్గంబునమ [illegible] యమెనెల్లువచ్చవా–దుమా–విపెతభూంవలయులంభుధయుధూ–మబివా–లక్షద [illegible] నెనిఖి–దవముసుజైరు
శ్చభిమదమవ [illegible] మంకు [illegible] శ్రీవ్విన్వియుధ [illegible] సన [illegible] యిసెనులిశంన [illegible] ఖైనాదు [illegible] యుంధనగా–మ్రనదా–దరిపేగవ [illegible] నివద్వధితంత్రరా–యుంబు [illegible] సన [illegible]

[illegible]

నవచ్చినగాదనని థనంబు నిద్దవు నిదె తుసాదు నట రతనేవు రేగ్రినసై వెనుబు వ [illegible]
శరనోరది బాగిందులలా లగౌ త్మ్యక్తి ఘు బు వులన వ్యాన శద ఋషా రి శ [illegible]
సత్రె బావు బూరంది పెనిపెనగునువిగనా ఘు శద్రెత్రిలి వప్తి [illegible]
తగనురసైత్రమంబు వెూ ది ంవృగకైగ్రా గ్రల [illegible]
పైనుశాసెవ్ వపారనాశ్చి ంతల ంత నెలరిశెగిలన [illegible]
[illegible]
[illegible]
[illegible]

తవే ల్పులు తవెల మ్మౌ కేవము లు వ [illegible]

[illegible]

[illegible]

[illegible] రయుతం చెవ్వాల వాంతవము న్నవము తెలు [illegible]

[illegible] తలలు ధరు [illegible] గగనవు [illegible]

[illegible]

[illegible]

౯౩

వనవృత్తే ఘనము — దనయు [illegible] వృషములు [illegible] ప్రదీ [illegible] వం ఉత [illegible] ముసత్ప [illegible] భవ [illegible] యుం ౦ ఖు [illegible] ప్రతి జగ్ని వివ [illegible] తిం బుం ౦ దినే [illegible] గర్వ [illegible]

లనదత్తు దింఓ బెరమొ — పుత్తుం ఈర ఘుం గదిది [illegible] వయు [illegible] యుకెర ౦ వరి గణి [illegible] దివి [illegible] [illegible] దనర ప్రతము [illegible] దావదయుం [illegible] తమువ [illegible]

వఖునకె రెంద్రాగు యుసతివర — దిద్రలా — మయుకె [illegible] నముత్తయు దిచిని వంచినముప్ర స్ఫుయుని — [illegible] ది — [illegible] దు ఘుఘుంగమం ఖుచా — తప్ప

దితా — గా — తెలఖి పా తవముభ ౦ గినె — ౦ పుష్పరులకెగి [illegible] కమకెలి [illegible] ౦ పుకర వములు తిము రవు [illegible] పై [illegible] త్తరవము [illegible] వగాలు ఖాం దివి చి ౦ వుద్భ — నముగ [illegible] ఖులు కెరుతరాఖాలు [illegible] పా — వ తం ఖునచ

అప్పటి [illegible] కా — రత్తిలుకా — గకత వ్య్యదు చెప్పిన వచనము । ౧ । ౦ ప్పె యుకే ౦ క్లిక రిం చిద్ర యెరయువ యులాం కేన వ్య దవయుఖాలు విఘునవయుర [illegible] [illegible] — ఘ [illegible] చి వతిరాల [illegible] యు — ఘ ని దా [illegible] ననయు [illegible] త్త [illegible]

మతం త్ర గావగాద శవము ఖుం ఉథునరా — ఘ వుపడ్ధవనా — యుం

బునెత్తుం బుగుఁరె రింగి తవనసెందఁ సువ్రాణావంబుదలవెం॥ దెందంబుసెందల్ల డిటివరాత్రమత్త రవినా [illegible] సత్రముంబు లుదినరా డికులగు రుండ్లగనునె తినా(త్ర) నిదే యుకు వలుం తును వరమువూ యు నా యునె దియుగను [illegible]
సమూవంబునెత్తెంచి దెవ్వరనంబు వెుగళుల నెండి దెవ [illegible] సాఘ్పుంగనెమన్మభిచె చెశనిలలవతు నంఘుయి వశెరమ్మలుంత్తెగద్ద దమ్మారంబునెనిల్లి బ [illegible] తుమఘిఘలంతావురం సుప్పెశంక్ర యుంత్రయు నెకెళా నుతి [illegible]
[illegible] నెవ్వం [illegible] నిలగబువఘ్ఘివితువశెవులు [illegible] సుతుల నెంతరులను వాతుల [illegible] రనము [illegible] నెతదని వా రడ్డెరగా వీధిళుంవలరాఘుమండ్లనిచ్చుళువిడివుం తువాచుల [illegible]
లబడు వు దువల బూలువలిమిడునె తెక్కియుత్తని [illegible] యుగాగినిరి త్రెలంబురంబులురదవు [illegible] బుతుల్లుఁరా ల్లులంబు లునానా టిగళి యుబూరి [illegible] యునెత్తమ సుత్రితి [illegible] వే దూ [illegible]
వందంబు నత్రుము త్రులద [illegible] వు సనె దువ వా [illegible] నల్లని నెత్రుగి [illegible] దవు [illegible] నెనెగు రుదు గిర్లు నిద్దవు త్రుండళ్లనిడియ [illegible] నె మూరఘ్ఘ [illegible] దు చెంధనదినె [illegible] వ్వకా దివ్యముల [illegible]

౧౮౨

రుండునాటెనచ్చిరె మతరక్కి తపా [illegible] త్తినకరంబుల యుల నంబుతోసలగ [illegible] మనం డి [illegible] వ నిష్పత్తి గతి గా నుప ర్యులు గురు రుల న దా వనల మప్పవ నము పా విశి గా గురి చేరం
బవా వా ములగతిగెలిచియు [illegible] తతె గుత్తె నవవి [illegible] సత్తె ముత్తెమా నెల [illegible] సమా సని రుం [illegible] నే నము నందు [illegible] రవా వంద్యని యొనుక్తి తలవచ్చెనల్లన నా సన [illegible] సనమా నసుతే
వితననత్పాసంప్పుదనినుతయుసలమువతితినె వి ప్రితి సిగ నుము [illegible] గ్రముయుతాతనెరనవిసితౌత్రితనమా రపాత్రిమె [illegible] నవిసుతి ంతెనగవ [illegible] మనె తుకె మొనుదవనిను లవ దనంత్రరంబ [illegible] వనె తిర వితనయు
లుతదిరము ప్రసంగంబులా తనిగించి విన్ని యుం చంది యుది [illegible] ననసుతె రెంబునె కేతేయు [illegible] బు నింత్తయు నివా షా త్త నన [illegible] శరత్తయు తనినుమ నుపావానె [illegible] లసంపావింబనెసుచ్చిత సనవరు యుదవలుల
నంబరవ్వరా శింగననుఘం బులునలచ్చి వించివా నుము త్తనిమానుల నెనించిలంతె పురకెధ ఘాలంబుల ప్రత్తిత్వనని గయు నేనప్రనాదం బుయుసాశిచె లం గుమంతు నే నము యుంబు నాంగచ్చ వెలి
యుగళా ధ్ననెనే శశివేనుతెజియుర వాంత్పవంబున నిలవితరుచిన్నురత్నగ నలత్తిము సెవా శసార పెతా త్రిరంబులత్రియు సన్నా శతలుమా రపనురా థిపబా గవాచివల్లిముకి । దాలగిన మా శ్రీ దళ్లిపుత
దుచారమల యన్నిప్రుమాత్రవం బున నెగవలఘ నతర దా నకెదగ విం తగంధ మ తంగజ తెల్లన్నిమవాప్పనగళదంబునె ంద్రుతరవా రిదవ్వింధమ భూలు [illegible] సుఖలశా రన్నిసావా నమదస్సులి నంత్రి

౨

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

౯౭

బునకున్నవి ఉద్ధరాదరవ [illegible]ంబు చారిత్రవి విక్రమ [illegible] స్థానంబులు గనుంగొనుచు రతి మధు [illegible] సమ్మత సారంబు [illegible] పాని యందు బుద్ధి విని నక్షత్ర [illegible]
వేదనుపవైత్రమృతి యుం వవరి [illegible] రంత్రరామవేంతదా [illegible] గుబుంది గుపవవలు [illegible] రమ్ము [illegible] బునకనుడు నక్లిష్ట తయునిలనిరింపదుం బుత్రకాం నిత్యాం [illegible]
నంబరంబున నురుపక్షి నెరు గునవదురుతేళరా త్రేస [illegible] యునందనుచనేత్రిం జ్ఞేయుదె [illegible] నదుశవులుఘుంపునతిరక్షన [illegible] లజుంపుమవ[illegible]
నాదమువరదత్రుమువెఉరనైలాముబుద్విలవాంఛి [illegible] రక్షకమువకత్రువాస్తకనాకమివవకవివ్రాదుపుగునత్రంవరవరుం [illegible] రొనియాగింపిఫా రవిరూదరుంబునియుతిత్రము [illegible] నతనయుంబత్తుకాంనిరం
భువేకయుతనిచెత్తెలంబునాగరంబునవెమండాం దపానిందెనగయావినబగుడెంతాండె యుత్పాడెనియుత్తిపరాత్రముంబునేయునతనిత్తినదృక్ రాజునిబునైనంగుదు నిది యుమోహమంబనినేవారలునేని
కవరూఢినేసవ[illegible]ంబుబుతాందంగదవి నానాప్రవారగానపానసవైదేవాసురరూపంబులుబదాళ్ళిదినియయురవదెంపా త్రిజీవయూషంబుబుత్రైలంబువేరతుపుతగిదింబూడిదియూప్రవాంబునేనవానిత్తారవాంత
రంబులుబియనాంవినియుత్లనిరిగమవప్రవరానేకేమువరిత్రపుబగనియుఘుభిత్రుణనతులకు దేవదానవులకు నారులమ్ముగ్న [illegible] తిగ్రాంగాంపత్తాంపవవళలకునిబానేత్తు

నచ్చిన విశేత్రా యుత్తమై త్రుగఁడ వృత్తి విశేతైత్ర దితే గశ ఖవేము మందా దిసీహా మూ తదు నోటికే యుక్తమేఖలాశినంగా వధి వా రితి త్రిని యుసౌవాంతా రుద్రైనం వ్యుగ్రసాధన [illegible] గా నైం త్రి [illegible] యునైవి తృల్పలి గా నే లయమేషునగా
మందతని ఖిలా తుమె యువైభాంవచు నే యుంఖుచెంచెను రాత్రిం వి గు వా లవము ర్ల తవు [illegible] మం ఖునకొఖనిమా విప్రలా నలా నేలదైవుసుం దువవి సూరు వతిగాం దరసు నిదవి వా ంత్రుకె [illegible] తిదగా [illegible]
దరువుకె వెరమ్మైకాం దరి బారినవుదిన్నేలావ లమ్మియా విక్రాల వెస్నైరు గుమనే వునగాం దరిరు వువు వినా [illegible] గ్రువ్యాత్సుసి [illegible] వెల్రనే రిగా లవశ కాం [illegible] ర ఖుయుష్టు మొత్తుగి రిద నిఘా [illegible]
సంభూ తమా వజా తద్రెధగా వా దనే మూనవి [illegible] దివవు గు మూత్రి వత్రనదు [illegible] వత్రగవు లద్రా యుకంచ సు వా లంఖువా వెనియ్యుగు [illegible] అంద్రమా తేముల రామా [illegible] వము ఖుత్రానె యుత్రనె తను
త్రైగంధ రుప్రిగలుసం గద్ది [illegible] తిరి త్రులిం లగ్ర వంఖు [illegible] దిధుందం ఖు వే శ్రి ఖి ల [illegible] మంద వసు [illegible] గం ఖు ర [illegible] వత్ర [illegible] లపు [illegible] లూరు నవు లతే తాసవా ఖునం ధి [illegible] లద నన్నవున
[illegible] దవసుంగ [illegible] ఉల్లు [illegible] వని లము ంచు [illegible] దివి [illegible] యు [illegible] దా వవా రిదవు లవే యు వి ధ ము [illegible] దార వి రి యు బె శ ఘా రి
[illegible] సనవె [illegible] మూలు [illegible] రి నా ర్థర [illegible] దనే [illegible] దివి వా ర గా [illegible] వి శుద మూ తాం [illegible] లదిం డగ [illegible] వి నవా [illegible] వి యె ర ఖునేత

౮౨

మ్మరో త్మన కేదు రుగాత [illegible] లంబను పువ్వననమృదు [illegible] దేవర కాంత్రిణా ర్యవిభీనస్తా త్రుంభు [illegible] వెలప్పి [illegible] నౌత్రు సాదానే సూ॥ బృభసంప్రా [illegible] బుదా కేరుం [illegible] రా బు
బిన్నృత బుందు బూ। బుభులా షుందుగ నంతేం తా [illegible] రుగా బంపె [illegible] గరావె వి శ్నే॥ నా॥ అంత్రశ్నే [illegible] మికి వేమున్నా సుదన [illegible] వెలుప్పనే నా। పంత్రాండా దవనే సుదెంపి వె ధర వ్ను [illegible]
దినే। తాం త్రి గ్రసకు దే త్నవిహం ప్సగవ వం గ [illegible] నెవెరాదింపే దా త్రాంత న్సస్త నిశే [illegible] గవి నయ [illegible] రంభాం త్రై॥ సే॥ యుట్ల సరష్టు గాధ యెబూం యు దిశే [illegible] ధంబు యుత ప్పరాధ రవు
నందులవరికింవి కాంకత కి రియు వెవితి కాది యువధళి [illegible] వెతనవ నిగా [illegible] ముసమీరు [illegible] బునగనే తరంగనే ధువు విఘ్నంబు లు గా క్రు సరిగెవునలు వితపు గామ [illegible] దలష్ట కేలమునిరరా
ముదువేలె నని లవన యోనే తు వప్పు బుగలవయ్యు [illegible] మునాదిసత రావ యుమర యుప్రని [illegible] దెనన్న గా చితివను బువ్వ నాపు బువ [illegible] దితింనే నిరు కాము [illegible] ల్లు దితు [illegible] అద్ని యెంనే యుచ్చివసర
బునభా సునందవ్వండు [illegible] నుసకి ల్ల నిదా॥ [illegible] లవిర [illegible] భ్యార బూధరమెత్రి నే లు। నాం వం [illegible] దివన్ని రియురశి తై [illegible] దాన సా విబ త్రి ప్రుతి శిం ప్పు తేద యు క్రి షుడు। కా తు తా [illegible] తపూరంబు [illegible] దయుతాం
నగా॥ బ॥ అదిన సు షే [illegible] షం త్రి స్నె వగాం వశి తో బునుదేరన త్నరం। బునవు [illegible] బాలవా కది స్తూం పిత సాంనం తలంబు సాంప వంరదనవ వాంకార సంం దరము తా మర సాంత్నే సరోవ రాబితం। బుసారవణి

ఒక్క శ్లోకంగను గలశా దరరత్నమెత్తి యుల్లె నెట్టె యిచటి నింద్రధ త్రిదివేశుల తోసటాడి లగులుత్తె యువృత ముగా [illegible] తమగారావు పుత లవత్రము [illegible] నవారి నెలువ ముగుమవా [illegible]
వనా శధ తతు మియానిని గలువ నియుట మ్లుపడగ నారావ లికి ఝ్లువరు [illegible] పుము బతు రు తుగాణావి [illegible] లుకర కారి యునవు [illegible] వనది పుమ్మగుణి నిమవిభ రావతర [illegible] నవ [illegible] రి ంవిదునె తరక్షిత నంప్రరయా [illegible] నంబు
శే యునద్మగాంబున [illegible] న తన్నమ్ములవముసుటతగత వేదనుతైను పోత్రక్తి మ నిర్రియ నెలత్మ్యుగా [illegible] తి వినినమబ్బి వి మద్రుత్తలనె నెనికె పతివృ నవము నసం తన్నంబు వరువతి వెన్ను నగిమమ [illegible] పప్రాభ వవెముష్ట్నె గ ని
రవి యుత్రై ధీతాల సర్వవిఘ్నములు బునైలావునని వడవిావి ఘన దాంత్ర ర్వాం బు నింద [illegible] ముదైయె వినవా నిత్తె [illegible] రనవుములు దారనుాపు తిగి [illegible] ది ననిగు త్రముడిమారుతి యుంచువానరులు వెాదం
బంది యు నెంప్రగని మ ధర క్షేత్రాం శ్రుత రామ [illegible] త్రరిన వుదనిత్త [illegible] తునాయు [illegible] వరవ [illegible] నందరనా [illegible] నరనినా [illegible] పం బువు నిగనల్లులని దాలరు గంగ్గా బు [illegible] నితం మతితగాత్రుం [illegible]
రేంత్రుం [illegible] సెరరు [illegible] [illegible] [illegible] దమ్ము ననపాదరు [illegible] ని థ నెలిడ [illegible] తారము గలున
త్రులనే [illegible] యు దిరం బు [illegible] [illegible] మదిన [illegible] వేదది [illegible] తరం బ కెవిదరు [illegible] తు తాన్యు [illegible] తం రం గుపై రామ [illegible] నుగ [illegible] నుమ [illegible]

యందుకొ[illegible]నవిను తుదం తు[illegible] విను [illegible]మునవెయ్యని[illegible]మిదాలి తెపవర కౌదారమె[illegible]ంపక్క [illegible] ప్రనెశవపనవను తప్పం [illegible] నుకొరిభంభునేశాకమునుసా నలివి ంత నే [illegible]వగవరుం [illegible]వన
శా తెగవ్వన నియ్యమెత్తదా యవ్వత్తదనం [illegible] ంబి నిను ప్రవ్రశావమండలయునె [illegible] [illegible] బుధరియుంచ యుద్ధెంచి నన్న ం ఠవంతతబుంవ్వంత
లంబుదరిత్తేడరా తుంఢిరెం గవివరు ‖ యుభ్రితిల్లివరవశుల్లైయుండె రఘు [illegible]ండదుబ్బెవనరంబునమా [illegible]ండుబడనిశంక్రి [illegible]పుప్పయుతాజాదగ్రవ్వగుదినందంబునగంఝ్లువుంఢిలు
సూడికెల తెలుగ [illegible]వంబుల ‖ కేమంబుగావిన్న లింగకనంబుయునింగ్రైకెగయు బ్రవతింద మంత్రయుభ్భస్సంబుగాభెయుకప్పి ‖ తింయవలంపడివ్వరమగానమ [illegible] ధివత్రముఖి [illegible]వలు
రమనలకలేలశ్మంబు [illegible]యబూసుత్రైవ ‖ డిరఘురామవుంగవుండు [illegible]రమిబుగవుయుశిప్పవ్వవుబుగానా బుళ్ళపుల్తేడస్సకైక ‖ టగలవబుాచాలిళవుశ్రైంఢువ [illegible] సుష్టవవే గుత్తనుచుంఖనిక
[illegible]భుశిఖరికిదూరమెనినకపిరాజులలావయుండురాతివయుబ్బురకాఘామిపిడినల [illegible]వకవయు [illegible] రథనిల్లిగాకవయు [illegible] పయుంయునేతాదియయ [illegible] నగవాకిగలచిన
తెరవ్వంబు [illegible]లనునెకెసణ్డిడివనవయునేఖరతరఘుటుదయుంవ్వుచు [illegible]నాడుత్తతె [illegible]వమగునె‖యుర యుగళ్లంరి గా [illegible] డరినాదుదివ్యశరముచుబడనూ భ్రదిభిఖుల [illegible] డర [illegible] వసుమతీతల

మున నరాత్మ సముగా నగజెయ్యుఁడు నసాత్రుని కలదెయ్యడె యసముఖలు గ్లని పవిత్రుల్ శ్రీఘమోంచె వరిత్రంబు విఖయు డవ్వనీఖ - రసంస్థితు త్తలిసుషేబు కొల్లయత్తాంబు తావడవా సావఖా సేవము తిరిత్రమత్రజ్ఞ ధృతం డెయు ఖరకౌంత్రు
రసనంభారంబు నాంబుస్థిఁయుద్గ స్వాత్మప్రధి షప్రతాపవపనైక శ్రీమత్త్రిస్వామి త్రైఘపరగబెవార కవంబుత్తా నుఫాలవిలోచనుమహా హె శేషు స్వాం| దురు తరసంస్త్రమంబు భద్రవనా భవ్య శంపముదా [illegible] పాంకర్త | ధ్రుర మగుణా
త్రిసాంయుక మురుదేవ మృత్యుత్తి దపిపన్ దేవిక్ ఖా | [illegible] సెంకమహాంత్రనే లబ్ధగాం వెసనే యుక లంపా సంత్త్రి బినే || వ || భూరాంబు వరత్సుషణి ఘ యుసంత్రమంబు నంబర తెంచి విన యువిన శాంత్ర నరత్త వైత్రా
లఘాగరవి తకరసంపు యుత్త్రైః | వాకయుత్త్రై శ్రీవసత్రి శ్రీరాంబు నవంబైరుషంబు నదనివురి యయు నిత్యనిరి || పి || రఘువంశవరకీర్తి పురం దాసమ్ము మంది నసుర కీర్తి సంధ్యచ్ఛ్వే వరమ భుంగ | గంధర్వ్వ ఈ దిగన
దుష్టయంబు నభాంది యుదినిదిక్ బనారు చున్నా ఘు | యుత్తిశయోంత్తా తతిసంభరస్పృవిగా విష్ణు గురు వందంబున చిరత్నుడు డె మొ | ధరత్రిపుర లజ్ఞుషు శ్రీధరకేశరంబు లుత్రా యమాసుపని వా ఘుక్రీడెల్ల | గ
లమున్నరి గా వనగడకెదని | సంత్రయోగంబున ఖండి [illegible] నవరక [illegible] బాసదేవ చ్చలనిత్య నాశువాసనం దపశెన్ల వా ధాయుసుతుడు ధు కనుపశెత్రి శ్వాషధల తితాత్ర్యసుత్రికె తంబ గుణెశరాశి బ్రిశ్లో బుగుల
మొసగక్కె | కేరుదవితనయుసు కెం దెచ్చినె సరక్షె బుషి త్రిం రఘునందనా భవనని || వ || [illegible] సంతరక్కి శార్కరవెనోం [illegible] సుంత్ర కనుఘుంతికె తక నుంత్త గాడుక్కె నిఘకి త్తవల దుసావనియుత్తా సువికెయు

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

౧౦౫

జాభయుంతరు [illegible] విభ్రాజి [illegible] యొనరుగు [illegible] వయు [illegible] శ్వేతము [illegible] వయుదిని [illegible] రంబు [illegible] రాజు రుక్త [illegible] రత్నతర [illegible] లఘునా [illegible] తరి [illegible]

జివలికి [illegible] యనా [illegible] ఘుడు [illegible] రయు [illegible] దండ [illegible] రింపువయు [illegible] ఖ్య [illegible] తరయు [illegible] ఘనరమ్య [illegible] విలుగ [illegible]

ములద్భుగా। మునమా। రంబరమై [illegible] నలనాదాం [illegible] నింబుగా [illegible] నెపటు [illegible] కందనరె [illegible] రంబున [illegible] తరియ [illegible] వీ [illegible] ఘన [illegible] నిర్మముగ [illegible] విసరు [illegible]

కరిగవిత విశికరదంబు శస్త్రముగ [illegible] రవళ్ళరా। ఖమ [illegible] బుగనభునంపులనా। తిరగద్రముగ [illegible] సవి [illegible] ముద్రముగ [illegible] ద్రదశ [illegible] నవంమునమా। [illegible] నమున [illegible]

న్నలునుభవా। వా। యా। విశా। రదులునుగనమ [illegible] రతమునవాలు [illegible] యుద్ధా [illegible] వదిని [illegible] బులరా। [illegible] మధ్యంబు [illegible] నవనిదిని [illegible]

ఘునుగపిదుర్నలవా। వెలి తంబులు విజ్జింభితదంబుంభి [illegible] నంరంభంబులు [illegible] గజ [illegible] ంబు [illegible] నంబు [illegible] విఘ్నా। విధా [illegible] ంబులనత్తం [illegible] గనగవి [illegible] బద

ఘట్టనంబులు వేని నృత్తంబు గనంగరంబు ప్రవర్తించె నమ్ముదు। శరంబుల గవి [illegible] యు। గదల [illegible] యు। [illegible] లంబు [illegible] యు। [illegible] వరవి యు। వత్రంబులు [illegible] యు। [illegible] బులవెలు [illegible] యు। పరిఘంబులం [illegible]

ఋజ్విరుయు। ము నలంబుల మోదియు। [illegible] ంబులబాండి [illegible] యు। [illegible] ంబులవి [illegible] యు। [illegible] ంబులనూది యు। [illegible] ంబులం [illegible] యు। [illegible] ంబులనెత్తిం [illegible]

నాజా నవాపుతు [illegible] దధిమా నవె బుంతగుడా [illegible]
డువృనాంప్రైవెలంచుత్రుంశురంచుపనిదివాఠిగాంచు [illegible]
లుపరచియాయు।పాంద్రాగ్రంచుపుంతమ్టుము।బానల [illegible]
తల్లదింప్రగసముద్ర [illegible]
చిరస్త్రముశేషుంచుగన్ని [illegible]
[illegible]
[illegible]
[illegible]

ఘు

జేరి తళుకుంబులు విశదపరచి వెడదట్టెలు చెప్పించి పెక్కికెత్తుకొని [illegible]

తరితెర . రింప్పు గాదరు మదేమి చక్కి [illegible]

[illegible] రయు [illegible] యుపద [illegible]

వులు ఖుద్విసు [illegible] గన రి [illegible]

[illegible]

[illegible]

[illegible]

దభూ౦న్నైని ఘటము ఘవ ఘవ రాష్ప్ర [illegible] సిద్ధకత్తి [illegible] యత్రమువ ప్వెరు౦ [illegible]
ఖీసా మి౦ యు లకు౦ ఘనలు [illegible] నేరె [illegible] గ్రిగ్రు౦ [illegible]
జే బుద్ధి [illegible] వేరరయు [illegible] రా సువచ్చితి [illegible] పాలు౦ [illegible]
రవయు చూ [illegible] యు వి పె కె౦ ఖు గ [illegible] జనరత [illegible]
ఖునత్తర [illegible] లెవల [illegible] నె నరికి [illegible] రిగృఠా [illegible] థనవృత్తి మర [illegible]
సుత్తి [illegible] సినా [illegible] ల బూ౦ బవత్సనూంగ౦ థవు [illegible] థర [illegible] దులగు [illegible]
శ్రీరె౦త్రి నెమ్మవత్తను చిత్త౦ బె రి౦గి [illegible] న౦ ఖుధర [illegible] తితనము [illegible]

గతి ంతెబ్బొరి ఋషు నల యి — షు — తవిమ్మా వడలస్వాభితంజె [illegible] నవధా నలవంతెళ్లం ము [illegible]
యుధ [illegible] లువు నవిశ్వకర [illegible] త్రిశర — ళు ముని — ద లంతనలఖ్ఖులతరన — ధరతృగవ — [illegible]
దవిషులక్ష్మి [illegible] దిశత చు — చితె ప్రము [illegible] రుధిరా — క్షైవు — ంనసవుఖ్య ద — యి — స్వారి తం [illegible]
అవి [illegible] దశినగం ముక్తి నితత — నమవ — దగం ఘనేమల — నా — సా — చితె ము [illegible]
[illegible] లమని [illegible] వదు నవు — నీతు తైన ద — నను ంతు — తెదన వును ంది గు — [illegible]
[illegible] యుత్తత ధవినజి వ — ంత్ర మెషు ఋ నగు — నవవిరు [illegible]
నిత్తిజము గద [illegible] దన ఋషి ప్ర నె [illegible] యు నిత్రగ [illegible] నల్లమవుద్రు [illegible]

మరయుదన్నైనవై౦ట్రిననుమా — నుమనగానై ళిత్రేనవు యుక్తాల రత్నగారి యున్నము హ్రమ యునమ్ము లంషుం … దుణనవిక్షు — … గురుకుర … బుడపునతవనకునవు … నవల్లరుమ్ము యునన్నవముప్తుశ్రైబుగావనదుత్రా౦ తుబ్బఖరావ్యునషైయు
కావంయా … శ్రేయము శ్రైనగి … ప్రవక్రైయు … సుభవింప్పు వలయునవియుల్లవిధేము లకేడుకేడు … సుకవిరవరా — దులుకునిషిసాప్రప్రసువరా — భినయునసుతేరలుంగరుజుంప్పుమిప్పుమధురా — సైరానేధంయునువైయు
నన్నలాం … ౦ధజిగిరిచ్చు తేచేస్త్రు — రియునిమరియు విష్ణునియునుకప్పత్తనివి … తరిపవాయు — నకజీవితనా — ఘువేడఖు — డకనిలువంనరేకక్తి విడంబమైననన్నవినవీ — ంప్పుసు । తప్పనిసమతినర్నిడా — ననైవను —
నునకుంత్రయుమి౦చ్చుచింపుచారమ్ముకపివరేగాన్నశ్రవని నేమౌ — దితడక్రి తదనంత్రరంబునననకచనిరా — వయునకప్పలుకులుబిని నిచింవినక్రాంత్రవడివివేకం చిమునకమునజింత్రంచిత్రవంబునదుశుఖా — ధిపుచాడనని యరి
ధ: చిత్రపతియున్కిట … నవవంకేక్షా — నపదవతంనవిధి షగానివయునిగియు … దువరింపునప్రసంనివుత్తినిదగుఖంనివుంగళ్ళానిన్నవియునేరియుపంప్పవి … దివ్యవత్రమా — లచానలపమా — ంగరా — గము
లనత్రిని … తేవనా — ఖవుల్లనివంప్పనన … ంత్రరిని యలంతఃపురం బుపకేకింబినిస్థా — ంగ … ందద్వితజ్ఞాంత్రంబంత్రయుంజె … వంబినేవారలునవతడకేలంబునిజైయుక్తి దేవిదేవల్లక్షుండగురవుపల్లగులపంపునవిలి
శీషగానుంజ్యులమ్ముక్ష … వంబునకలంబుమైంచెంగానునసమదద్యవనా — నురుగా — నుబునవమంగళనైనంబా — వరింబివివిథఫూ — పగాంగగా — గవూ — వా — ర్వంబరంబుయునాళ్ళిఘవజ్యోవితి

శ్రీహు పాం విలి విజ యుం చే యుమని నే తెవి వా రలు ని ఘని యే [illegible]
ల వతి కే వ [illegible] నె తి తే యుమ పే నినేవ ఉమ త [illegible]
అ ర దకృ లా సు ద తేమృ శి జెం దు య సెప్పి [illegible]
[illegible] త్రి సా దన కా కె [illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

ఘనమైయుండి రాజా మహాత్మా తెలుంతగు నా రా ...
వినక ... వంగత ... యు రిగనా త ...
లనని యొక్కటి ... ంత్రతుడై నిశ్చ వాతలం ...
నవి ఖం బున వేగము చెప్పి రా వ నా ... రవతి యు ...
వచ్చినరా జిత త్త్వం బు ... రవ యుత భవాను

సాభిక్షువులును బుగులలొన్నెను నమ్మ్యాగిపొవిత్తె ... వులలొన్నను ...
సుదా కేరవుండతొ గతిగిత్తుడారెడి బా ... గనివదవనధునులక ... గివ ...
కేగుదెంచునప్పుడు ... యుడారగుణ ... సవ ...
యుక్తమైనవిధంబు ... నుండిననుశ్రీసమువిధు ... తివా ...
నాగెంద్రుని ... తరగాన్ను ... తరగా ...
తెలుగ ... ఘనాద ... లొన ...
బు ... బువలు ... గాధు ... రెండు ... భవము ...

[illegible] ంబు [illegible] యు ంఘణి సూర్య [illegible] చితయు [illegible]

[illegible] ంబు శత్రు [illegible] యు [illegible] వివానేయుని [illegible] యు ం [illegible] ంబుల [illegible]

[illegible] ంబు నం చెట్టి [illegible]

[illegible] ంబు [illegible] ంబు నందు [illegible] రి [illegible] యుద్ధ [illegible] ంబున [illegible]

[illegible] ం [illegible] ం [illegible] ం [illegible] ంగని [illegible]

[illegible] ంబు [illegible] ంబు [illegible]

[illegible] ంబు [illegible] ంబు [illegible] ంబు [illegible]

[illegible]

౬౨

...నే తేన్నెన్నె క్కాశ్రే యుపడె తురాశే। ద్రౌపద్ది ... మంత్రులు పాగుచేదు॥ ... క్షిశవి వ్యవసరా జనివుశే యయు। తంతాశ్చర్ది చూ ఢగా దువేయు। యెుఢేరుగా చిచెరుచదేవ ... గు ... నిరంబె

... వె ... లయువయు ఢలప్రతేధ నె ... ధిమ్మ బుంపెంచిపి తేనని ... ఖుదేలవు దియ్యన్న యా వుస్సఖ శమిత్రశ్నేలనిసుతే దశకం ఈడె మిత్తే ... నరి లకౌ ... బుష్ణ ... ఉంత్రె బు

తత్తిలగ్రతు రితెరలు ఘుబుప్రయా నవగరా నినెప్ప గలప్పందిడుశం త్రిమిషా ... వేదన్నివు నవుదు లవు వెన్నవు నెదయా రనవుధ్రుననయు ... నా వు నక యుఝ్ణ ... ద్రిప్పవడివు నెవతెబు

సులదివిశ్వేరాయునివు నవ రాజశేమరుఢవు నరానన్నినిద్దె నత్రఖిప్రతధగవంగవలఢలనేదివుగు వలసు శ్రా వుగ్ర్దిరణవు విా వా త్రమ్ఢే ... త్రైత గుణంచిరాదువు లబుప్రిన వాద్యన్నత్రా వరిం

చివినెలవుసురేంద్రా ప్రతగ్రైరులబుంమ్మద్దు గారగాఢె నుశ్రైఖులచెజుత్తరాంఢవర ఖ నవాములన్నిదీ రుల బుయుయా వబు యువులు సారయునవు ... ప్రత్తినుంఢన్నరివువ ... తప్పతెగ్రబుప్రయా తఢేశ్వది త్తువులు

... గంచెనుఢ ... మెద్దిఢమలనవ్వలు తేవమునేనిరం క్షణశరా సరాధుసుత్త్రియా తమనర్పా నవులనెవతే నెప్పునుదిగ్రా రుత్రయా తఢసా ఢుమీదిరిరినిమి నపరా త్రేమునా రియరెడె ... ధృవ ... వమనదవకనెయుం

... దె ... బునంబారంగా దురవమెుశ దిరావ్యనెవడ నవదిబ్లా నంయునంగరా రం బు ... త్తగాఢె నెత్తేమునశ నా ప్రిా రవిశ సత్తెనునన్నెయా వనిసా ... నూరులన్నవూ నర్త్ర రనివువున్నులవివుత్తఢవా లుంయుతేనేతె యుల్లనిత

శ్రీ [illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

౨ ౦

[illegible] ది యు న ల్బి ల కెల్న భూ ని ష్ఠో యు [illegible] ము [illegible] మ ను న ము ల యు న | శ ం త్రిం పు కే న ర ల బ ం పి లం త్రా మ రి త వి యి ల్ప త రు త వ ము న్న గా ల్లు ల యు

[illegible] ం కే సా [illegible] ఘా రా జి భా వ లగ్గ వ రి త్ర వె వ ము న [illegible] ది యు గ ది వి వ ధి వ ల ల క్రై ధె ర నిద్రా హి ది మి వి క్క త్రి ఇ దె ప్పి ం చు ల ర యు ప్పు నిఘ్ను లా శి వా డ నె యు ఖ ఘ శ వ ము ఖ న వా

న శి పి వే సు ఖా వ ల వ ము వ నై ర వ ము నా ల త నె త రా వ ము న [illegible] మ్ము మా ఖ వె ల్లా వ ము ఖ చా ర వ యె ప్యు గ్యు కు సు ర్ స్వై ల ప్ర త్తి ల శ | న న త ం దె చ్చి తి వ ప ం కా ర ము న | జే శి న నా

[illegible] ం ఖ ఖ దా షే న వ ం ను దు మ ఘ ం త్ర ని ద్దు మ తా ప్లే గ్ని గ్ను లు న్ వెలి త్ర డు నిన్నై ము న ర ము నం ను | పా వ కు లు ం దు పా వ ం ఖ వ ర గ జి ం ఫ్లు | గు ను గ జా త్ర రు వి ధి వ గ ను దు బ్ర తి తె త

ఉ ప లూ ల వ ధ కె ప్లు భా లి యు వ ల నై ఘ్ ప్ర మ ని య [illegible] నై లా న గి రి యు ం ద్దు న ల వి త ను ం ద రా వ ల వ ము నం ధ్యు | నా రు సు భా వ వా మే రు నై ల ము నం ధ్యు భ ర వె త్త వా ము వ వ ధ ర ము నం దు | రా ము గి

యు న ము గు వె త్ర ర ధ వ నా ం త్ర ము నం దు [illegible] ర నం దు వ న ము నం దు | వ వా బు వి భ్ర మా చి త పా వా శ ము ల యె ం ను గ ము గా నా తా ది లూ త ఘు ల యు ం ను ద్ర ను శ్రీ వ ది వ్యా వి ము న ము క్తి వి వి ధ వ ం గు

ల వి వా రి ం త్ర్యు నే త్ర నై న గ | ఖా రి ఖు ఖు నా ర [illegible] వి ల్లు పా లి యు క్త వ న [illegible] వె ధ వ న మొ ం ద ం గ నా త్రు వ ల నె గ్గు ను క త రు ఖు తు ను మ ను ర వి ర వ రి మె శ ఖ ర ఫ రి త శి చ ర వ రి మి శి త ల న్న ర ఘ ల వ చ వి త న ర ని బా | న ర్కె రి ను వ రి

[illegible] దత్తునితనేమ [illegible] [illegible]

[illegible] ంథుకరనేపృథనివి [illegible]

[illegible] ంషడరగమె — ము ను — విరయు నంబుగుమె [illegible]

[illegible] యువేడు [illegible] బలుకమదినవృత్తి [illegible] ంగుల [illegible]

[illegible]

[illegible]

[illegible]

సైన్యత్తా వసవేషంబు దా- భిననరుసి చేతమురగాంబు నెం బి వివిదు [illegible]
తన్ను అని యుట్లు పెక్కువంగను లాపునెవరు నవగవెన్నవి [illegible]
రగా- ఖిచేఖి రనవమ [illegible] వ్వా [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

ద్రుగబ్బ్లీర తసిలుల్లని ల్లుగని యతడుపా రక్షి [illegible]
తరిసని ద్బరనా మతిం చ్చ్యుము స్త్రీషముం దండ్లము నవా [illegible] చని నెలకొం న్నయు [illegible] గమినలు [illegible] ము వ్రయును గునిదుదె లునొ [illegible]
తననిం చిరియుల్లుర్లలుపుమి నిలీయకుజూ నేతి రాత్రి [illegible] యడెచినాడా నవపత్రిమంచినా డవగద్దరయుంగా [illegible]
[illegible]

రి ఈతేర యువ శౌతే మతుత్రైపుత్రధరి దా బుత్రోడ శా శి నే నైరినా లగతిశా నవ యుత్రే మ వి సల త్రి యా దివేవి రమ కాయ వా సిన తరు కాలు ప్రతక్కేమి వెన్నతల వల యుంగ్నేవ త్రేశవ సుంవె నేనేయువనా
నం బునై ండు షీదు రు శ్లిలవ గిది తావను నీవా నివవి చరిం చు శా నిచె యుమా నను వై నసా యుంత్రు నవురి చులలుఘు నిశా నా ధుం ఖాని ధు నరత్తా ంవృవై నతా రలకుల వి దే బ్రదేవుం దిళుం బువిది చివ చ్చితు వ్రు రుది
త్తత్రు తాశ లగుత యుల్లవల హొఘ్మనతి దీన శావం బుగ ళిప్రతి వద న్నల ఘర నావల్లను బుసు ప్రవద నత్తమనితిమొఘులా కలా వ సా త్తులు స్నా నావి ప్రతా శివ ం దలుశ్ద దేవి దుత్రలాలు లు నా
గమ శా మా నవై దజు నిత నిశా విన వేగవా నశి షుబునిప్ర కయుత శవ వృళితరం గలుసు క్షిదురశ ర యువిమనిచి వ్రవత్తి వ త్తి ని ది నా
[illegible]

ద్రౌపదీ నాథా నాంబులున్న|నిం త్రిం ... నివత్త్వ తాపములు నోవధది ంబరే మారతామవాసిం ములున్ననం ధువవదిం వది యు రు గుతరిమహరంగ ... తకలనున్నే ధన్యశైవరంబులున్న|నిం ... ంజవయుంవదివచ్చినతారం
గనమువదా యం ంబులున్న|రా ... వంబిక్రైనవిశితం బులున్నాతేదనిమా త్రైతం బులను వెలదా ... ంబులున్న వృక్ష కొంకింబులగునై పృథ్వులున్ వత్స్యయుం జతి యా యుధ్రం బులు విడు వనిలరయెా ధులున్న
దివిచిని యువనప్రా నాంబులు విధి చియయుం గూ... లుత్తమి విచి యయుక్త మవ చ్చైరసాహ రులున్న|వృక్షకులతి కులయలవదనత్రయి ... లిదిన మ ... లు న|రత్నమాం నలూ లువత ... త్రం కృష్ణలూ త్రకృత దీ
విత ంగంబులున్న|వృక్ష బుం బుతం బులున్నం గవిని తవ ... ంబులున్న|వృషి యయా వంబులున్న|వతురంగవశునవుడు యుం బు న|రుధిరమా ర ... ంబున్న సు ... ంనా ... త్ర
బులున్న|మా ... రన్నాత్నవంబులున్న|త్రీ నాదివా ప ఖామ ... నం బున్నం గవిని యు బుజాన్న యుతం బశాలి|వా మరవు ర ... ంబులున్న|తామ రతరవాలతరంగంబులున్న|రథవ ... త్రమా ... త్రం బులున్న|
యుగవిా నంబులున్నం గరితరి మతకం బులున్న|వతితనువధవదనత్తమలంబులున్న|వది యున్నతిన వన్నె కులము ద ... త్రైం బు ర్మా రంబున్నం గదిని నదవరంబున్నం బూవే|వృద్ధాగమా గమం జితం బున్న|త్రదలితాతే
ధతం బున్న|విశ్రమ ధవిలుక్షపొంబున్న|బవాపలా శనవిా ... వనం బున్నైరా ... రా ... మం బున్నం బూవె|మువనే ... విరం బయున్న ... గం త్రునవనం బున్నై యు వరణాం బునం ధర్మ ఘనబుతరి శైలములు బుపై విధు నరత్రై

వా-రా-శి గఘ్న గాప్రై మమ గఘ్నతఘ్నలం కర్నం దవయు చేసి లగ్న లవఘ్న నోర్యాయ - జగన్నితవతి యర - విరియ - విధినే వ్రిరెద్రి ... విభ్రివి క్రితిరం చర్యార్య సవైర్య తసత వాం భా డివి భాం డిని తరువులు గాం నివత్ప్రి యరధం భులు రువడి వాం డివ
డిరా జిశి వంం గ్రిచేం ంగి। కాంకి ని ... వులకైవడి గాంన్ని యుతల। లవివి సా- దవు త్రి యు ఖువిపిఖవివ। యొంగి నభు - తమువి వం గ్ని సల్లశిం చి। వేరి కూ - వు నివి ఖ యుం ఖు గాంవి కాంర్థ భాద యుల లవు ఖుష్మి నెగఖుం ఖులనైక్రి యుదవిం చి యు।
దర్భ్రవిష్ణై భారసవువిా- ంచివ డినగఘ్నర్యం ఖులవఘ్న యుల్లనవేతనల రాకతయు - జివిత్రియవభా - నిరథ వు ఖువాం దిం చి రమగా తాంనె త్వంగర గా వుుగా - విం మ్మ గతగా తవే శి। దా - రుగాం తర్గవ దాంరు
ప్రైదరా - త్యు వుగది యు పం దం ఖునెకు రతకైకాద్రి వ్య వరుఖుప్రదవర్గాం భె నిం క - రతవుల నూ - ధి కుఖ్మి తది యుు నఘ్న। పం దవొ దవ భూం త నవు ద - యువుు లు గాం న్ని యు - ప్రవి - ం చు ఖిలగు
నడ రుదవై - ఘ్నాఘ్నాంఘ్న నవా - గా వుుత్రి దాంలగ్రా విప్రి యుం భాం దుపం గదాం యుదశి। ఖఘ్న కనాం ష్టాంగి తవు ఖ్మావు లుదా - వు సుగ్రాం విగ్రాం వి యుపఘ్న నదా - రయ్యని శి వే వంత్రే వు గాం ఖడివు ద్రి వు
న్నిలాం ఖుఖ్ము నయు త్సవం భాంఢవ భాంరు న్న - చు న్నుచి ... వం గు ల న్ని వు। యునయ్యం ఖం చు వ ... యు గవె నవు తుకం వె పా - రగా - నే దుదఘ్న నెదె వుఘ్న దు నిశ్మివ ష్మున శి దవ్రిం భాం ం డి పొ - దిం ము డం ఖు నె రెం దృ భ్రి తిం చు పా రలుఖ్మల
నైనవుం ... నగ్ని - ం చు నూ - త నితే - రయు ం ఖు ఖు ... నెన యుఘ్న తవు వె శాం ... దితే స్భు రథ్మ యువు దవు నె ఘాంకి ... - వు రిం ... - లు నా - ఢు। దాం - ఢు రన్ను వు రవు వరవు వెం - ద ం ఖు కైనం

వనా యుతేయు [illegible]
[illegible] ప్రము నే [illegible]
నుంతసము ంన్నాధనతుయు [illegible] రత్న గొాము [illegible]
మూ నల వేళుత [illegible] ప్రాతశేత్రవాళే [illegible]
రాతి యుపెట్టె వెదు [illegible]
నిర్విషతు విత్రము [illegible]
[illegible] యుతా [illegible] [illegible]

హూ౦శభావములగలిగి దానవానవు ప్రవిదయుతం తానెమెుదవ నవముగుణములతెుదలైన దిక్పములు మెుక్కి నతిరిత గన్యమంచె [illegible]
హూందెవారి స్థబింబుల దరెనవాక్తిల్లె రెండు క్షిప్తవలె [illegible] వకెకెగెతు వసవత్రిపిడ ఖూంబ నవగంబుధి [illegible]
ధువనసుములుసు ప్రుఖుంబునరంబుదవానెలవసు [illegible] యిందువవగలుఱుసు నవముకుద్రులు సురెడబిల్లు నవరెల సురవము నిచంద [illegible]
ఘనశిలదానవముదాంభక్తారవతాంహిం [illegible] దవుంఢలంబుసు ప్రరిరధతుసగవదాతిబికెన్తానవదవానలంబుసు [illegible]
[illegible]

[illegible]

[illegible]

తంబునెరామనొన్నివిరిచెప్పోలానెములన్నెని [illegible]

రతురుపంచఖంతనవిశాలవరంబునుభైన్యా [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

సొ — షుత్తే వను [illegible] నస్నై లూ ష్ఠ కరాత్రు [illegible] వంత బలము వీరా రనష్మ వను సాధ వను [illegible] రిఢం త్వష్ప రఢే (త్రు) ఢం త్రదవళ్ళ [illegible] రఘా — ర [illegible] వెయు [illegible] రం బు

విషుడ [illegible] లక్ష్మ [illegible] రతరు తను నుమన్నైతి సురవి రవుద్ధుత [illegible] ఖుదు ధనా [illegible] తను గు [illegible] రతరఢే [illegible] రుసనిన (గా) మేఘు — వి [illegible] లయ [illegible] రవెం డల తు వి తం బు

లైవిషద వైవ రజి — లకెభెద [illegible] వము త్రినవిమలధిథితి వుణకెకళ ఖము లనైతు సద [illegible] వియుం తం తత్రును [illegible] వి గు [illegible] యుకా నిగు రువిత్ర వు ముక ఘునతర ఘు [illegible] కా — [illegible] నష్ప గా — రవ వయున [illegible] సు

పవు ఘగుడ వా — నెరయున జి — తినవా — రఘు బుగములం దునగలరకెలిన యు [illegible] వి వైయుంఠి నర — ధునుప్పదరి దెవ్వైయి — యు — వద దెప్పన్నరాం తుప్త్రలదనిచెప్పినవలవమునని [illegible] వా — తువెవ్వియయు

నన్నైతినుగువం శ సాధునిమ నుబు గా — దలవతభూ [illegible] నంనదననిచినువుచ్చైతి [illegible] వుని వాం [illegible] తి నే [illegible] న వున్ను సునీనువు మా — నైతి । న తి [illegible] తవము [illegible] రవె [illegible] చెప్పిన [illegible] వ్వునదరెయ

[illegible] నెత్రునిద మునినను సుఢు నవైతెతి గువ నా [illegible] బుద్ధి [illegible] త్రుగువా [illegible] ంతు లుపతుబుగ — నిర — రగదలవ తెనె నివా — వునును చి రమ [illegible] లుగ [illegible] రయం [illegible] — నిబుద్ధులు దుష్టుం

[illegible] గుల [illegible] నతరదురకొన వున్న [illegible] యుత్రవదరెసం బునెనిం తృవుల్లునే జెప్పినవలు [illegible] లుధప్పవ [illegible] నర [illegible] ని [illegible] సంపువుల ధా — విమిమునవుత్త [illegible] నమి [illegible] నేవు — నవుబు

సుతుం బ్రహ్మ [illegible] నవు ధనుమే పుం బునగుణ [illegible] వుమే వువా చెరిద మొదవ బిని తే. శ్రీయు ం ధ్రుగనుతానివిరలు [illegible] ష్ణుంగవలనదు ధుగుణి ంతూ దెవ్వరు మనెతిం మతి రుణితెు।
[illegible] దిత్రావ చాలు లనక్షతకులకాంరి విష్ణులవిటి గను గాంత్రుగా కేమూచు నంత్రన దొనగెడి స్వార్ధవరితా ప్రకపవిరలు గ్యావా మలు లుదగుణాదా రంభలు దెరలు దగినతాల్పులు మరదాదాంరిభ్యు సు లత్తునవ్యాము। దా
రం [illegible] గుణరి తెలికేడుదవ్లి ంవ్రుంగా ప్రతపవ్వన నంబులబరి గాయలవలు లనేనవంవలు లసున ంగరవులు ల్యాగంబు లబ్రుల్లనదువ్వ వవులలవరు మలు బినగుణావదనలతులవలదులవ్లె
ధులబిపారాపవ్రత్రావునదిన ంగ్రావు ంబుల రిరింబినవస్సనంబు కృనగుణంతి. యతాఉడిబుయుమవాలానవంబు వతిరి ంమనుంనియ దిభినెతి [illegible] యుమ వృభావంబునంద్ర ధూ నగ్లె
యగ్నిరి భిద్ధి యయు వెదునొమబుబిత్తుం డ్రనగు [illegible] ద్నొంబూ చగాతే దాతెవృనెవుడుధద్వచానంత్రరంభ్యవులు ంధతనతిభునక్కరం ఖూషణాంబగుశూనందనంత్రిమ్మినిలు వత్తి యౌగునింబి
నాప్రమభ్నినమా నుంతుమనపా యయుమవ్యుం కుళ్ధానాధినాను బూంతుంబ్లవంగనితా [illegible] ంబుంలురావులవల్లులుదదాతారంబున్నం బెవ్లులుం గనిదత్తిని రవెత్రుద్దెయతుతుఖూత్తాం ంత్ర్యుంతుమా దుం. గ.గనెవవనభావంబు ననుంనగ్ని
తనిమదినెదావింబిబింత్రింవ్రకనిపదిం [illegible] ంగరితెవ్వలదాం ంగరిం ంపుమ.వగ్నునను బూద్రినదునుగులనొ [illegible] తాల్పునరిగా. తితిరిగదునగరువవనంబునెదిలుకదెవ్వెని: వునెలకాల్నంగయుయు పవానములడెభినయుగ్నియాతాబిగ

ని ఋవరిం వ్రుదులా వెలి విశత గన్తైర్ధ గ [illegible] యుచంద్రగాంచినేఘనసప్తధాంచుధిగఢ [illegible] [illegible] రాకు [illegible]
తు ఋరవులుదర్శత నత గాఁదనఖా వం ఋఘనశసై [illegible] వుర గా వుసెం [illegible] దయవుమునా [illegible]
త్రైనవతపొ [illegible] ం త్రిరామునిష్ణినిరుత ఋనిఋవికె [illegible]
[illegible]
[illegible]

[illegible] వుసా౯ [illegible] దు వా౦డు [illegible] సవి౯ బు౦తృనవ్ముది౯న౯ మ [illegible] యా౦ తేతునువి వృ [illegible] దు తే [illegible] రత౯ [illegible] దిఖ [illegible]
౦ ఋకేవల [illegible] ౦ దవునగ [illegible] ర౦ఖుపు కా౯తవువుయు లా౯ వు౦ జీత౦ఖుపరవువా౦ వన౦ఖువా౦ తతవా౦ రకా౦ ఖ [illegible] ౦ ఖ [illegible] డువు౦ వుృ౯గ౦ [illegible] తి౯మ [illegible]
చు చు ను [illegible] నెబిడ౯ [illegible] వుడ దలెన పర్వవచి యవ్ము తవి లచి ల్లుమునృ కొనవు౦ వా౦ వి౦ రకొ౯లన త్రుతు౦ తెనవు ఋ౯లవు వి౦ రకొనిదా౦ ఖవునునె౯ లవు వు౦ వావె [illegible] లాన౯ వనా
[illegible] యుదియుష్మిశీతకాలదత౦ వివుతెలు ఖూ౦ ద [illegible] నెనా౦ యుప్ళుల్లకవు లన యులనకా౯రి యు౦ఖుధవిదను శశ యునుం౦ద౯ యు౦ యుప్రినిక౯తను వకా౦౯ ఋవల౦ం౦గ౦ [illegible] ఖా౦ ది [illegible] యు౦ ని ౦ చితి
[illegible] నిఋళ్లుతని౦ దువదన౯ ౦ తినెకరావ్ము నవసుధ౯ గూ౦ ల౦గ౯ని త్రిని యుష్టదె నిసు రులూ౯కొ విరవా౦ వుగువునొ౯ [illegible] నృరవా౦ వెయు [illegible] దవ౦ ౦ రిద [illegible] డియు కెతా౦ రిశె [illegible] యులకెల దల్ల
షు౦డుస్త్రునలచి యులల [illegible] ల్పవ౦తృ౦ఖ౦న౦ద౦౦ఛి వుగువ౯న౯ సుపత్రపుఖు ల [illegible] సె౦తవా౦ వెల్లననవు దగ్గవా౦ నవి ధి నివ నత్తి [illegible] యయుత వె౯ యయు [illegible] యు ల్లదెకి [illegible] ధ వు౦ డువు నను దప్పితి౯ యుఖ [illegible]
షు వెరిత్రతా౦రవియుడ్యె౯నెకె౦ ప్రసరారువా౦తె౯ యు౯ వె౯న౯ వరకా౦ యుతా మినులు నా౦ వి రి [illegible] దరు౯ సుదెరి౯ వృనవుననం౦ తృ౦౦ఖా౦తవవా౦ వసు [illegible] యు౦ [illegible] ఋనవుదినే దు త [illegible] ప్రస౦

ధ్వాతగతిరూపము - శిపాంతి తెమవ్రిగా ప్తి॥ అత్యుత్తిబిదినదెవా - సం బాలతవర్తంత్ర యుక్తుత్తి [illegible] వ్రుతమా - న్యుట - వతురప్తు [illegible] త్వమైన విత్రమయు [illegible] వరవృత్తి [illegible] వయు శ్రా - రగతి

బ్లినా - గవా - త్వనం తాంవ్రిత బత్తగ [illegible] బలరుం ధత్త బురజా నెతిత్ర [illegible] తి త - యుదిం వ ట్ర్ం బుత్రవదని [illegible] యుత్తరం బాబు ంప్పవంత [illegible] మిత్రదరభం బు [illegible] మినిదతుబాని

బూ - త్త్రుతకుబితరు - [illegible] రవుబు గతిన్నివిరతబ్బు బుం గం బు దవదవిత్తత [illegible] తూ - ంగద ట - త్తున్నినిచేనితత్తి తిగూ - వెనిపతుని ఖువద తబుత్తుద్ధిక్తరి దంత్తం దదరతివ్పావతత నవ

బ్రిత్తుబ్తి రజా - ది క్షత్వసరర ధిత్తత విత్తశ బుబ్ది త్రైతత్తు వగా - నిచ [illegible] బవలదవర్కము దూ - రిన వితన యున్నత్తుబుని ంత్రుటి త్మన వనెనిటులు ల త్తు [illegible] గాసంవ వతి [illegible] రుగావి - మ

[illegible] సు [illegible] బీత - గ్నితిసు ంత గునగ్నితి తు ంతుసు సం గ్రా మ తం ష్పుసు ంత గుసకం ప్పుసుం తుసు [illegible] దరు ద పంన్నివు పాదిదరుంతు నుదు [illegible] దేవా - ంత్ర [illegible] ంతగు దినా - ంత్ర

[illegible] ంత్ర [illegible] ంతగు [illegible] - నగ్రి [illegible] వబి త - గ్నివ [illegible] ంత గునగ్నివ [illegible] ంతుసు [illegible] దిత్రివిరూ - పా - త్రు [illegible] ంతు సు [illegible] వాంతి [illegible] నవ [illegible] వరగిరవదవ

[illegible] వయుత్తి [illegible] ంబుల [illegible] సం త్రసం బా [illegible] రి [illegible] యుచుస దం [illegible] సవము [illegible] ప్పె [illegible] గర [illegible] ంప్పుస [illegible]

మానవము విడుము ఉత్తేంజ్జి[illegible] సుత్రుణా గాంభు విడువ వం[illegible] విదిదలవన్నిత్తులుల్లమా నవము గా[illegible] ఉక్త్యైయు మానవము నైనవె యొల్లు[illegible] రంగా[illegible] యుభావ దగ్గని స[illegible] గుఅండె న్నుభిళ్ల
నింత్రి దుల సుమీగా [illegible] ఖునతి యుండు నా తెలపరిత్రువా ఋల్లిదేవు సురు[illegible]నకు [illegible] పరిపాలనంబువ రము ధర్త్రుంబు నా సువరితము [illegible] దశేం బుల దుక్క[illegible] వంత్రేం [illegible] గిపరవుల యుత్ర సుస్కృతంబు గూడవె
ఘుర్తియా పరమార్థంబు సుధా సారసుక్తం [illegible] ఋత్త్వపకు పంచంబున [illegible] రాఖులు [illegible] రా[illegible] గురాం [illegible] లు [illegible] రంబున [illegible] పరి [illegible]
[illegible] ఉందవు నశరంబులైన విడుతుర నిసంపది [illegible] తరంబూ[illegible] నంబు [illegible] గురా [illegible] ండుటం [illegible] కటవిక్కి [illegible] రంబు నంద [illegible]
[illegible] మా[illegible] మనసీవం దంబను [illegible] వల [illegible] యుత్రా [illegible] తుమువి [illegible] త్రివి నుముపురుషు [illegible] యుంజ్జ[illegible]
[illegible] నెచిగా [illegible] యుం[illegible] గలతే [illegible] రనపు గలిని సుఋా చిదచానను [illegible] ఋ రాగవము సెం దత [illegible] బుగతి గిమనలూనావె
[illegible] క్షేత్రవృత్తశ[illegible] దనదానవవ రులఖా[illegible] నంబు [illegible] రిబిరియు [illegible] నిచె [illegible] త్రి [illegible] వ్యక్తి [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

౧౭౨

తిగా గాగా [illegible] మనకు [illegible] రవి [illegible] [illegible]

[illegible] యాయె మనంతా [illegible] రాత్రవ [illegible]

[illegible] [illegible]

[illegible] [illegible]

[illegible] [illegible]

[illegible] [illegible]

[illegible] [illegible]

[illegible] [illegible]

తదనంత్రరం [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

నాతడుపు నాపుణ్డు [illegible] పేరుదేం । అయిన [illegible] । [illegible] ఉండలయు [illegible] ఉండువి ధివ యుత్సు డు । నకులలు కవులు [illegible] నక్షత్రంబులు [illegible]
త్రిదివంబులు అపర్వతంబులు [illegible] సంధి [illegible] ంబులును । [illegible] ఆమవర్ధి [illegible] ప్రముఖపుణ్య నదులు [illegible] । [illegible] దివ్యవరంబులును । నందనచైత్రరథాది [illegible] వనంబులును
మృగపక్షి [illegible] ంబులును । మనుష్య [illegible] రాఖులు [illegible] ంబు [illegible] దిగ్దేవతలు [illegible] ప్రాది దిక్పతులును । చిత్రసేనా [illegible] దిగధవులును । [illegible] ది యక్షులును । [illegible]
ముఖ నాగకులంబులును । వీర [illegible] నవనతులు [illegible] నకులంబులును । [illegible] దిత్యులు [illegible] లును । [illegible] నవులును । [illegible] లును । నక్షత్ర [illegible] గ [illegible] ంబులును । పితృదేవతలును
నివేశాదితాలంబులును । యుగ [illegible] యు గత [illegible] ంబులును । [illegible] ంబులును । [illegible] ంబులును । [illegible] ంబులును । [illegible] ంబులును । నక్షత్ర
కాలత్రయ [illegible] ంబులు [illegible] యులు [illegible] । [illegible] యమని [illegible] యములు [illegible] ంబుల [illegible] । [illegible] గమనా
యాత్ర [illegible] ంబు [illegible] యుత్తా [illegible] ంబులు [illegible] ంబులు [illegible] । [illegible] రుగ [illegible] యుకృవా

మి...[illegible]...గలు । నా...రా...ము [illegible]
వనబుసంభేషుం...[illegible]...తీవతితెనిష్ట...[illegible]...నే...[illegible]
తా...దరబులఖునా...[illegible]...నే ను నీవ...ద యుంతు [illegible]
సమా...నిలముకేతెం నన్ను లుప్రా...య...వుండ [illegible]
తిన్రిత్రీభువనముల...తవ...య...లాత్రా [illegible]
...ంబ నైనేవు యమృతమిచ్చితివే ...నేను రత తితెక్రి [illegible]
...ంబుదరిరియుంప్పు వరలి...బుజ్ఞా...ంబులు [illegible]
...వి...నో...ప్రతితే...మా...నున గతశనము...బుజం... [illegible]

కలవిభవసేవా౦ధిసాన్తైనవారలకునేవరవ్యుంబెకుంకంబాయునే
ఘ్నవాడునేయ్యంత్రవాడగలనిన్నని జవాడనివనిరంపుం దరంబు
గలనందనుడవే.భా౦పి ల్లరారా యునిర్విత్రి
త్రైగొవులకిజె ల్బ్రాంది చుక్కమిగా రావుత్రి

[illegible]

వంశులవశేనా — ధ — ఘనుల్రసునె రావ్వనర భునెవిశ్వేతనా — ద్విరదుదేచ్ఛమయు [illegible] నె [illegible] వసుంతుసునె సుర్భాత వేకొపురతులనె [illegible] ల — వవితంవె చవు — [illegible] ల గుణిధి [illegible] యు
వేదభింధుబూ — లత్తా — శివయు గమ్మానతదనవంవ్రభు యుక్తోత్తతసువల్లియు నెవా — త్తలవా — త్తవు — వితయు నవా — గ నేసు — యు — దత్తసుంకా — ంగగంధ బం ధురవు — తికియునైతా [illegible] యుసస్తుంగసుంగానితేమలు
ననురలుసుత పుష్పద్రాయా — శ్రీవతితిష్టురం ధ్రినెస్ట [illegible] తనుమతి దువి — తయుగన్నె [illegible] పు — ధునిత్తమంబునతత్తె పొక్కాంనెవెచ్చి మ్ముందతతి [illegible] యుల్లినియుళ [illegible] రవు [illegible] లద్సుస్త్రవా — రిది [illegible]
ఋవవత్పతిదు — శితుక్రియా — లతు [illegible] వితా — లవత్తె మెంయున్నా — ల్పవుద [illegible] రింతారేసు [illegible] యు [illegible] ంబలబునంత్తసనా — చవుబూంధు [illegible] తునిట్లుపునతరా — గ్రవ [illegible] నగతుంబస్నా — తుతుమా — ద
యుత్రమె ధ్రునూనవెదవహానిపెురు సులు తనిగంధ్య మహోవిరులునుతే [illegible] సరవునె [illegible] దతెనదలకిరయు సునిల్లులన్నా [illegible] తగంభ్రైప [illegible] యిపుదివెవయుస్తా [illegible] తుతున్నలవార
నభుంఘుసు [illegible] యుతి [illegible] గ [illegible] నా — ద్రేయబుర్జ [illegible] నితెతలంవునన్నిరునా — దివనెంధ్రు [illegible] సుత్తవిన్నకె రిత్రువ నిరుత్పు — వరా — ఘ్నము [illegible] ల — తృుండగురు [illegible] — దివతిగ
[illegible] సివిత్తెవ [illegible] ప్రులవిత్రు వెతవింవ్రుంసె వ్వగాడా — ధనెవిఘలలత్తాంత్తవయునెంగలంగ [illegible] తుర్వితనస్తా [illegible] హుచిత్తవ

మానిని యున్నదెవెంటనిపుసురలను గనంతె [illegible] పురుషుల [illegible] సువ సాధ్యులగాలంనుల లాంనిచి పుష్పుశ్యా నుశలలతెనెల్లనా దయపైడ ఖుయునపామునుమనింతి [illegible]
యంరిచెడనసర్వయుణ్ణదేడు గలయు వ్యరణిరిశిశిప్రు రాఘవా పుత్రులంబ [illegible] దాత్రి [illegible] యుమవత్రా యా [illegible] సురలనసంశైన యయు లంచెగయాచిరి [illegible] బునించితు సర్పరాజున్నించు నిమ [illegible]
నంబు గావించినతలఘవనంబు బుధిరాత్రుం [illegible] పావనంబు బుగా [illegible] త్రైపుమ్నావత్పుష్పదమతరణి యున్న [illegible] యు దెనైన [illegible] రావలయునదిగలదె యువాదియనినన [illegible]
బున్ననిరుద్రశలన్నిగు రాజానలయ్యు గుతెనలక్ష్మి యుక్త్రతలంచిరదమ్ముతెంచెన్ననను [illegible] ణడనసైన్యచ్చవరివంట గుత్తిరతబునయుత్రి [illegible] రాబుపుత్రియుణ్ణవద్మనాచా [illegible]
వరణాయంతమునురగా గవంచరణామంతనన గులక్ష్మీ [illegible] పితని [illegible] యగన్నను నుమిత్రయుయుపిరతప్పుఖ్ఖుంతునునివరి వంధువళగంబు లనిదశసనంబుప్రతిష్ఠింపు [illegible]
వారుగావునంబరాయాధనియునియుధనతరి గ్రివారలయధాత్రిషుంబునసంశా విందిపుట్టారంబునంబుగా రాజునంబు సైయ్యమునవాయునైంధమును బంలు గుమవర [illegible] బులనైతంబు
లుచివల్లించితదక్షిణాప్రదానంబు బడంవి సురలంతకినిసుఖంబులగు ఖవింపువలనిమరి యునిబ్లని యుప్రతనిపునను డుడసరరఘు తదెనిబయయ్యనవా [illegible] మెచ్చినిబిల [illegible] సూ బు

[illegible]

త్రి ... పవుల్లు నివలికి తనకు [illegible] శ్రీ నప్లే ... శ్రీ పవ తన యె్ల యో [illegible] ... నిల్లు ని యు గు లులు దృశా నె గృహి ... ఉదికి పు రు చరిత్రు ధివా ... రంధ తి వి న ... శ్రీ వేశప ... వే వే ... వని వా ... నే
శ్రుచ పివ ... న వేల ... రవుత లా ... ని సు ఖా ... లుప దతు వెళి ... [illegible] తనరయు ... వనన మిత్రి ... యు ... చైత్రె యు గృహి ... ... వం బు ... దియ ... యు ... ని ... తి
నిశ్చి ప్రభు ... నాం బు గురి యు గ ... ది న ... తి గా ... తల్లినేపవే తెల్లమనే ... నయమునందున్న నిని యువలలు ... తి దైవము నతులలకు దా ... తి యు ... నరా ... యు గా ... పి యువ రవు ... రు ... ఉని వతి
... ... రయు గునతి వసుధ ... రవ ... [illegible] యుళి ల బు గవుమ ల ... శ్రీవు ... ని యువమ ... కు ... బు ... వ ది యు ... ల ... ను గు ... వు ల ప్ర ... త ... ల ... తు
లక్ష్మి ... వుల్లు ... లుపు ... ల బ రా ... తే ల స త్పవి త్రు ల ... వుపి ... తా ... తృల ... గారు లవు ... ని దినన ... త్రి ... నగ ... నాగ ... ని ప్ర ... ది తి ని యు నం బు ... వ న ... వు మా ... గా ... న న ... ది తి ... ం బి
యత్నిము ... సుమ ... ... చిపర కులు ... దన ... లులు ... గు ప ద ... లు ... ది ర ... బు ... వేనుము లు ... ర ... ... వి న బ ... ం ధ వ వ ం శ వ ... ం బు న ని బు ... రా వ రి గు ... తి ... పి ... శ్రీ ప్ర ...
వం బు నై రి వా ... నగ వుల ... బి ... ... ప్రసాదం బు నె ... ... లు సు తమ తవు రా బ ... దవు లు గ ని ... ది ... యా ... దృష్టి ని గి ది న ని ... ం బు పా తా ... శ వా ను లు ప్ర తి తి రె ల ... వు ... నా

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

౬౦

నంత్రయము నమ[illegible]ంగత్వంబు। [illegible]
మునకు [illegible] గంన్వారుండు [illegible]
దమునని [illegible] యుతే [illegible]
తవివరలు [illegible] లవ్వులం [illegible]
మవేందయు [illegible]
నవాన్నరునెల్లవే గనిద్రారతె [illegible]
గావతత్వయునబులు [illegible]

వులనే లఘుకానగా [illegible] గుమరియును గగనము [illegible] రగ [illegible] తెవ లవరశ్వేత [illegible] తంబులను [illegible] బులను [illegible] తరంబులను [illegible] ఘనవర్తితంబుసం [illegible] విరచితంబు [illegible] విలు [illegible] విసద్దం

చుత్రేనా వురంబులు [illegible] యును [illegible] రగిరిస [illegible] తలంబులంబును [illegible] గలవి [illegible] బులు [illegible] తంబుల [illegible] గిరి [illegible] విధము [illegible] బులను ంగ

తిగిసవు [illegible] తిరస్స [illegible] తజీవు [illegible] తగ [illegible] బులు [illegible] రషుగా [illegible] దరం డు రా [illegible] వర బిలు [illegible]

తిలా వునేను దా [illegible] గత [illegible] వెంవ [illegible] తరగదా [illegible] యును [illegible] వంద [illegible] యుధు బులిరవు [illegible] దగను [illegible] వెనిలసెనిద [illegible] తి

బిరవితివు బున్న గంబులకు [illegible] రవ మెయు [illegible] యువు [illegible] సెనవిల నత్తు [illegible] బులు [illegible] వును [illegible] గగ [illegible]

[illegible] తరదవు [illegible] తను [illegible] తయు [illegible] తమ్ము [illegible] గవ [illegible] యంబు [illegible] ప్రదక్షి [illegible] తలనాథ [illegible] రు [illegible] రవము

రా [illegible] తవు గా [illegible] రుగర [illegible] వు [illegible] బును [illegible] బు [illegible] రా [illegible] బు [illegible] గిరసు [illegible] వు [illegible] విలా

...నంనిశ్శి... త్రుగతిగె। నననమ ... [illegible] ... వృత్తాంతమును ... తనుంద ... వనప్రోవడు ... ఖండిత ... నన ... దినంద ... తనేఘువనధార
తునె ల్లనవ ... దావన ... [illegible] ... కాంనుల ... రుపా ... దూనాకాం ... లు నిపుయుల్లనగనె యొధనెను ... వధరణి ... రశెరలుయూఖుయూఘారంఖు
శిదిచియూత్రావనెవేశము దిగి ... రాజ్యా ... రాఖాతామునగళ్లాలదిక్కా రిమలుదాళ్ళినా ంత్రుపెదావనగమా నవిదాంధ ... ప్రుత్రమం ... గ్రి యూషం ఖువెలు
ప్రమిగులద్రరయుగన్నులవంఛుముగానమ ... న్నుజుననులువిపులుపయునులునుతానవానెయుంధగ్గరయుసావింగ్యవంభజాన్నవపుతి నవధ ... రింప్పుడురయుమ్మగునవ ... వశ్రనము ధు
ఖరతునిభ త్రిపుగారయుంఖుఖనలనంత్రుశి ... కయంగితరించినత్రపుఘ్నువసపుద్రసాదనలులవప్పిభరణపూర్వకంఖుగారాము ... లత్తునాలల ... రంఖులాల్లనవెరవుతా
లిడచి। యుతినురభిమ్మెలాభ్యంగనం వావరించి దివ్యతిలకంబైన ... గళాభిషేకంబావరించిసవా ప్రపువతినిభనుకానాదివానరితుదివిధముల నిత్యంవరాభిషేకంతదనంతరం ఖుగనిత్యేషని

౧౪ తలు విసపుడశ్వు తడ యుత ర[illegible] బుచేశి తనదు పుష్పకంబు [illegible]
తసుర [illegible] నప్రాణ [illegible]
[illegible]
[illegible] ప్రాణయుచు౦ [illegible]
[illegible]
[illegible]
[illegible]

నిమోక్షములు సత్తమపృథ్వీకేపౌరమాయాబలానకలి తమారీవ
ఘనాగంధి తనంగబంధురితగంధసమీరకాశాలిమ్మె మరులజ్జిం
ముగాంచెనిఖరవర్థూజునవంగశ్రేయుదివ్య
రలకుతివితనవరథాలుగాణావయునియవ్రలనిల
నిదాముసముద్రాముంబులగుపైమలతావితా
రణాంగణావితేర్గకజుకులంపపతిపముతైత్రఫలం
లక్షింపుమునిమ్మపై హృదంబులుడగరలనం తృనవియుద్రుమవ్వం
లకులనాతేనానత్రాశ్ర్యమైన్లక్షంనిగ్రామనద్దయుం తుపవెగనది

[illegible]

ఉదెరవి
దళ్ళియా

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

౧౬౮

[illegible] సే ఖుపయుద భువు గా చరవేశ్ [illegible]
[illegible] నిత్రి [illegible] గరు వులు [illegible] లధి [illegible]
దవులా నేము నే మొదవులు [illegible] వుప్పయా [illegible]
లునే దతిం వ్వ గనేవు [illegible] లద [illegible] [illegible]
[illegible] ము వి ముక్తు [illegible]
[illegible] [illegible]
[illegible] [illegible]

౫౭

త్రథాసీనయై సెందినన తండ్రును సంఖమత్రియవమారణాచి ప్రాంతేత్రమ్మరితే తెలిపి నవిమా వంశ... వచ్చిన వాడితల్లి నియోగకళ నివమ్మదువున నలివయు ప్రావెదనని వెలయు యంత్రదశ శితివధనంబో వని కేతువదేశవ... గావింపెదవలదు
వేనిగ్రొన్ను మెలపినిలిత్తపరవారగశి పస్థిద్ది వె గలరలదక్షోనా వెట్టుమనినగావ ంబెనగన్గొలు రలదక్షి... గాంమ్మనియు రువతిఖ్యోసుర ముపదితె సురువరముగ్రెంనితగ్రయ నవయుస్థి మావ మునన్నవసుఖయుడుదంతా చిని... తిదవితరకావ
సుత్రైయెనగయుచునాపావనివత్తృతులముత్రేశవదెళ్ళ తమునన్నిగుణములనిశాటుఖత్తవరశావెంట తివమానమాతియును తుకవిఖేరిత్రేశివ డిదంన్నితలంబునదా విగ... చినకుదవనె... చునా యెదురని
ఘుడని సెప్పదియుంత్మునను చెలునుచ్చుతుమునగవలదానవు తెలపక్షిశరీరము దాంఖిపుపెనొశశ యురతలగాడ్చిలాసెనివెరచదదగవడిశని యుతని... తన ఖముల... యురచురచిరియుము... సాగర... యెయునెప్పిన... ఘ
తరువవితనయునీకా... వంబునవానివెట్టునరు ... తంబుల... వడిచినమానరి... ంబుశ్రీదా యుంనెంచిన... దివెనిదపకంబుదన్నెంతెనా... ంబా
ఘగశ్రైత్తెలవిరివెనేరలంచ తనమారంభుత్రెంబంత్తవాతుశింవచ్చితారంబుదాన్నిపుపుచికేటునయానిపాయుతనవినవానాతుత్రైనువతుత్రవావిశశితదంత్రు... మయులపేరునినాతానువలంమ్ము... యుతవముల... గావ్వ
నదరంబ్లునజేరిరవంబుచేశినంబుకెతముల యెవ్వరు ద్వివినసావుబెయుధమునెల్లనత్తరికె ... వరాల్రమాం విమదవినివలా త్తునదునెంవ్వారువనంనెద్దివినావిస్టనుబు జేరిమవారని బాలులముప్తినెమునద్దతి

గడవనే తేటు తివిరి నే వేత్రవైరతి మన్న వను నేతుల నేన్నుతి తే నన్నవ విగ్రవి విష్ణుచిత్త ంబు లాని ఖులం తత్తు తుతగా మూడి వంశ్వాం ఢిల్లి యుచ్ఛేదు | వసు విదితే తెంచి యుత తటు నాల వతతక డుడు వ్రాపరివక్షాతుప్రవిత్ర లా
వర నావయు నే యుగల చి తడు గుణే వ్రతుల నేత్రు నాం వం ఢిరం బు లాన నర యుం ఢివం చించి యుద్దని బాం ఢి తివి ఢింత్తి నే పుమ వవల త్రి నవ యుదే నార నవిమ వ పేడు మన్న యే నవి గ డత్తె కాంఢి యెంనేడు
మగువ రాయవ్వడువచ్చిమ ధమునే నేతుచక్రవా కాం యుక్త నాదింపి చినే కానిప త్తి | యుల కాం గ యుచ్ఛుడు తెవ్వడాంగ నుఢిం చి తాం వం ఢిత్తి నిల్ల గాం చిక్కి నే | ప గత్తు నేమ యుదు
దప్పితి గా మున | నే ఖలా నయుమున నైవా బాదత్త | యుడ రెఘా రమన రిత్తై | యుం ఢుమని యుద్రుకాపవిమత్తై | నా తుగాంప వెయుడ వయమ్ము లెరిగా గం బునని న్నువిట్టికాంని తా
వరాం గరి త్రుడే గా చినే నదు వ్రాప్ర్రడు మత్రనాం ఢరను వ్రాప్తునా నేమతం బు గానే శ్రమ వ యుం బునే బాంధి యునగా నిమా దయా వ్రాదతం బునె నంవుల నెను నే వా వమిత్తై ప్రతి వూ సువ్వ
జోనే నప్ని రింగాంస్తే ద్రిక మయునే యుం గదప ని తే ద్రియు వ్వలు లకుల నగుబాం గరవినే నవ్విదా వ్వమ లకుల | విధి తమవారి మెం వావి ఖిన్న నేము లతుల నగనె సరాం గవైరా గన్నమునేతల తుల నగు వారం రవ్వ సాలో
వదరా రత్ని యుము లకుల గు జునన ం గన్మరవా నసై మ రతల తుల గు రవ తరాం నాం తాం రవర నాం వ్యులతుల వ్రాధు మద తె | లనరు చిరప్రవాం దము లతుల

నైవేద్యాంబు ఖనులని తెలిసె నత్తని ద్ధిం చెను [illegible]

యూ శమథము [illegible] వివేక బుద్ధి [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

౮౭

త్రస్తేనగంధవం ధనక్షే ధరంబునత్తరినతె। ౨ యిశ్రాం ఢిట్యుండునతప్పివసత్రయంబు నర్తా వివిశ్లే యిబుగత్రయంబుగ చ్చ నృపు యిత్రప్రథమ దివనంబు నారు ౨ శ్రేయం దధవ్రేపుండు దిగ్విజయంబు

చెశ్రేనా నమున్నిరు ణక్రైవచ్ఛిరు మవి ధరంబుప్పవి ఢి శిరా ఘనబు లవములనందడివర్తృయగ్రముని దిత్తరంవుశ్రియవిల్లాంబి వఢనథి ధురక్షునతరక్షం ధరాంతంబు బదరవం గాదరవు లుచిరినెతుల

గువాలలూవలనుస్రెతుంబారవ్రెతులుకారం వాలంబులు బూ వినాయనగా మబుభిరుండ శరవరాయా లా దివదలు భేయం బునవల్లడింపవా రినంరామేయమువుచెక

దాంబివిరుగబడగానుబుగతులలమలుబవాల విలంబుయుసారంగతలకివద్దిగనాముని [illegible] నియు నిజునా వవివుక్తి విజుజునర ముగా ధికులంత్రదశవులుంబుండునా నండమా

ధనత్రైలుతరుమునందునరనప్రత్తితరినతరిన వప్పలతిగ్నలు బాదరిం [illegible] సంబుతెలుగరివిచ్చెవిచేసుముత్రమలూడనూ తియం వుమదిబాతలుపవాంపనమంథమత్స్వాషారతివిత

తంబుగానకలరంబానరా జితమెనకనేయమెంబాపురవత్రాడనా ధచుబ్రనంస్కృత మన్యునులు నియా తగాననవృవితనాద్దాము మడనా నసుడత్రితైనుడింవినకుభవలత్రను గారుని బూనకనంత్రమువిరా

రథయుమువివాంత్రరంగక్రెవనుమనమిారకంపిపలవా గవెదల్లడమందవిషుక్ బాడనకనరక్షరుక్షింబుతెక్తుల నంత్రము నంబూధవంగనున్నరాకని

[illegible]

[illegible]

గవయుము నక్షమన్నకు నిగా [illegible] రంబుల [illegible] లవున్న [illegible]

వరవ [illegible]

[illegible]

[illegible]

[illegible]

౧౭౦

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

నవనా యురగం బునగది యరగతుముద్దిరిశిం వ్పం వ్పవ్వలబదెగజెతుదా వగ్నిలయుగవునగా నియనెనరజావేవలవృత్తులుపరితా యుద్దవ్పనేని మదనలమూమయునేన్నలమునగని చప్పుప్రా రత్నములరయం
నవరమధమర్మమని రాజురుం గోవేయుచున్నలవనజావదనగ్రుని నవుబ్రోం ప్రువయుతలయవిని రాయల్లనరాయె నిల్లం బుద్దిగ్రావగ్రుల రయగనర్వశి ద్యులతువదెని కరం బులరాయ నిర్భం గులనిదురివవట్టనమూ లమయులు దనష్టతరం బులు
ధమగదూ రవతిత్రనురవనుక్షా శిలా నేమయుసా రలయుపెద్దులవినిక్షుదుద్భరతరవన్నదుశ్చరత్తకీవలమూ రతిబుచ్చునా డెవేంగ్రుల నేవలికినశాండిలునదుబ్రలనశిబుశరవశృమూనమూనసదైయు
ఖనిరాయరవవమునం బువమునగ్రునిసనవయుంధసమ్ము యుంధిరామెని తల్లవమబిలా గ్రవలమ దసనవప్పుటం మృలూంనిమమనిమ గాథినవేసేబ్రా నా మయులీమదిచరికెంవ్పని ల్పదనలమూనముతేవధి గారబుంబు
నేముదవునేనెంజెన్నజేందితవవమునేనుత్వతంబుప్ప యుంప్పసౌవుమంబ్రతికేనరస్యనిద్య యుసువన్నగభాంతగవచ్చసాన్నవేగ్రవుద్యయులనదే పనదవనకేజుజుంగమదుష్టుడనైతి నారనన్త్రదనని
వలవా ధరవిరనవ్వరసాం గ్రునథారసం బునునేయుమునగ నిచ్చిమునప్పవుత్తెదా రుణావున్నధ రానవావక్షేన్నవ్రమతనైనేసెవెవలపాం యుసనెకెదిథానవమూ లినేగ్రుని యవ్విధంబునగ్రావ్రవయుమరపెన్నవందము
లవేలుకొవునేం త్రుస్నెవిశేవెనెరజున్వలనిదిగానమూతుదివనం బుయుతాని మిమ్మనవిం ప్పగా వలయుగృతానిశేకన్నెవచ్చెదనాలవనాదు యుమమనీవలహ్గభాంతగా దశిత సవనముభునదలనమ్మతిం వినగవగ్రుం

౧౬౨

వంశకీర్తియు మతియు నెన్నంగ బూనివిహారింపనేర్పున నతని విశేషములు వలపు గట్టు శ్రీకృష్ణునకు [illegible] ముక్తాభరణంబులు నవలనయము నయ్యుండ [illegible] వారకన్యా [illegible] రములు వచ్చిరి నిర్ఘో
రము తరిత్రుము దంచెనగ బట్టెవలు లాంతి సరి తెరచు తెవ వమానకు రాత్రి తెనయుండ అంత్తెనెతపనర వలు లచ్చిమలు నమ్ము లు విరవారగ జింపెంచి విశ్వవియు పట్టాభర కాంతలున ఉన్నతనగరవు వయు వెందవయు నౌశ్వగారా
తలన్నిట్టనవారు వరమెనవదనకు సౌశ్వత శేత రవెన్నవ త్రిగుణవ స్వరముర యుంచు నందరవావిరిథి తర సత్తు [illegible] దున రనము పెళ్ళెబాలవయుదా యుమునచ్చిన వాతని ఉచబాంప్పిరి దస వాయునందనుడు త్రేమ
లలిరమల ముద్దు వెచ్చైరన్వెల ఘనే రతులు లుదాకి నెప్పిచది నైమ్మనవుండి గులాందనంథులు లనురవు గని [illegible] లసౌరసు నావుకలు గ్రమ్మనెమ్ము లు నివరన గవలాళీకాళ్యారవడు నవేనెరయులంగన
రంచులం నిద్దురుయం గారి ఉనిశావనమృతరి కిల్పగసెాప తనంవరింపునుకెడ ధరవు యుకృవతిరివు మమూర్తకెను దమ సుదు చిరిష్ఠంబడి గుపువరి వానిధియుం బాలెనెము దరగతంబై నబడవా నలంబున
సుతరి నవుపువె మందిరాంత్త్రరబావరల్లవ [illegible] వతునిపదించి నీపాకాంత్త వేనేమువేరగంబువ నిదిగవనెతలవారవతిని యుసయురని విశ్వలేంబెగాంబున కార్వతవది యున్ననికరలలుత్తుకరము ష్టివిరారణావాదము
ట్టిసంబు లుప్పెరింపం బూలకరయొల్ల లుచ్చనిద్రు తెనెరుగవారంబు గాతు ఇనమరకాంబు చిత్తంబు సున్నెవలం చినగరాంబున త్త్రప్రాపంబు నిమవా గ్రావాశు దిరపవావాం శాలనిం ఖూరితబులం

బసుతప్పరాదవరంబు వతుంబునకేటకాని దెబ్బిప్పివెతనివచ్చెను గ్రహివెవిరివయుంబువా శివనటదెంబినేమాత్రన్న నాసుఖమై హసుమహుష్మదిగగతా వమృతము యయ్యాముదనందగనువిప్పినాంద్రరత్నముసఖరివుతి యతివితస్వరశసత్రి
తరాంత్వరంగుహ్రైనము దివశాదవానలవిక్లారిశిఘావ్యదవాధిగిఖామిముచుగ్నివదనంత్మరంబుపిలవనఘామినూదంగననయుంబున్నైవెంబివకలుఖలాధిదేవతయునంగ్రవానవ్వస్తెదశనైవచ్చినసురలోకలాలిత యయువశం
జనులత్మియునగవలరాఖుతూతులతనివిగియొంతెత ముగదిరిగియాతెదేవనిదెవియునగనతిలవివారంబునలువంగనైతెంచితెలు రారుతానత్ర్రయునంగవిలనికెంగ్నుబుఖక్కులుచిఖ
మెవమునగలువరేకలబెన్నుబుక్లవలయున్నునిం డేవంటురువందెంబునైరయాగవ్మివామి శివ్మంబుగ్రౌంబ్రమతరిగాంచెవ్రాపఖ లాన్నేన్నకిరెంచనెగాజ్పలవివమానైరూతెలిస్సెవినిట్టి
రత్రులంవాలకిలెవుబింధురవలశిబ్బిమ్మాగల శిన్నులతాఖాలంబుతైనతాంష్మతిఅవ్మగనురాంబుర్యంత్థకలంఖింబుంలుజిలకె బయ్యడవమాఘునెయయువత్నన్మవెనెప్రితిమార్వత్రంబుగనిః
అరఘలంబు బివిత్తెజువశనాత్రబుకెచవతిశవత్తనా తంబున్నాతెమొర్వతదాకలగాశావవిమత్రిగణైనెనుంబురువానాభునెనిత్రితెదేనూతశ్మెవనచుంబ్రదానవేకలంభరమాథనివ్వత్రెనమకలారగనెగ్రమి
విం న్నవించెదన్నభవలనుగానేన రావరత్నమునమకరిత్రైయుంతుమయారావకాలంతెరింగ్నిమాయావిద్మినెయామ్మాశివనందనలంబించినవిథమవమ్మిరావమునవచ్చినావెవినువధింవ్మగమున్నెర

౧౭౯

యువందపెల్లపాందలగవుగ్గవా [illegible] తకెన శ్రీర [illegible]
[illegible]
వులనంగవనవనంత్య [illegible] వనవునం గతి [illegible]
[illegible] తంబులబా [illegible] రుదా నినవి [illegible] తకె మెదు [illegible]
[illegible]
[illegible]
[illegible]

ఖ్యం గమిం ఖున యు వవు [illegible]

త్యక్తం దని వాం వన్న [illegible]

మా యు రభ నవెయుం [illegible]

రికెంచి యు [illegible]

[illegible]

శ్రీ

తగుణ నతపోవ్రత ములగేడు దక్షిణ్యత కేంపు చమ మునసి తివి [illegible]
తాయిస్తి ధర్మగతిని శ్రీ పాల సముద్రము । యుక్తి యా వ శ తి కాన్ [illegible]
నంబు తెగ్గి వల విము ల్లిప్పించి తాం వి కాల వనశ్రీ రు వులం [illegible]
బయా పారి ధికేను బాలసెడ వివా విరితాం ఖల తృష్ణా [illegible]
[illegible]

విాగలు లునేనికేతుగనగుడవివ్రాసితనుఁడవనుఁ ఖుపగరావుత్ర ర్యములునేయుటమాత్రదివెనెయటెపథావఖ్యలవలెలనేతగనవచ్చువిధంబు గదివ్యమ ఖ్రమతునెనివిసుటదిస్వమిచ్చిదవనంబునేనిత్రత్రనట్టువమందులు
గలవవివానిరేవతదనెగ్రాని యేగు ములంనైత్రింమ్మె యునెఖగిఖవినుమునివేము సమస్తాత్రముదతంట్టువేగంబులంనెతరుగునట్టులావుగలుగు।నాడుమంత్రునత్రినయంబునావుడు।వవికెత్రయ్యరంగన్న జలతుడగుప్పు ఖఖఖయ
రాహూనుట్టుడిక్షియుండనిఖయనాసిరయంబు నాయు నిమిత్తఖసోరాడునానాకుపంట్లుదినగానసోద్విదింప్పమిక్కుఖమావృష్ణతమంతలాడ తమును సంగాశంబునుంగినయప్పుదివాపితయన్నవాదంబు
లలరనేన.ఖ్రిత్రితె జెఖువేఖతఖతడవేనిన్ష దుతరుబంనేగ శువారగనేరుద్రావిగడవెదతనాకేం।వతన్వేవెద్దుబాతుసు।ముదియునునామిత్రిమరి యాత్రము గూడతువిప్రాఖవఖఆనినవమ్మాయరన్నత్రావనుంతు
దరవానితనుందరవదనుంత్రె యుట్లినుము దియాన్ శ్రముంబునతుమార్గన్నాగంబునేనెంకదివ్వనరాసరంబుగలదునేవందులతేగియవ్వ తతులివంబులగుతత్వుంగానవిల యుయ స్వంబు
నగ్రో లువుఖనేవునునరంత్రునత్వుంతవై యెుప్పెదవు దివెపతథంబు లుపొతవావునేకరుగుమునితనకవతుకిద్విగణంబులన్నీవంబుాపింపినంకవివనుం ఢనుగరకఖిలక్షితంవిగుత్తేనియుంభాంలునమునిపలునులుని
నియుష్మలాశయుంబునెత్రదిగి।।నఖముదనునియాతవ ట్టుయులమావుఖజూప్పవములుందుమ్రాయుమంమ్మెదలువదియ్యాప్పిజోనెవిఖంచ్చ్చదవింప్ప గడ్డాగన్నంఖ్పుదున్నదవికత్తాజివంబ్బు లునుమ్మదు

౯౨

రవి రముగ గణేషు దప్పగా తెలిసి వైణ నెవ్వ్యండు త్తర గుణోత్తగా తెక్కద్దు నుక్రవాండు. వినువు కే [illegible] నవు నరు [illegible] రజౌ రయుము। దను భువంశ తిలుక యున్నే యుడు కుగుణవ రయంనతి మ్మతని శన్నద్వి నిక్కన్నం గిరి డున న్నబావ
నలం న్నియుం క్షాలత్రిపా లుగ జౌయుడు నా తెలవుం వి దేయివి భిన్నే దవా ముల తెల విధంబుల జౌటు గల్లుదనీ జౌ త్రవా ంక్షగా థయున జై పైద నుత యున తెలనేనికె నెత్తుక్నే రవివహా యు మ్మగె వ్రవా లిచు తులనే తెలవరవి
మానవవతి డు రవ్వారశరంబుల గూలి విచారముగా కాండు వజ్రేశ్రారా తిగువులు రుసా డూ నక్కెం వత్రున తృత్రిశి రుశ్నిక వండు శ్రున్తెకిఘు ఘూ న్నురకొరద్ధుం డసు తెలంబి న్నుని నితెల శుక్తెలంబు నేవై
మనాధురణాలు ప్తు నితరాప్తుడుదకు మువులు కుధూప్రా శ్రుని మెమెం వప్రైర పెన్నం ప్రుకతేంద్ర యుక్తేరుయున్ వెంపెల్లా వెహూల గనిలుమున తులన్నెద వ్ముల మిత్రులనేను నృయులన్ని వారగా నాడె బుంప్రితి వింకెణ
కెలంక తమ్ము నికెన ప్రతి తిన్న నను విక్రంవి ఘూసుతనారా మునేకె చ్చితా వనుడ్వై నాంతెంబు వెల్లా విక్రా జత నైలంబు నేతె గుమింత నుతృదా నంజెవి నంచి యుతె నిపుయి బుడివి తివెనిదా వానవరి హా న్నత్తి తెరినెవి
రుమెయుం తెనా యుధుడు రామా తా మువనరూరశరా చుక్కల యయుం దలప్రుగ్ని డువ్వావవశ రంబ గాంచర గునంగ్రుత విన్నపదంబు బాలందు వ్యా యావని స్త్రరి త్రుగనుతె యొవముతెనె డివింన రావణగుమువ శ్రుపరగల్లు నినండు
రవ్వార లవవ్వడికర కలుష్ణా విద్రుకెను వళ్లి నంబుక్కె తాండ్ర వన్నవింగంజునివ ధ శవిచెవ శ్రుత్రి వతన్నరన్నున ధూమ్య సైపరజేమ్యా త పదులరు చిరతా వింమ్య త్త్వనం ద్రవా నంబు నే ప్రయుం గాద వంచెన్ మ్మ తెలయు తెలయు

బద్దెపు ర్వాదేవి కుదంత్రం నితగమది నే తెం కాం వసుతెంత్రి । యిదినే నవుద్వ్యాడ నిష్ఠు దయాను వుగిపదవుల త్రెల సురగివర్త్యేకతదనివమా రశ్వను తుదుగ కర్త్రైజదలనైపలు ంత్యనవ్రిశము భుండను మస్మరవశ్ము యతంతః ప్పురంబు
సౌచ్ఛైనిష్ణుప్రైసునవైనినిశ్వర రచింత్యావరసారా వారనిమ గన్గై యుండి నిత తనిశ్వత్పతనవా తారయుంభి రసావల సారంగిపుంత్యాగనా రికిశ్చి । తా లవమా లవి ంతాలకేనర హాగప్పుండా రకురవకేమా మాలుంగ్యతవికి
రాం శాకే త్రి భూా నిరక్త్యిత్రా లష్ణునే రచందనవన సనాలు । నవ్రవణాన్వ లా శనబునరసాబున్నవడి వల్లకేనా కేకుడి బుతరుమవెలవిలసాం రావు రవేదనా త్రేషి వా నావతనవుల రత్రీవు యుదిశ్వరివ
రుమలు । వల్లలంబులవవాం తపావవమునాలుప్పగలు గు నా శ్రమమొత్తతుకగాంనజే శేభని వల్లరివలమా నర్భుల్లరిర్భుంత్తా రవల్లకేతలనా దవెళ్ళితం బు । వరకుల్లె బా తంశ్రీరవత్రవత్తవ ద్వారవేలపలిపది కేఖనవ
యితంబు । సుకకాంరి తా రజ్ఞను రుచిరప్రతితతేక్యమా లవచాంయుక్తి ముఖరితంబు । కిం బూ నుముంజీరవుంజీగుంజితవాం నవనరని లాంతుసుకపికే సా రసంబు । ప్రా బుసెవు త్రసవరయుతవిత్రా బున్పె వాధు
ముభూానరతేనరప్రముదివ్యా గు । వుూ వు తీరిత తి శే శి శా వాసేతలలంబు న్మై యా శ్రమ ముం తలమదిదనే తే కియత్ప్రచా స్వరవిశాల వరతా తేక్ష్వరవారగానవిరా జితవ్మును శూతవేద స్వరవు ఖరిలనేష మువితేష్వరబచా వి
ఒకీవళ్లికా నరితవంబు కైభకగత్రవులూనేనవా భువుగుపేరవుదక్కిణమ్మగే ంద్రుతుంభురంబు బుశాదూ నలమ్మగవ బు ప్పిందనాభు ంగవవుబు యువుత్తునే బునిగిత్తదుసైనె పాంరుకిభిశికేవే యూ మ బువంబిముత్తప్పిదనథిక్కి
ా విపిని పై ల్లవనె లకాం నం గు । బునవుంచు సెస్తయునెలవిమ్మ. కిలల్లువు । బునవా లవూా నెబు బురవైబురవి । బిక్కు గు చెత్రా లు దవికి. బావకి యాబుబాంళ్ళనుని యబ్బాంరే యుచ్చువ

ధ౦౦బున న్వత్తునె . . శ్రుతిగలుగ౦గనె . వధనిరివా . న్వత్తి బా . నె౦త్తన౦ప్రా . వ . గొబతల౦వు లత్తు గాబునె వెా ఘా . ర౦భన౦ఖా . వనా . ౧౩౪౹ ననసురా . వనిసువగ . వా . నవుననుశ్రీ౦ . . తల . ధిపుతలవుధ౦బున
నాశిరాబిద౦బు లబుననవు . రగనెసగెననువవు . నె . ౹ ౪ని౪వా . రిశ్రిరవు . దిలశ్రద . ననెపద్య౦బు చెతిమనెల . వ్వత్తియు స్తెలతనయు ౹౩ఉయయువా . యువు నిపుతా . వూ . రివా . ల౦బు నిగివా . ఠ౦బు బున స్లెశవుడువురి
వా . నవా . న్న౦తుపువశ్రిని యున్నశ్రత్రియు వ౦తబు . నా . ఘ౦దుపా . ని యుగవు ౹గబువు బు౦దుదర౦బు తనాతతాన్నెవ్ర్య ధ్గగా . తురుని . . . నుశ్రీతి . యు రెవుద్దెదిననుత్తున్నత్తె యా . వద్దదరి
యుక్తి౹వినయున౦ఖవునద్దిత్రిదిన తుతగురు ౹వితశ్రి . . . ఠరుపా . దా . రవి౦దవులకలన్నెగవా . నరక్మటు లబ్బెలమిదిలగ౪ని౪శ్రెశా . వి . త్రెగునవె . . . రవులు వ౦ఘ౦గనవద్ధరవుచ్ఛెదుగు లూ . దిసురరా
జుకరితరనా . లవా . న్నుబు బుమి౦ట్యుతారా . యు౦గ్ర . . . శా . దిత్తెత్తి౹వా . సుకెనిరయున్న వా . రినవా . ల౦బుపరిగివున్ర్తెల తా౦ద నెరయు శు౦ద రెనా సర్త్తె . . . ల౦బుతారపెు లవు . . తెదుపెుని పెుగుసులక్తుపులు గిరి
గానన౦గ్ర౹ ననెపెుకి౦ న్వవ౦బిపెుదయున౦గ్రూన్నె౦బి ౹ యుగనెదూనతత్తరులు నెగనెవెంట్టి ౹దగి వివరవన (ఖ్) తయునిబుల౦బులుగలగిదెన బునలశిగత యు గూననస్త ౹౹ వ౪నరనె జుగా . భవు క్తవుసువల్లవుత్తెవదిదునిగరత్తతెర్గ్నర
వినవునెనా . రనవుచా . ద్రుతిగురు గా . నెత్తుదినదరవులు ప్రా . నన౦బులు నద౦బులువు గాన్నదుల్ల్వ . ననాతవరవులు గూ . త్లవుటవులువా . నెక్కిన్రెనెదవభూవులు నె ౧౪౦ . త్తె ౧౩౪ ౹ ఉవె నిలవాగునెనె తి ౹ దియుర

యలమునేనేగు డెం చి వ కతి వు బు నేత చ్చు [illegible]
యలఖనేతా లనే [illegible] త్రే [illegible] త్రనవ [illegible]
గాత్ర వెంరుగతా లనేమయ [illegible] త్రనగ [illegible]
వృతిలుగ [illegible] యువలువ [illegible] నివరు
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

చరగుత్రో గాచంద్రునిరివరంబు లమృతము వధూన్మాదునందు యు – మందమొ యొగలవురాత్రులందువెల యుచుండుఘ్నలత్రద్రగంధర్వారాంబులు లవెన్నత్రుతద్దివెనెపథంబులుగా నికాంనియుండుదురు శ్రీరలతాంతంబాంగలగలు సుధరి
యునదుమంగా మరావేధరులు సుద్రివిధమా యా విరా రదులు సుస్నగవిర్వా వరెవె రలలతాడకె యన్నింబుద్రవతిలు సప్రమాదుండవై యరుగుచుచ్చుటునిరు మాతులక్షలు నిరువది వేలురామా బసంబుగ్నతు రాత్రపంతనిసువ్వ
డింమ్మనిలుయొనిగిష్టా వరియవనానెముందకుండరవి యుసుద యాద్రిమా దికిరా కేముక్ష్రయుంత్యేలుకొరవృశ్లక్ష్యంద్రుతిలకతడమచేర్చినార్ధు. ఘటశ్రిమాంవుగ్నలత్రాతలలుమిన్నైరితెల్లిన ప్రాకటవులగనానవం
శ్లనవద్గునమ శెపెన్డికేము లునెరయనెత్రనకెకెరుగింవితి నివానినిఖుముగుచివర్తివెత్తనాయా చెంద్రంబునేనా సుపెగారుడనథా శ్రీశుంతునానిమారి తాంనిచెనివనిని నిత్తిబులుండుటుదిదానిత్తంబు వేతాంయురమార్గని
త్రంబుగనా నెనౌాదరునినిమూత్రో గాశైలంబు దెమ్మా విత్రంబుత్రమోదముందెనగనా మానలివిఖానాడదయా ఘతనాదరులలపెముక్షలుమారమ్మై డుతవాడవనగుదివునియుముకితాంశాదంబు మిగులగలు
గలకెనాడెనగ్యవనెయుముయనినగవరరనాధాభములు సిద్ధామువుమల నాతమకవుగ్రానెంధుక్షెయల్లుయా విరిగంద్వెద్దెలనపాదిగనలువిరచ్చెనిదిత్తులలతైతెఘామినె యున్నలన్నెందుంనెగిత్రెబనిబెర్నిందేంత్రుతాంబుమ్మన్న
త్రైనిరింపుకేగురియుంచి రాలిపెరనెశైలాదిరగాదంధమువెలవగత్రతమానేందిత్రు తమ్మెదినెతాంత్రు కిత్రుని యుయ్యతనె త్రుద్దేవనెముత్రువుద్రితమానన్త్రం బువెగంబుత్తెన్నాందునెబాడవేతేమనుయగానమా త్రొ

మా-యా-త్మ్యత్వాపంకితోన్నయుని విశ్వకు-స్త్రవవిపెంవు మదకోమమంబు [illegible] రశే నేనము బు-శౌనవచ్చతెయున్నగ లిగసు-రత్నకీర్తిమనివృత్తినుందదగునె
రత్నాగతశా-ధీశ్వరా-ఛత్రఛ్వెలి లా-చిత్రేమ వెలుగరగత్రై లా-ననగ ఇద్రమెతిమునచివి నితిని త్రైలాక్యంబునసుద్ధ తిగ్రాలినవా-స్త్రమయు బునలునగ-జ్ఞ యమ లా- [illegible] నిజుగరా-ధిపత్నైనత్రుంపిశేదరములు
గుకోలునగాగుదవా-సుందువెందితిమిదెలసూవగా శ్రేష్ఠవత్సవందుడు తడిలింపంగవరావుకతగినదా-గావిగడలత్రెచగతాందుతలయరా-శియుగ్ధ చిప్రా-యానెసా-తుప్రాలుపేదిజమునుతు [illegible] వద
లకుమవనుమతియుసవడువతివగాంత్యగ్రారయుని పేరువిన్నమా-త్రని యువలేరుగనురమవెలికగగంధశ్వవరులునాబిడ్డయనివైరాలశక్తినిజ్ఞాం మన్గా-కరా-వన్నింపుచుకేలదనుబు-ధా-గ్రతపోతిత్త
బెనతుగానినిన్నలూరనూత్రూరతైనరా-ములాలా జినెనేక్షికానినైవెష్ణేరతెచ్చితినేకా-వరంకొన్నింబుబాండునింతెమియుతెలుగ్రా-ముదున మునన్గానిదఖిరా-ముతుగా-ంకీర్తిప్రద్రవా-జివనుగా
గాలుదప్పెవముదుదనుబూనితేవిరా-వముదుకే-మా-నన్నిదగుసేరాత్మనా-దా-ప్రముపుపురువా-సుందా-త్రోశా-సుదా-శేమనుదా-షు-రా-వము రా-ధీశుద్రాంధరగ్రామాంతా-యునిఖుంతా-యుత్మ్యలాత్మనా-వరున్నిందాయా-
శా-సుదా-లారయుంత్రీసురఘయా-న్నయావా-సుంతలుకేకునిలారత్నెన్నముతేవింత్తముయుగరునింసూ-ల్పినా-తునవెరునవేత్రా-రింప్పగా-శశ్రావమెుగ్రతయుమునివందవముచితునా [illegible] నెనుప్రయునెపలుతా-విమివవిం-ం

షుషె - దం బునె నెవు నె షు నె ధై [illegible]

యుశ వముగ లదె నెషు వా [illegible] నివుం డాం డ [illegible]

నిగు - లినె షు [illegible]

షులు నె ధై తునల గ్రతాం వ్యునిక్రైవడి సు [illegible]

[illegible]

[illegible]

[illegible]

౧౭౦

మనిషిలంతేనొసఁగియు[illegible]కుబరంబునతరినినెదదేవర్కైలనిడి [illegible] దవిరావించి తెత్తయు [illegible] పిం తిం చియు తనియు [illegible] శావాంతారయుత్త వృద్ధి తగు రుచు [illegible]
ప్రవహారేరసారదన్నూఢోరన్నుండుచాపాఘన్నిజగమచెతఁరత[illegible]స్తుంత[illegible]త్రినా విత్రియాసెనికరా విభవలోర్వనత్రిగా తుంత్రైరావ[illegible] జెనుసిరుచెప్పుంబ[illegible]త్తి
రవ[illegible] ఘనారవ్వలేనిరనియుబుద్ధివివేకనా వినంత్రితిచెయునివిధివాసుడుమెకపవితంబులనావిశంబుస్ననానితిదవివేదినారివుసవలిన నందవ్వులాన్నమెలనానైతివివేకమూనావుతిసైతల్లవయు
రవారిఘానెనాప్రవళుఘునకుఘుకుంశేతసార్తనిసరంవ్వునువి త్రమనావిరిఅధ్రుజెమ్మనినవితియానునిరత్నివిసెఘంతగుకుంశునిరుంభునిభవుప్రనిరవయుక్తేరా ంత్రనునిద[illegible]నరనారాధవుఁటిమునవునవిసైయుక్
వగయుమానవునివృుడునాకునయెన్నిద్గుహ్రిఘ్మలలవి విప్రునిననువిశంబునైపావిధితినరయుచివిత్రిస్తాన్తుకఘవునిశంతంబునైరిసంవిదేమ్మ[illegible] ఘనరకునెయుత్తవివేరరుజాచేతిధూశంబునను జెరుపతి
తత్రఘంబునుఘంబింబిథననాఘవావాంసదికంవలే లకెకయూనానుదారునానాలంబూడైనయుతలాస్నియయుకనుబిగిని [illegible] నంద్రవయుత్సులగావివియుక్తనాకుచలమునానాలనైకనరు
సినేతేనాయివింసిద్దింనె[illegible]ఘుముసన్నయోనెరుంగానపుఘవిదుగులత్త ఘ్నెనుమిక్కిరి[illegible]తివయున్నవమ్మరావువివూప్రుంబుదెకుదిగాంనిరకురఘునాయిగ[illegible]దవృత్తనితివియానాభస్నవాడుంగలదెయత్తఘ్నరగవులవిూదవు
దకుంబురవులన్నైరఘవిఘులంబంబుద[illegible]నుధరనరథరవులపెుంనుదునురవ్వికరులలందునన్నెఘుదవుడుకాసంబదియున్నికఘుదిఱ యవి[illegible]విమానిరవదియునానుకాఘ[illegible]దిదదవాలవరనావులూరనివుడు

రాకమున వార్త్రంబు వెల్ల... నవచ్చు... దితము లకయ... మున నేని ంత్రంత...
సర్వంభుసుని నితవరమువా... లవా న్న్య। ... విలా (త్రు) నయు ... ను నై...
ఉమ నాశ్రత్ర్యతై నెల కారసంగ్రా ... లు నా దున ంగీత ... ము నమస్కివరవిన్నైన గ...
రథంబు నలు బునియుంచు నరుల బు నా శ్వవుల లఙ్క్ష్యం। ... కము నియ్యమ గుమవ...
ము ——— లు। నవి యెగావు నే నెళ్లు నై నతి సేయు ... వలయు ట్లవనె దవత్తి...
నిరత్నమా లాన్నింగరా గాంచర యలక్షణ్ణవనెవాల ంక్య్యతు ంత్తెవర వెచ్చరాల ...
బునెత్తు ంవరవిరులలం శెత్తుంద్రు నితామా ... ంబు ప్రవర్తి ... సమ ...

౧౯౩

రునే మో - నేము నైం ... [illegible]

ప్రా - కాం బుల కం ... [illegible]

... [illegible]

ప్రతి కెనె గెడు నింత్రై ... కంబు వెల్లను ఇమ్ము॥ ... [illegible]

వెల్లగు తు కెత ము ... [illegible]

వాంఛ వు వంశంబు నందె ... [illegible]

... [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

శ్రీరాము
శ్రీరామ

[illegible]

నాదవువధిషూధరమ [illegible] ఌుగలయువర్ష్తల [illegible]
డేతవునంగా।నవులవా వారవ౦బు ఌుగలయువెరయు।వరవుఌ [illegible]
ఘూక్షవిప్రబతినంతృయు౦బునం।వి ఌవత్తరూ ఌు [illegible] ఌుధ
రాత్మునన్నానునవన్న బి౦దుమఌు గారగతిందవు
[illegible]
[illegible]
[illegible]
[illegible]

౧౦౭

శంపుడు వుకేతుము భద్రో భి యుగ్రోవీ ఖ వుకుడి [illegible] లవనే న్నుబలపెల్లు [illegible] తద చైశగ్రవా ములబాలు బలు నివతా నత్రుతా రత [illegible] తుల నిరా శ్రీ నవుండలకాల ఘుచా నల రా న్న [illegible]
విలయా శ్రీవుభవుశ్నైకల యుబశ్రీ జి నకె జు ని యా జెన్నయునా యుటతవేము బి వ్రాధ శ్రీరా వా [illegible] ము లబాల వియుఛౌనె ద్వైతా గవుపరి నుక్షవా క్సత తల గైలా ఘుదక్రినే గతయుతుల నగరుతును సురయా బ్రెన యువు
నను గా నిగబాండినవవన్ననపివరుతి నవులన్న నంఘు బాండియా నరిశ్రీ ప్రాకవు రాన్నే నుబు తాదువధరసివతం త్రైలుములుయువు యువా
జ్ఞబుత వా తవత్ర్వము ను రప్రా వా ను రా నత దుబు యుశర [illegible] ఘుభా నుబింబనవుతే బుంబైన శస్త్రం బుఘా వియు జౌ దుఢే వుడు రావళ్లు యుశక్తి నివింకతవుశ్రీ మగ్రాభ వం బుస్తే వా [illegible]
జా శరపత్రైనవుద్ధరకుంతృశక్తి ఖాంవర వరవిం దివా లవుబు బుపుంట్లి బు కైన్ర త్రయుష్పతి ఖ్లనంబరవును దికల [illegible] లయా బ వుక నుగ్ర ం తుననవు రాడైనం బు వార నైశక్ [illegible] వపు [illegible]
దా రశశరం బునత్రైరకిఖా ఖదుపా కరత్రెవుని త్రవుం బుకె రుసక దార్యైర వుే [illegible] గా గిరాపె లు వివిసుంకో యుస్త్రె ర్భవ తకెగెవ్గతి శ్వేకత యుక్సీ కవత్రము గ్రు ం నవా దయుగవ తున్నా నిర్షి యా ది గాం ధ [illegible] స్త్రం బు నకె
త్రా దెనకతపి బలం చం బు శ్రీ తజాన్ ల్లిత్ర [illegible] యుత్రు నివా [illegible] లు హా [illegible] వు యునా యుటతె యుతా యుం ఖ యుష్టే తాం యుదపదలవుభపు నేవా వా తుమున్నే విరి శి [illegible] నవు నకం త్రైబులి ఖ రా ఐ బావె

సుగ్రము నగు క్రొకరంబులయు ధూళిమిం ఱ్ఱైన ... ధ్వా నేమం ... వ్పుంబున ముత్యపు సత్రమువ్రి వితర్కించి నన్నంబులు గు... నాము బుధ్ర స్తు జుంగము యింబుల యిల్ల విరిసిం వస్త్రము ... శరవంబులు ... నియుంచెదత్తు

తన్మిం చిన యలి నత్రాదులును చితధినొస్త్రనివ తినన్నియుడు లస్త్రం చెనిమ ంగవద్రుర యుం వమును లములం నరుతు శ్రీయ తావన్నిసి శ్రీ సీవిం వియుత్నైబు ంబు గదశతంబు తురగములు వెగడ గియుక్కి విడి చితనా

వమువెనిసుడెంబ్రము మనవములనెప్పిం చిరా పులు తు దెవ్వర ముగనం చేసము ంచిసెమ దిని ంచెత్తుడు దే దేఘ న భూంవివర బు మును రుదిన దెరతులు మా శంగని ష్టారా స్త్రము బుముదుల రంబు బుగా గతె

స్త్రీ విరగని రుమ రుననై నన్నా నావపులు (పు స్త్రిత రంతం రుకె స్తుత్రరిగాలి ని రాత్రి తె తను నము ధ(గ) శల లవ నుబున గనెస్తి శిభియుత స్తువిసమదింప్పయునియునుల సరంబున

మవ శాంవ ఖెరంబు వెత విచ్చు వచ్చు ంద్రుంబు నిన్నుత రింమనసుఖాధరము ంతలంబు వా నైవ సుదెంచు ఖాంతి ఖాంతి నే గరంబు విడి చి యెతెంచు వదవాసలంబు వా కొచె వాచి విదరు...

నంతియు నుగు డెంచుము వని నాగంబు వగి విప్లవం సబు వుధనం బువలునె గు దెంబచె విత్తవో స్తుత స్తుపూర్ణచిత్తని పకాంచె లత్తుకాం తత్తచూబ్బి యొక్కవల్లం బు సంగనవ సత్తమ సిత్రం తలవంచితి వంచున తవావ రథి నే

బుదు సి మొమ్ము రుసారంబు గుపది యానెక నాసర్తంబు సైత్త్తా యుత తెగుకంబని ... నన్నాని యుత్తత నంబు నెత్త యుత్తం వధ్రునా కాంబు నం నూ ప్రి యా ... త్త చిస్తంబు దశతంబు మునే ... వవి

మఙ్గళినీ వాం దవుత స్వభి ఇచినన్నా౽నం శ్రీతమం శైల్యా నలయుం వశ్వనవ్వం గినన [illegible] యు [illegible] వం ధృతి [illegible] గా౽గె లువం ధృవుల్లు వా౽మ [illegible] త్రయా౽ గిం [illegible] [illegible]
ధరకాని౦ దా౦డక్కావిననెత్యు స్వనగొనికెత్రిం దం వృరరనలయు౦ దం బుగవిగి [illegible] గవ రా౦వ [illegible] దం ధర్మవుర వరదావరంబుర కావము నవెమ్ము వమునవెను బా౦వమును తి దవివక్షి నరకత౦ ధరవ [illegible] ధా౦ నయ్యమున శ౦ ఋషు
నవరం బుగదలకేత విపెరుగన్నా౽దా౦మిశ్శ లక్షా౽ నమువె నగలనయు౦ బుశా౽రి౦ చి దై [illegible] యుతె యువదు బుసా౽ బున్నె ముమ రగి నా౦ దూ౽ వులు విదు గుతుని యులననె [illegible] ఇగరెల [illegible] బుద్దిన్
మెరయుచు విడిధగతులకెరచివరవరుతు [illegible] ఇరతు ఋతెవినశరవము బు దుసవ౽దిదశా౽నను౦ తుదుధర శత్రై వినశి౦ తురక్షు బుబులు విడిద నరువా౽కా౽శవము [illegible] వినై శికకరకర్శ్క తే [illegible] వ
రమితూ౽వులు దశరథన౦దనునిమి౽దశరథుని వర వతి౽ శివా౽ధర్మ వ దు౽ స్వరవములు విశతి తమయు త్రేతత౦ గావెనన తథవెన్ యత్ర ప్రతిరామకూ౽పవుల శ్రీనన్నితగతిత [illegible] నుశులా౽ధిమకు స్వరవ్రత తుబు రా౽మయ
మెనేవము రం బునగ యుక్తా౦మి వెసం రం గ్నం త్రిమత్రపరా౽త్రా త్రమె విచి రమరు కా౽ త్రుర న్నం భూ౦దవరె౦ దురథనము నగృతా౽వేదవ [illegible] లగు నానెన తి౦నుత్రినము లు తిగివడి [illegible] రబువమెద [illegible] విత్మ అ౦త్మ గ స్వరథ తనె యుదశత౦ తుల
రు౦ తివవిత్రము౦ బుాా వృత౦ శరవ౦ బు ఖా౽ తప్పున౦ చరన్నా రవి బు యున వము త౦ తితుత్రై తాా౦ త్రస్థా౽ త్రమం బుల౦ గల [illegible] ౦ బు లదవి యున్న [illegible] శా౽తం బులన [illegible] గుమునా [illegible] యు౽ ౦బు లువయు౽ వరవుచు నన్మము౦ బు.

లవంఘంబు నేఘూర్ణిల్లు కాల్వంతంబు [illegible] గల్లోలంబులు ప్రొసెలవ రంభ కలువెలి గాల్పు ప్రియుప్రయుండి మెరంబుగ నియుంచు నియుని బగలును నేయుక్తమును [illegible] ంచలునివర్తన ంత్రలంత
వల్లఘుండు ఘోరనారా వరం పరలరావు [illegible] గంబు గఖైనే శిర తండమున [illegible] ందివేరథా మంబువా ఖీనవిథ్యంబు నందనరం గాలసింబి రవికిరంబులు ంబాలవేదిశిబగల నా విక్రోలలతా నితంత్రయంబు పించి వెంప్పించి గుర్తుల
వక్రిమయ భూమయ త్రైశరవము లుమ్మిమి దనిని యంతోల
చ్ఛైనంబరవము కబ థ ధివెదలి వచ్చు చధవా గ్గైకైవ దిగం
వరవమువె రగతులననవ త్రైవము లునలి వెయు లదంతావ
నువేశ్వరుంధులావా ఖినదుమదుని యుగానే నే రఘుపతి వరగల చాస్త్ర నిశితవ్వవిపము ఖ్య
బుదంబు వరిగి యునని యునగఘనిఖాత్రా తయంబు నఘుండరీ తానేనంబు యువద లరెవంబా
శనశి ఖవమువిమయు విమ్మలారు ఖైరువదేలుపనవములును ఖల్లోకళితరా వదలులవము
గిఘలుసు రాత్రుడుంత్ర నా త్రైకునటిశివ నఠరియు గుగ దెం [illegible]
నవద నవము ఖున బితరా నృధి దా [illegible] నా తెరా [illegible] బుల
ఘంబు లుశరథనము వైరా నవరము లుమరియు [illegible]
నువిధ్రకా శితజ్ఞంబు తనునతవము శివము త్రైనఘనశరవము ఖుసై కత్రమా వల్లారనను శ్రీశతిలకాలంధము [illegible] నిధివైచినియా [illegible] యంత్రైశరుత్రైనరా వణులనిధుమూర్గంబు దూలనేయు గత్రా తెయా దారఘు [illegible]
రాఘుమదుశలంప త్వైనుత్రై వేనిల్ [illegible] బగలువేళానగంబు [illegible] ల [illegible] త్ర్యంబు నేమంత్రతంబు గ ప్రయాగ నికైప్రయోగా నిం [illegible] గైలిగిగుతరుసు గాదిరిగాంశ్రమైరలమధు [illegible] వుతలతా

నేలం బునగదిచెన — విపన — భుజుతా — నితెరిపెదవియు దళ్ళిమబుగ్గరవు తీవ్రపడి [illegible] విసనుర [illegible] రథిలంకే నురవ [illegible] నులగ్గున — వముయుత — [illegible] దెరిచె బైరకె [illegible]
తూ [illegible] లనయుబ్బంగ వమ్రదరత్రయమువు నెన గౌ ఖబంధువ సూ — ఖుం [illegible] రం గనై [illegible] లలబూ [illegible] — చ్చనిసదెగ్రసు — రిబలుంత్రై [illegible] విసూసౌ తవిగి వా — నివరిమ మునన మే — దిగరుగా తెక్రవము — [illegible]
పెలుపిరిచినైబతిపెంచుచై తుబ్బిలుభ్రు ంచెనెంత్తె [illegible] పొంబాశివరచు [illegible] నెవక్తైక్షవివేకనన నగడు ండుగా వియుంమను భు — క్షులముననెనవము — [illegible] పెలువనత్తుంవరలం [illegible] త్రు
లుండెలశిరుంగయతంత్రుక్షుశా — ంవ్యక్తైవథిం వతిఙ్ఞ నడెం విచిళ్ళుగ్గు లనవక్షునుపబ్రసనవము — నముద్రి [illegible] చూతి చినెద్రుపుంగనుమతు భూరు నెత్త్ర తులూ [illegible] సుద్ధ ధరణి భ — రవయునం
నక్షుంన్నునయునకుపపుల మంత్రిభ — వె — [illegible] సాసా శ్చ్వర్కెలు గూ — విసంగి శిదనవముభ్ముం తుపుత్రూ — పుగూ వా — తుపూ వము మో — ములక్ష్మీ శివతనెమో రా — [illegible] యూ — వెలత్రుసంతు రత్న లూంచినవి [illegible]
[illegible] తిం గారుత్రాత్రునెనె నో — వునలు [illegible] రల రుచుల వి [illegible] — నంనర [illegible] — రంభున తుంనికళక వివవుంత్రి స్సూ — వుతాని [illegible] రము నన్నెశత్రు [illegible] దనా — రునత్తు గా — తెరు రీయుంభు
నో చరపుతీచెన వ — వనయుల్లనెమ్మయ [illegible] రవధింత్రు రా — వ్యువులవ్య — రువా — సాధసబ్బైన వా — నరుదె వరము దన్ని తిన్నల [illegible] చెల్లు వి వా — రుదు రెల్లుచం నల్లు [illegible] లవెను [illegible] యంత్రైరయున శావి

శ్రీకాంతుల వృష్ణ రత్నవ తెల్లపూ ంబురము ం బు వెత్తె నక్కేయ ా కనకొ [illegible]
యునిక ా దరం బు లు నకయ లుకె ా కేలుక్కె వృత్తు బహ్మె రవం బు త్రెలు బుల లుతె ా త్తున [illegible]
తుం బులమ ం జాశ ా శం జా తవను లు త్రెల వాను శార రాయవ ంత్రిశం
తు తన్న వనై త్రుదనం బు దాంవ కా త్తనుశవశ ల బు [illegible] కాం విదా రు
అపత్తేశుల వత్తెం వృగళి డుగటి తలనా ధుడు వ త్రికం తు డు॥
సొం బిం వెలం బిమా ా తెన కృ్ర్ర ా ా గుమిం తుం వరల్లుంకాలు బుల్లింవ వమా ా [illegible]
వెం తుక్కె ా ా క లా నాం స్తైస్తై తెసువ తా క్కై కక్కా బు వెవె ా క నక్క్రి తన [illegible]

[illegible]

బాంధవ్య ప్రపుడ మవిచెదదానియడరిపాశికేదివివిదానిదె జ్ఞానిత్రేరము లధ ఝుర్ఘవుతా [illegible] దిత్రిపు యుకేవృత్తెశెనంబద్రిషం త్రిత్రైవదినైగ [illegible] నియమము నిగివిదిత్ర మాధవానేనా [illegible] దబవె
చిన్నా [illegible] గడ ప్రోరముక్రేశిదానుతైనిగిరె శృంగార విరయాచు కాంండరాయుర గుణ్ణం నిగుసానెవత్రిపుగ [illegible] దిలిల్లు పారిరియుధమునకష్టపూవిరిలచ్చివిపాపేట యగనల క్రిత్రిదశ్రేం ద్రుమై తగాన తనవమదిగాలవ
నమయైకల గనిపత్ర్యా భుల్లా సాముధ్వనిమురయాలవెంయయవి రూపాప్పుం ధుగసాపెంగధా ప్రా [illegible] దంచి తగతెనదిశ్చులనిలొంక్షస్వం బుతెదిలయురవాచి సత్రిం శ్లనగా లిపెల్లరితెప్రాధావాంత్ర్యతి
శ్రీగనితెలం ఖరాదద గౌరినా గారింవ్మగా బాంధయనేగముభల నసుగ్రహీడనత్సవిాంచి నమురవాసిపా రనంశ్యధ్యత్రియయ నిలొం గసాలినయస్నభయాచి మునరయపాయవృత్తైరావుత్ర్యనిత్రీ
నరలక్రైవుంబునా సవలినీయనివెనేఖంచివధంచె గసాప్నిభరపెనీదాలించినంగేనివతినియుకాభల లాంనప్రియసానుండా దనబుద్ధైనంశ్రీంచిరాల వంబునైస్రైలంబాంకరణ్లవనత్రివిశి
నంత్రిలంవానిరధంబుపైనరితియత్తెశంబునేసావ నశ్రావీవిప్రియలు ప్రియునధ్యయపాతెగ్గమునగణావివాంవి రనవధీనయిన్నభలంత్రనయిన్నరవు రవరితును గదాపా స్తునైవలవదిపుపెలి
ధ్యానావృనలునిగునకీం చాలువాలంబ్రపాదిశి తెనిం గణైమదతెలంబుదంబులాగవిం ప్రవతిసంవేముగసముర సేమువాసవావులతెవగా త్రైత్రైశేంస్థిరవంబులంచగినినై తా ర్వులయగాంరనదగలాడై మురలగాలంథ్రలవాతైప్రనలంశె

గాని నగరు తమలావందంబు బోవనింప పా—దంబుల జీవు —తం[illegible]లుత్తవరించరసవర బాంపుయునుష్టించుచుబా—లప్రదిశంబుబున్నైనగవించుచు। పా—రలుబుద్ధిదించుచు। తెలుప్రదిశంబులు[illegible]వించుచు

సా[illegible]నుదరంబులనగవించుచు। సుఖరంబు వెనగవించుచు। పా—వా—లుప్రత్రించుచు। కంథంబులాలనరించుచు। పరగాంబులు బుద్ధితరచుచు। పా—లువలంబులాలదచుచు। శరంబులునై[illegible]లు[illegible]

[illegible]ము మల దయుచునే ఉనే। వి—రచ్చనితరతరజు యుదా—ంధ్రులినువచ[illegible] పృజాలంబు తింపుకతెంపుపొంపైరివావవుంద బుత్రము ఖదంబులు [illegible]నువైద[illegible]వెంబాలశయున్ని[illegible]రరాలుచు

[illegible]కరము లమునే లింబునే దానవుడు (త్రి) పురహరి నైవచా ఒనసు(గ్రీ) వుండుదరగు—రామారైచిపరిఘంబు వారిపై బార్పవై[illegible]చావా డు నుశిలకరపా— లుంబాప్రైచినవడెవ

[illegible]డెశిపట్టురయుక్కిపించివెలనైన చెన్నై నిల్లింబుబెద రంగ్గదిశిబా[illegible]దముని[illegible](త్రి) వ్వైసైనైముగ్గాకెరిపాంమమంచు చారుకుండలు। మంధ్రిరంబున్నగుచుమంయశేగయ్యా

రా[illegible]గా[illegible]లు(త్రా)గంబువ(జా) మాడెచె(వా)లుకరా[illegible]రాశిగెకె శాచ[illegible]వగాదిమఘువునకే తేరజూ—చిమున ముశకాా పెరుబెరుకవడపుభా—నృనిడు వడి। బరవశి[illegible]

బహిరిశిరంబునై[illegible] వడి బాాడు గాబశివగువడ యుపడనైనారుతాయు[illegible](గ్రీ) వుబ[illegible]లువృడి[illegible]షాంపృనిడుశతము(బడ[illegible] నైగపృులా లలు వెర పుభుగాా

నవమూవాంబు నెలప్పించి విబుధ్యంధ్నించెను నవనరంబు నాక్షకా క్షముల్ఘూతంబులకెల్లనాడెడదలుచ్ఛ [illegible] ప్రళ్లంబువిదగవెల్లిగా ప్పినమరత్రాంభవెల్లదనల [illegible] జూచరవనా [illegible] దుకనభూధరంధ్రంబునా [illegible] ల [illegible] నమ
లనా [illegible] వశరసంపుల్లంప్పటా ప్పటయద్రేపుగపుఅడరి యొసా క్షైనిశితనా యుకమువరవిన్నినైవెతెంత్రనెంత యశుత్రడంచిగురుతనరంబులగాలందరగునుదుయుగ్రుచినిని వమూత్రానక తిశ్నెనరయిత్రంతెకతపుర రువులు దుసల [illegible] యుతెశి
యుగిచరముఖులగ్గనాశికెనవలంబుకొదిరనారభిం క్షమనాభుఘ తరములనిగుడినవిచిబువిరయు ఖదలనునింధకపవపగంధమూ ధనవంచవిశిఖం బులంప్రత్నెకంబవనసనెలసలులసద క్షాశు గంబులద్విభి ధరవ
దత్రుంచులవినతుసప్తసాయకంబులవిల్లంధుంచంవమూ గకనాంబుల గిభునిసప్తతాకమరంబులగనుముదునింబంచవప్లపత్రంబులనరభునింబంచ దశప్రదరంబులంభా రత్రవలనైత్రతాంతంబులనంగధనవతి
తివాకాంబులనాంక్షనెయునివింశతిశత్రుంబులగనా త్తుధశనారావంబులప్రధనవవవల్లంబులనైంచివమరియువిషద్రత్రారంబులసంప్రపొందవమ లవుంప్పువభా పుబిశిరవులుదినిన క్షత్రరత్రుగ్గనారుసు
వైయుగివాదవులుత్రెవ్వామూలువారు బుంఘులువిరిగినబునౌనివారసుగూరులునత్రైనెసురుసువారుసిదువులు తెతైనవభిశిశిమ్లవారుసునురవులువగిశిసడిరలువారుతెరవులుదుశిసినములరుపదశిల్లవారురుకొంభిటుకి
విచటప్పువారు నెూవినై త్తుర్చు చౌలంభూడ్వుచారుమిద్దని వమూంసంబు లంప్లిలంభమునసుగువారుప్రిథులాడతయూరతెవిశ్శ వారుద్వితదభౌంయులప్రాగావృప్పిడుచువారుతెపల నిలూనదానెశివతి ధనసరవులలతాం

[illegible]

ష్ఠ లు [illegible] గా లు సు గ్రమ్ము దే రము న భా రము న వ్యా ఖ్యు న్న వచ్చి [illegible]

[illegible]

వృధి ష్ఠురధనత్వనైశ్శ్రిణంబున గాకుం ధనిక ... వర త్రము ప్రవరున యుఖిత యుని వేషుగా ఘనప్రతివ తత్త్వ రణ్యా వకనునకన్కశ్రి సప్పిందుల త్త్వకాలంతునన తవేని తవ గాసపా రేవుల దవేకము కాంచి వధిం వెవా నరుశి
దవి శుబు లబ ఘ్నుత్కు వైదరు ద్రివబలంబున శౌశి యుంత్ర యుక్తి తృతనువు లవృత్యు తైరితమతవ పవు తి ల్రి విసాదరుల బునబది రని లంత్రైవి తవమునగ వగలబూం దుమపతై వాతమతైన్నా రుప్రము దాబునవు భృతత్తా పాలి
వృత్తున్ధవతు గ్రాని వచ్చిన వా తుని వా పసుతు ప త్రుకు ... త్రుయునయువు నకీ వదా దెక్షిన గాతుంనాతిశి యుక్తకుర జూర్చ్రి గిగ్యు నాగనేయా త్రరుతను విశ్విశకాని పలుకుల విన్నె కవెరిత్రె నుదశ్శతం తుధన యువృత్తి విధి
త్రుతుం బున జైతనుదృవేశయుం దలబుద్ధి వరికెం వృసా రత్తపాం వి యుగా దిగుగి గాయుం త్ర యునియు దగబుద్ధివం తృత యుజ్ఞావరయ్యునయువి ధిదవృ కమెులనియు యున్నా నేకున్ గలిగి యు జైదు వేశ్శి వాతవ్వతి
తెదవి శి బుద్ధులు యుశ్శియు జైవుల సౌరవుంగ్రత్యుల వు రాజే యులుశతి బుబున వుర ంబున గాతు గాదు నవు యు చునుం త్మౌనవు కానదు సీతబు శ్రుగ త్రము నీయుకాయుతతు యు త్తిపావముగల దేవ్యుల నివు
రియుకె త్తుకౌం సులుంబలు తుర వగవచుపుం తనె దల విన్నయుంబుల తుద రబవునవు బునవు రగాంగ్రాతంబులం దాసారు చుచున్ను రనత్వం చరిబునలతలతలంబులా త్తనిశ్శిమ్ము చుంలంత్కా వెళ్ళ ఘ్నుం దురాష్ణు తవతా శ్చవంబు
బుశ్చ బిరిగాన్కనంవృత్తి నకబుళ్ళంగిం గార్లు నయు గాంత్ర నవు యునవు బుద్ధిపదావిదశా కె వుం త లుం బులా త్ర ఉయుప్పినవం దుంబుసందురవలా తనుం ద్రైక తల్ప్రాం త్ర కు విఘ ంఢ గు వాలా యుప్పి వదిది పలు నన్నా • వైషు

...వేదం తగముసుండ సగ్గుల [illegible] ...తగు విరా... [illegible] ...లవరి మిత తె తురంగనై... [illegible] ...మరంబు నతు బునుదెండు... [illegible] ...రథం బగుదళం బుదేరం బను... [illegible]
...బలాల వల... [illegible] ...రవరంవరలనె సముయజాశిశృథులమ... [illegible] ...యులన్ని... [illegible] ...విధ... [illegible]
బలనితారయంబులతా... ఖండంబు లుగలయదినలు। తా తెఖంబుతకె... [illegible]
మా భిత్రము ముఖ్య... నిరవా యువిపుల దాన్యర... [illegible]
శరంగదాభ... రాపర ప్రధి తప్రతా [illegible]
దక్షు... [illegible] ...చండ వరంబుగా నవ... [illegible]
...దానిబుధనంబు గమాద్ర... [illegible] ...తగులు లంగ... [illegible]

ధవము [illegible] నాదివ్యమైన [illegible] గ్రిగితుం త్రలనృత్తనర్తకము లనూ త్రితేత దనరి ఝూతనంత్రధరణి విభుడు వత్త్రాతమి ధు [illegible] వరత్త ఇంప్త జత్రదావాము నగణ గుణము [illegible] వృక్ష [illegible]
తుబా క్షౌ యుదయ తకము ంతేలాదయా ద్రియునగ బాలితైత్రి బాగదత్సద యో దృషితము తిరిగి గశివంబులగు సమత్సధను [illegible] దానదాన జనంబులు బ్రవధవిధన వ్రక్షు గుంబల [illegible] మవా [illegible]
మంబు లుసైన నగ నవ్వ వె [illegible] వంబునం గతగధరసై [illegible] నమితి బాలశైనబ్రతరువులు సువునంలరా జిదకర నాదగ్గ రిరబ్బు సుగంధములల యిన్నసు బ్రవరు వరిచె యిల్లడలనము రుభత్ర ములు యిన్నగతగవన
నిధి గంభీరలం తేనబ్రు నపవితులశ్రీ ఝరుంతుల నమ్మద తేలగానతను యుమన్నము త్రితయుక్తన యునత్రైనావ డిస్సెజులంగరుని గతము నియ్యవము నశి తనశనత్త ంగదంబు లుసముది తచితృనతలనంగ
[illegible] నత్రైతరదవుల [illegible] త్త రవ రినె లవూ త్రిత్త [illegible] తరా వృనత్తల్లి యునత్త త్రైవుకత్త తమా నశి త్నెవు వనియున్నదా ముంబువలా సుగా మా రు [illegible] త్రైప్రత్ర రా రా రుకం ప్రా [illegible] పా
ర [illegible] త్రానత్తస్తు [illegible] త్రై నంత్రవే తేలతవెరు వా నరత్తరా ము దా రుకారివతి త్నలక్తుల వేరువే రనవు రెమ ఘనా వా రుదివాస ంవరము లుబ్రాంము రుమి గులంగచె త్ర [illegible] లది నిత్రైగతగధనదా నలఘు డగు [illegible] వృష్టి
నిమననుమునత్రైయుమునగ ఘురమ త్రనేదాం దకి మునుబుఖతి గత్తనైనప్రత్రనుబులగ రుకారి ంవినము వి తం ఖంగ నుఘా [illegible] అవృత కేరాం శతేలబము గుశరర [illegible] ర ము [illegible] త్రై [illegible] సిధ రి

చెప్పగా బ్రహ్మనిట్లనియె యోగంబు చక్కంబు గాంచి కర్ణరుం జేతృస్తి నిచ్చెవనదిఘా [illegible] లు వెదురుచక్కంబు చెలిసి తత్త్వమా తమనెం దస్తిన్న చెప్పలెక్క ప్రాత [illegible] యోగశాస్త్రజ్ఞాలు [illegible] చెప్పకుండు [illegible] మునిశ్రేష్ఠులు చెవా నిం చెప్పవలెనని

వు శ్రీదేవునకు యోగతత్త్వంబు తెలిసి వివరంబుల వలనసంపత్తి పల్లెనాడు బ్రహ్మచర్యములు మీదానవడుంగు వారివదిపెట్టయున్నాం బునెందు వడు చెప్పవలెను నిర్గుణవర్ణనాత్మ వచ్చెను నాకు శ్రీమద్గురునాథుని వివరించెను నాకుంబడె [illegible]

ఓటిలువంతి యుతిజావనేవనవిధిగా తంబునకు దివంబు వెంబ [illegible] లు చినచ్చేద్దనేవం దుస్స్యకై చెరంబున గా మువంద్రు నవలంబిత ఉవుచుతరద్వాయా వ [illegible] వుంద్రియ తన్మాత్రంబులు గాంచి [illegible]

నవా దవంబైమేత భూతా లటతాలంబులం బోల్లు చెలంబుపని దినులవాపెట్టువెనటంబ గల తెంఠిర వం బుద్ధియుక్కవనివదచిత్తం బగుమువడినాగ చుకా [illegible] దంతుం దగుచుత్తం [illegible]

వరిణామ [illegible] లా యు ద్ధు దగు రఘు ద్వంగిగా సుఖంబిబు [illegible] బుదత్త [illegible] చవలంబించి [illegible] వధా మునిశుక రథరా ధర నం [illegible] వుం [illegible] యుసుత్తె

నా నుము [illegible] సుమతెబమువ్వనా నాగములు దితర్కులుపి క్షయు లం గననవ్వరు [illegible] గతిశేషవుబరవె నాను [illegible] దు లుముం దలాలు లగని [illegible] యునెత్తు [illegible] నవమా [illegible] రా నం బునెవడి

సువృత్తి [illegible] రకవ్యాంధవిరా నలకల లొ తపెయ్యు నబ సుకొంచినా నా నత [illegible] రతచా [illegible] నిద్ర మృత్యు [illegible] దెవెన్నిరోనిదిచులొల్లు [illegible] గతిగుణా దిమవిరాంత్ర వుచి వసా [illegible] యురు [illegible] యుబా ాగె వేఘులబి

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

వగ రాజు శ్రైనం చుడ దను బ్రహ్మ వే రు వే దిలు గంగ వా - ర్గ గ నె ల్పిన్ని నేమ రదు బ్రా రియుం డును మైత్రా వా నా స్త్రంబు మెర చెద నుబి కాలి యుమి - ద బర వ స్తు ను డి రి త వ్ము నా [illegible] గ కవే డియు నుత్రే ముని పొ రగలు గుత్త ము ము [illegible] వ గ పెరా
వా - నా త్రస్రా - మ - ధ్వనం బున ంజి శీ వ్రు ఢు తరువ తు త్రు సా - ర్ప్రరుస ముక్త త్తివే మ్మరు పై - వి ల తే లుం బ్రకధ తు పై న కాల్లి న యు రా - ఘు మ ద - వా - వ భూ - మి దై త స్కై [illegible] ల కు గా - న గా - బ డి యు ని రు వ పై చవ న్న నం గ ర త్రి యు
థి కని పు కాన్నా కు వ క్ర రవి ధీ ర తా కై త్రై న ద - నా తాల్లువు వదు నా - తు ను వే లు గు త్రం బు లను వె ము నా ని ము ది వే లు ము త్తు దం త్రకె వ ళం బు ల న్ను ల త్తే ర ధం బు ల ను రెం డు ల త్తే లు మ వ ర వి ర రా త్తే స లు గు
సై న్నై ని వు ము వం యు న సా మ యు ం చి యూ - ర నా - తు లం బు గా ద రా - తు ల్లాం బు న ము కి వ వ - ం నా - ది మ వ ది రా - ఘు లు గా - వి ం చి యు ల్లా న వా - ప్ర న మం బు త్తై తే రి చా - త్రం ద ర వు గా - తు వు ప్రు ద్వ ల్లి ని వ ర బు తై న
ఘ న్లా గు లు బొ వ చ లు చు సు రు వ తిం డా - తు క భు వుం గ మ [illegible] రం బు ల కా ర్వ క వా - త్తే మ త్తై న యూ - తు ధా - సు లు త వు లా - ర్వ లం న్నై బు చి న ల్ల త ల్ల ను ర వి ద - స ధ ర తిం తై ర గ రు డి ర గ యు త్తు ని క్ష గ ం ధ ర్వి
చు వి న ర క్ష బు వి - వ వం శ్రై దు రం ధ రు రా - ము నే తిం చి రె ల పు ద త్రు వ్లుం న్లి గ ల ల తుం త్ర ఖ లం త్రాలు న ద గ న్న న్న త్ర న క ద వ - ద వ - ద ల న్న గ్రం త్ర ల గ్రుం త్తు లు న్న వి వి లె చ్చ ర దు లు - త లు [illegible] ం త్తై లు ని న్న యుం బు న ధి నెం బు గ్గు
ము బ్రాం బి రా - త్రాలు గాం రెం త్రు యు దు - ణ గ - వ సు ని యు త్లి ని ప పి రి వె క త వి ం గు ల న్ని ము ఘ్న రు రి చు - న్ని వి నా ర ఘ ల - ధ్వ వ - బు త్తు బ్రా - ద వ రం బు ర న ం దు మి క్ష ర [illegible] బు న తి త్తా - రె యా - రం బు సు ద్దు ర

కాలదండతనయుగ్రతె [illegible]
[illegible] బాహుబ్బ [illegible]
రులఙ్కాలుగా ఖరాఘువునిరకా [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

ధృతిచె డిచెదరి తె జిమ ల్లా యు జెందె నిధ్రుతిధ్రుని సువం పాగన యుగసంధం బునచ రములు దరమవరవఘా గనసంబులినిని చ్చేయు శృనరుడునగ్రహసతి విరద్యమ ప్రాహవెదిచ్చలుగలయగసంత్ర నిత్రుని రెగాంచియు శృరాం
లలతరనునదానవులుతెరుమ పము వరావుని రి యా రగాసగా తేతిరిచునుంచి గా విరిగి వెదరి రందరు చెలువప్రత్రావా చా శ్వాసనెా శివంపు వరు చెను ప్రపం గ్రహ బుసా సదుధైతాన్య పం చు పెంపు డా లక్ష పా
లుగల్లా త్రినెన పురదు దనవులలగిప్ర ప్రనిమపాధగంబు నదప్పులంబుగలయునిని సిమబా చవిఘారము బుతా చిన గొమాత్తాడ వలదు రప్పగంబు గా సాయుదుగనిము త్తా వంబుననంచి శంపా చినయునిగా నంగరా
నుంఢగప్పనెుచా భాపంత్రపు దురిక్కె దగతి తాక్షేపు తపనంపాప్పది యప్పుత్రవల్లనిఘా లుబిత్రిజతి యా వనిని దపు రా పువి ఖు శరంబు లు చేసిండిన చప్పిత్రవడిచనిచెదు నసజాశ్వ వాంఢంబు రవచేయువ వనసదన
తెనిప్రత్యవరిపేపవుధ్ధనగ తుడ గుప్రరకాచిత్రియుస్సింఢల తైతజ్జిరవా చా చమనరఘుపతివా చ్చేచుదరతెరసా యుతనస్వాగ్రవలయువుచెురయని ఘనిప్రనిదుదవా నాంబులనెరతుబుసా యుసగా బుచియాన్ని
త్రనిపనయుతాకు ప్రరుదసా రా చా దిపరివేడిథాంగు త్రినసమరియా రతవనరుచా రుప్రాసా ధనవం ధ్రా స్త్రు నృవ్రాత్రిరుచా చా లెపు సుకాంనిఘు రవురవు రుగువా రుప్రాసు రుసా యుతంబులగురవులు వనిశినెమనినెత్ర్త
గులాగనెము నేగెప్రవా రుప్రాంలచి ము నిరి యెంత్కాం ంత్ర దెవియు వా రు త్రెలిసిత్రైదుశ్రీలంత్రింవిని లుచు వారు నివిచియుష్పలుబూరం తెని నుదువారు ని గిచి జిబువాటై నెల్లునేరా మెలునియువారు ప్రనిప్రవాంత్రశరము

న చిత్రం బ్రాహ్మణ తతం [illegible] వులనొత్త నిప్పన్న గాల్ని [illegible] రశ్వరవములు సొంత దరనందు [illegible] వేశ్రన్న [illegible] రవతసన [illegible] వణ్నరుడ [illegible] యంచర మిన రి నిసు [illegible]

తము మిదానిగ నానలు వాదున [illegible] విపదిరి విధులు [illegible] సుత్రాం [illegible] లయు బునవ లంబునవ [illegible] విషు [illegible] ద [illegible] యున్న [illegible] సాంవి వాశల [illegible]

ప్పన వారిగాంగడి తల్లిలు నెంకవ [illegible] రనోంబున నన్విధంబుననీ [illegible] యురఘునా [illegible] యంత్రంబులంతలలునరిరి యు [illegible] లు [illegible]

బులు [illegible] నొదరంబులువేరి యయు [illegible] బులు [illegible] యయు [illegible] యయు [illegible] బులు [illegible] యయు [illegible]

బులువని [illegible] యయు [illegible] దినేధనంబులును [illegible] యయు [illegible] బులు [illegible] రంబులు [illegible] యయు [illegible] బులు [illegible] యయు [illegible]

[illegible] వులును [illegible] సుంగులునె [illegible] గులును [illegible] ధంబుల [illegible] బులునునొత్త [illegible] గావింపియయు [illegible]

యయుంబా [illegible] గవంతె [illegible] రఘునాథ [illegible] యయు [illegible] దయుదినన్న [illegible] యయు [illegible] దయునుస [illegible]

[illegible]

గా లమెలవ్వారు నితి రు గ గ శ్రీ ఖ్యాతె రు వి థి త్రి ప్తము బు ద్ధి ప్ప గ రవల వ లనే
తేడు నా ణి తూ వు ల గడ నిబిడి వ గాడు షు న ల లా తు క్క వి గా దగనె నె నె
తమి యయు ని విడా త్రాము ల ని ంచి యే బి తు దా నల్లి
దిత్తూ రవముడు ప్రతిగా నా కృత్రిబి ంతోదె బిదె రెనా నిం
నువు లువా విరిదిత్తు లా నెల్ల వ వే గా నా లి త్తలూ లి గో
నేనె నా గా త్రుము వ నిల్లుర గా ం బు దూ నిని రు వగ దగ ర వా శి వ వ యు నె నా వు
వ దగ త్తు తా వు ం డ ల వు బు దా ర నా చ త్రు వు సు ద మ గ తి ద క్కి ా ం త్రి

దుమదున్నరసిక్షుని దృశ్యనందమునవందురచవందముదా [illegible] రంతత్వమయ్యె [illegible] నమంచునవిశేషము నిని [illegible] రంబులతో [illegible] గన్నిఋషులదేవమునకు [illegible] మంతలమ్ములన [illegible] లు
చేతనగనిని [illegible] వంబురంబులలూనివరమ్యనెంద్రంబులకృతనికనిరి। యనిప్రమాదంబునెసాతంబులూనిచితనసామంబులఱసాయగన్ని। దేవకరధాత్రిఖుండుదనకంతమ్మ [illegible] రసవ
రాత్రములనుజెరి। యతితిరివితాం గన్నైతమన [illegible] పదవదార్థములనబరమునకై [illegible] మునుగద్భాద్రాదులురుగభూకధారయున రవైత్వరాఖత్వయులువా [illegible] రమైబుదరమెుత్తరి
యయమ। ధారాథరములనగానురా రత్రము [illegible] కృరవికిరణంబులుదూరతపవను [illegible] కాపవెచెనవిరత్రతివిరమునవి [illegible] ఘవైలాదరమెల్ల నింతఖురన [illegible] లగవేనంబు
లవితులూతవములత్తుంబాయిల్లు [illegible] బల [illegible] వముచేనెనితనకైవాకా [illegible] యమునిత్తప్రాత ముత్తెతరఖంగులుదేవింబ్బరి [illegible] రవా
తా [illegible] రవమునురుస [illegible] ంబు [illegible] కాంబునవిఖయైతానవాంబుమెురసిలక్ష్మి [illegible] మునదిఖరినైన [illegible] రుఖయులక్ష్మి [illegible] తాదగువిల
నితతావముక్తములవరి [illegible] విమల్లగుణాంబైనగాననయంబుసౌరకాంబునసునవి [illegible] రంధ్రసొంత్రతధిరనాదంబునదివివితకాంత్యరంబుదినకరు [illegible] రనంబుమాదవప్రతానిదేవపాదుదైయ
తిన [illegible] నంగినిఖినద్దైరసాతలవాగంబువెడలినచో। తనానికంన్నలవినముయుగ్రతనకట్టిగాలఖినంనాఖుఖుసులకంట్టుబెడిదవైత్రమాచులనోవింత్రిసూనాదియెక్కె [illegible] గిరకుదునందతానురుదనేసరియు

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

దబ్బిబు వము నకా [illegible] వము ంబునె విది ఘూతవము లకలచవి యయునె ంగినె సత్రా త్రైతా వయుత్రిసె ంగా వమమునెనె దృచిచకా రుతైవిని యయువమునేనెదు నెనాడి [illegible] బువరరనెలా విదినెనెల లవాలనెకా వనెగ తుదుఘునా యయు ంతుదిదికం ట్టి
యప్పుతు యూవచుతా శనుతానెనరు దా రవితెతెడునరు రధం ఖరత్రెలుచనా ంగరాగవలా లాంబరతవనె వమ్మరనకి వనె యయుతైనేసూ తు ంలదె రత్నెనురువి రా వృతయు లలనెగ్గివనెనా త్రినె నతరిం చిలు ల్లయూ రధవె
ర్రెదూరనావె మనజె యయునవె ంత్రిం దా రతనా ధవయుఖ్నాలు సుదా నవవిరువిని ఖిగల్లుగా తెరదిగా మనెనెవలవి వి ఘుతల దివయుంత్రలం నెనె ఘా రవరా క్షివయుం ఖిదడిగలా ల్లవయువిత్రనవె యుత్నునా మృతులనె ఖా (ది) నావవరా త్ర
మా ంకలదగల రా బ్లకలమా రవృతిం దులు ద శ్రీవి పనావె లు కంత్ర యయుభ్విని నెనా రవరా నెనెవా రలచి ంబినెర నానెవయునాని రం దనెవిరం వవయునెం దగది తౖ తూ ంతనా రనావయు లుమిత్రు గతిలగద్ధరా వల యన్ను ంబు
వనా ంకల్లునె యు నగిఖవళ్ళని శితప్రవం దకా ంతనెవా (ఖి) ంబు యవరగిం [illegible] ంఖనెం ఖున్నెత్రినెం ఖరితన్నత్రి వె వవిదికలా వుంత్రైగియల్లు ంత్రనెగ్గివనానెవ్వైనె రధం వెత్రిఘా రత్రైనె యయు ంత్రుకల ంధవె వెనెకు గుడె ం విచవిత నెవ్ని
వనాలగాం చియు ంత్రుజి త్తు గావమినలవుడిం పెవ్విత్రుపినవం త్రివయయునెనతుకనికెర వెయుకయుంత్రు ల నెకానగివధిం వ్రుణిలనివెర నుమా నవా ధవయునెనగనె లువనగదరవెలదిత నా ధునె త్రైనెనెకలవా ంత్రినెబం ధవనగనెవయు ణాం ంం దంళాత్రయు ం దృత్రి
జి వేంత్రు విదివవెరం దనగనివ నబియుజి రలయునిం దకలనెం దిగఘ్నదివృనెవ వరిత్రా గవగల్లనినెకృలుకలవినివి భెపనాం ంద్రాదినెయా గవగవరు దగ్గనంబుగాం ంచవ రభావెల వఘ్నునాలవివ్వు ల ంన్నునెనేవ్వారు లవధ్ధిం నెంద్రాలు ం (బి) రు
తనక

[illegible]

మకేతాం ద్రలాం బారినడ [illegible] జాలకెమురొపం జాపాలు బూచి [illegible]
చింత్రివా లవములగ్రకైక [illegible] వ్యుపువా [illegible] వులగ్గిగాలు దాలు లున [illegible]
గత [illegible] వట్టి [illegible] ది [illegible] [illegible]
[illegible] లంగవములలాగి [illegible] [illegible]
[illegible]
[illegible]
[illegible]

౧౦౦

[illegible] దటదెవము [illegible] శిష్టంబు [illegible] గులు ములలక్ష్మి [illegible] పుత్రి [illegible] నసనరయము [illegible]
[illegible] శత్రు [illegible] తేరని [illegible] పుత్తృ [illegible] బుడు [illegible] రాఘు [illegible] పెద్దవని [illegible]
[illegible] రామదలం [illegible] రాఘువర [illegible] గలలక్ష్మి [illegible] వెుసనీ [illegible]
[illegible] పుత్రము [illegible] తుడుమము [illegible] దనెపె [illegible]
[illegible] చెంతిం [illegible] వంత్రం [illegible] పిరికా [illegible] వుసనీ [illegible]
[illegible] లత్తె [illegible] దత్రుల [illegible] బులము [illegible]
[illegible] లక్ష్మి [illegible] వతృనత [illegible]

ఖులకే వారి నవముక్త [illegible] ద్యంబు [illegible] తెల్పినకేలి మలవి [illegible]
నరకే ప్రాంత్య శిరాల [illegible] దగ [illegible] రాయు [illegible]
శిశ్వరతత్త్వపెకే ల్లునిది నిన్నము గాంగదలం ఋమా త్తులాలకేళ [illegible]
ధ్వము నప్పటమేమేషు నా ఘుతాలి [illegible] రయుగవే రదితృత [illegible]
ఖమునప్పునగ్రాయు కేనియుత్త ముదే టువెయుప్పనగరు [illegible]
ముక్తిరి [illegible] త్రయుకేళమాహా [illegible]
సారంబుగలు [illegible] దా [illegible] వనరికినే [illegible]

[illegible]

[illegible]

పరస్పరత్ర విశ్లేష్యా ధ్వనిభే తంత్రయము విలంవి శే ఘువము జి[illegible] నము శనిరియా [illegible] యు జ్ఞాను వునకు నంబు నంబు నం బాలిని విచ్చవా త్రవప్పేనము లాలావర్గ తన్నష్టనుదు నవ వజ్జ్యనితకళ ఘూ తపటిశ్యు అముత్రైవఘతవిప [illegible] నవత్తురం ధః తెర[illegible]వయు

విశాఖా ంధతమునంబుగా విలచిన శ్రిపతా నుషం త్రప్యం తద్రియు నంగదుడు పలంబున్నత్రిన లుంతునను శక్తంబున యుమనుగ్రహ నగవరంపరలునుకు రాయునా విరియప్పక్షిప నునుంతునగదయ్యు నని యింతులనువవ ఉన్న నా విశు రటవ వయు నునం

తేడా తిహాత్రవర్తకమ్ముగలదిపరరతెవి యము ధపులువువతె ఇది రా టితరు వులు హా విరితి యునువు శా డు రా యు కె మ లు లు రా వు వృద్ధుడువు తు నా వవులు లును ఉ శరవ్రజా ంచవ దాదులులు నైలవరలు లునైలు నైవరి

ఫిల దివరవిన్నవరలు నైరవులు లునరతయ ంబ్రింప్పి రా వశినరము జో జి ని మ్ము నిఘమృ నా నైనులు నలిన్నెత్రన్న నలనై పెరవి వేనుంతశారవులు దేయునాలి విప్లవగవత్రుము నంత్రయుబతలవరవి యమా ఉత్రకుర్ప్ర మ్మర

దిం ద్రజిత్వప్రతు త్రమంత్ర యుదనైతరుంనింబినగ్గానంత్రయు దనవము ఘుంతుగిన్నిని యుక్తిని యమ్ము వడా నంతత్రవరవా నవప్పనెమ్మ లాత్తి వడా ముజా లకా చివతన నత్రైజ్యప్యా లదితెవా రువా నరుయుగా త్రివవచ్చితి

నంపూసవ్వన్నైబ యువు రుజెష్టనెలనినుబంపు ముందు యూరకవచ్చపా యునైని యుతురెనైవ వమునతశ నిజారలు లా దినగ్రహ తువెంత్రవుతన్నాలవును శేముపెప్పవడిత్తు రవునునమ్ము జయింవురంమ్ముగనైఘనమునల్ల నినైల్ల వతితంద్రితిశివము గావి నకా

తుంప్తకణా దివిరనితా యుంబులు గూ నైనింత్రనని లాలా రాముంతదియా నుఖమైషునవా [illegible] యుగన్నైత్తినెల్పగనన త్రైంబంపుమా యా చలంబునసూ తింప్పనను చ్చువా ంచితదవెనే ఘా రిత్రప్రేతా వంబునక్కిరా ముహా యా శేతనమ

నమింథలుంచిలను నన్నే [illegible]

[illegible]

వతిసదియుచ్చురులదరగవుజ్జెకంబుడమియుచి [illegible]

[illegible] నైగనైపదపువురి దైవమ్మలులంకై [illegible]

[illegible]

[illegible]

గరుడ ఖేచర కిన్నర గంధర్వు ... [illegible]

[illegible]

నాశనేషునైన రక్తసులతిరయుము నలంకై కరిగి యుంత్రయుయ రక్షః పతిత్తరిగెంచిన ... వ్యాపిత్తైనాబడించివది తెవ్వరి రివారు॥ ... ప్రయాణ ... త్రయమా ... ంచితు లవా ... వ లాలత్రమునెన్నా ... మలక్ష్మీ ... లనల ...
ధిపులసావానెనంఫ్బదజేతి రావా ... ర్వణా ॥ రణాముననెవుదక్తైమబెం ... న్దెసుతెవ్వడు గావునక్ష్వనక్త్వగానముబి ... రదెవ్వవరవావిని గాంల్వగనైగుయుక్తవెనెఅనిదశకం ... ంచి ... యుతనందనందమనమ
రారంభాబగృద్ధై నావినె అక్షేవ్వనదరన ఫ్ఫరవిలా లప్పెంధవనీందనం చక్రిణి ... ప్రతినైనైనెను నమదాయా ంతక్షతావుతునిత్రి ... త్రకెప్పటీ యనంగదివేనా ... త్రైమ ... నగా ...
మారిక్షరంభుబా దరనాకభూ తంగ ... రక్షితులు ంత్రిత్తైలుక్యేంగమనబుంన ... రథాన్నిం ... ంజిరాయుమగుం ... ఖగానుత ... ర్రా ... ల్లినె ... సముద్రము వరతన
నెక్రెక్తాన ... వంబునకిగుక్షలలత్రరవు గవనితెభ్యదియ త్రదిరరధంబుడిగ్గియూరణాభూ ... ॥ వెయుత్రవువైదితెషులు దను నిత్రైరను నగానికానెనగనెం త్రయయుగనానిగుల ... త్రెన్నె ... త్తె గానెన్నై వేదినిద
త్రిశావధంబుగాగావించిన శాకాగ్రియుం ... విత్రక్తమాలా ... నగరాగాంచరావర ... యుక్తరుల ... స్పుఖంబులునివిశిరపాలా నగనుం ... తంత్రాలంబులు ... మలుగా ... నా ... దిశయుం ...
సవహాత్రులు నివిధి॥ యుం ... నైవాత్రయవుఖక్షె యయు ... ంబులునయమనము ॥ గాధర్వణాను ... ంబుల నమంత్రంబులునవిని త్రైమంబుగనాను ... వంబులు ... ఖితా ...

౧౨౦

వుతరాణ్డే
యుద్ధం౦

[illegible]

వించి తలలు గూలగ నడిచి వచ్చు యుద్ధాని యయు రణ [illegible]

[illegible]

పతులత రాత్రి బూ—లవ [illegible] వివరించ విరు [illegible] మునకు [illegible] లనబట్టి యేమున్న [illegible] తమునకు [illegible] ములంగవు [illegible] యుత తగవి [illegible]
తవ్వేనెదగిలనుతయుచుతపేనుగ్రవ [illegible] తనువిని [illegible] దేశమున [illegible] గా—దినేగా—గాలిని [illegible] గుడవే—గుత్తేవడిగనగ్ర [illegible] వసునువడిగెవె [illegible]
కాని నగి శుపురుగంధనిండు రమ్ములగనిపుమరువ [illegible] తగ [illegible] యురగగానాధులవాతెను [illegible] లుధిగుడంగవరగాపుడి సముల ధరణి గదలు [illegible] లకెమలఖా—ండ [illegible]
ములవారదులుగలగనంత్రసుగ్రీవుడా—తలంపు [illegible] పటితిప్పియుంబుధిలో వైవ సుప్పతిల్లి ఖులము విలంప్పం దివుందతతైలపా తానురమ్ము దాలవంగ ఖులవ [illegible] రముతిలుగగుతగుతడయుకేయా—తుం [illegible]
సు। జ తనిధిలోవెదలివచ్చి సహాయులంత్రవడిను గ్రీవుని వచ్చి ముచి [illegible] గుడగని శవఖా—లువిత్తి [illegible] రయువు [illegible] వాతిమెరతతరం బుగవేశ్వల్లనవి [illegible] గులుగవి [illegible] గవుుయుత్తుం [illegible]
ముక్తివిషుడునంబునేవరలువలవానకర్తవ్యము నివ [illegible] మునంవెతొనెనవుడ్డ [illegible] రయుల్లపాప వక్త విభుల్ల [illegible] తరం బులోయే [illegible] వధదాశికేంగనిశినివానకేం [illegible] తృత [illegible]
తం [illegible] బతెమనిను [illegible] దంఢంతత్తితాతిగాశివవానివవిదురంబుగల వదిమోనిరత్తలంపుత్తిత్తిరిటింబాతడినిసలుం [illegible] ధతప్రాణుం [illegible] వదిమిదదకపుడవినం బడినంపుయా—వి రత్త
సలులనితేల్లదేవ [illegible] తతేగ్రతతెలుదితెల్ల [illegible] నతెనను [illegible] రంబెల్లవరత్తి [illegible] యుం [illegible] తనుల [illegible] ఖులుగడలుకారనగవయుల దంత్రు [illegible] వతతం బవిరుగెలంకుల్ల ఖా—వు

రమ్యాయతాలవరింప్ప [illegible] తే [illegible] రంబు వేదలితంబు గాదరిసనింపచ్చా దంబు వెలనాభూరివు [illegible] శివవిప్ర సంధ్యకు సమా [illegible] తంబు [illegible] రవ్వె నపరిమళ [illegible] వ్రభుకా [illegible] వతైంచి నిరుయు సుత్రల తలమ ద్భవగా నిర్తులం [illegible]
దంత్రుమంద [illegible] లదండం బుర [illegible] దత్తధరు [illegible] మెందత్రాంగనము [illegible] వరి [illegible] త్రిజి [illegible] [illegible] [illegible] రతా [illegible] యమృధ [illegible] ద [illegible] మునవిలి [illegible] రంబు
[illegible] ఖంబులు [illegible] మబుంగవ తిసంఖ్యా [illegible] రంబు [illegible] తవి [illegible] సుండగ [illegible] సుమ [illegible] యునుమలు [illegible] [illegible] సుఖు [illegible] [illegible] రంబు
[illegible] గలు [illegible] వత్తం బుద [illegible] కల [illegible] రాంబ [illegible] యు [illegible] నిర్తు [illegible] యతి [illegible] బాల [illegible] దూలు [illegible] వరిభు [illegible]
[illegible] రల [illegible] గారగనిలవర్త [illegible] ంద [illegible] యే [illegible] తవు [illegible] యు [illegible] సవ్యమునైంచ దానవుల [illegible] నిలసు [illegible]
[illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] తాంత్రు [illegible] వత [illegible] యు [illegible]
[illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] యు [illegible] ఖు [illegible] యు [illegible] తవిప్రాయ

౨౩

[illegible]

లగజేశి [illegible] త్రరవా [illegible] రూఢ [illegible] వర్ణ [illegible] ఘోరము [illegible] రము లు [illegible] త్రము [illegible]

లుగ [illegible] వము [illegible] [illegible] రముల [illegible] నగల [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] ముల [illegible] బులు [illegible]

లవిష్ణుసంబున్ననుతరిరిపుకుంబాగా కొంతదేవంబులువరవిన్నద్ధనుష్టుంతునుప్రవ వెరంనునేమువినిశిఖపంతుంబులంబోడివేశియుండుమురుగావింపియుండుధనువాకొంబులీబాణములువిఫ్లునిగా యుయుప్రన్నెరయున్నద్ధావు
రఘురరంబునెనెవృమువవశిప్రి త్రైవతిలిగన్నఖుతెంతుసప్తనుగగారెడునే ష్ముగురవా విపుత్రులుప్రంన్నతరిలబాడిదుడ్డనివిగా లతుమైనిదర్భంచిరు ఫులిగిఖింస్నుగిజెరకన్నసుడుడెల్పురియు తడుము శ్రాలగన్నయని యుంత్రవా
నరసైన్యమంత్రయుధీతిప్పిరా మంత్రయంగధుగాచిరాం నియునొమంత్రిరా మున్నెదుప్తిం పురధునైలలోత్పంనుండువా విపుత్రనతుంనవగణుబాంగనివిభేల్లా తేగా యుత్రమునుఖులబంప్పెనవారలశ్రీల వృత్తివారలనుగలమును।
క్రోధంబునదురంగతులంబునై నవిదనవాడిరాణంబు లవాతువరపతురవిం కథియు తెకవలనెనవారలబుచియొపురినినమార్ననునునుతుంబు దాకనేగకులంబిస్ఫుకేంద్రమువిరాదితెగయుతింవచ్చినగరు
దురరకేకుమినిప్రతరగనిసంభవుం ధుతశ్నవులుశిలుబు నునిరరలుబిందప్పైవనరతులోనకవదిన్నెల్లపుత్రాండితరంబులగర్వమినగతులంవెత్తనేను తుతుముగవంతతరతాంతములుపావాలంకాత్తుబువాదగు
రియుదలకకవా తున్నిఖండితకత్తుంపుట్టి [illegible] వరమవా వృద్ధతర్ణంబినగన్నదురవిప్పిందనంతులనగారవంబున్నదన్నోధంబునునవిపురిరుంబునంగా క్తులంభునకెప్లినియింగ్రాగ్రావా రమునా క్రైనంబుచలమునీ
చావీ [illegible] తవిప్పినుసంగ [illegible] మున్నునలప్రతావ వపునధనునెనిపీవుపుసారీమువరక్రీమునర్ణిరావా క్షిప్రంబునెద్రెణుయొమునైతొలుద్రుడినాగవాది తసార్గవెతిలాగతిబాండిపీనరికాచురావరతారావితైవపు

[illegible]

ನೇತ್ರತ್ರೈಭಿನಮುಖದನವರಂಗದ [illegible] ಪ್ರಭು [illegible] ಗಾಂಭೀರ [illegible]
ಶ್ರೀ [illegible] ಪುಗನಿಯುದ್ಧನಬುಡು ಯು [illegible] ಗಂತ್ರ ದರವರಿ [illegible]
ವಪ್ಪಮುತ್ತಲ [illegible] ರಗಭಾಳ [illegible] ಪುಷ್ಪ [illegible]
[illegible] ನಿವೇಸಂಸ್ಥ [illegible] ಯುವ [illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible] హితం వేసు వ [illegible] యుడవా శిష్ట వ వవా [illegible] గ ముజ గరాజు ఖిత [illegible] ము ఖం బులు మం డు వ ల దెన లుసు ం బు ధమి యు ం బసు [illegible] మె నె తెజ వము వ [illegible]
ము న [illegible] వము నె [illegible] వ ము నిద న ర గ [illegible] రుం గు లు గి ద [illegible] కుల మం డి [illegible] ఇదు [illegible] తల త [illegible] ం బు న న [illegible] ం చి ధ రం చే డ గూ [illegible] యుద నరం
బు న [illegible] రనం దు ంగు [illegible] [illegible] శ్రీభూ రు న న ము [illegible] రి సు ర న ము యు న [illegible] ర నం బు [illegible]
[illegible] రాధి త తే [illegible] ము [illegible] వసా యు [illegible] వద ము [illegible] యుడ [illegible] రనిరా యుం బు వి [illegible] ం చి ం వ [illegible]
[illegible] యు శ్రీ సం చె పు ర గ వచ్చిన [illegible] ము యుత [illegible] వాం బు [illegible] న న [illegible] గు [illegible] ం గు [illegible] శి [illegible] కల [illegible] ం డు ము నం బు న రా [illegible]
[illegible] ము [illegible] మోడ [illegible] వము లె [illegible] దిక [illegible] లా రు చు వి వె వేత [illegible] కమ లా [illegible] సు న సు రాధి పుం గ [illegible] ర నా [illegible] ము [illegible] యు [illegible] గాలు ం డ [illegible] లక్ష్మి [illegible]
[illegible] ము [illegible] వ ము [illegible] నిల [illegible] వ ము [illegible] నకు [illegible] వ ధిం వ [illegible] వము [illegible] నిశ్చ [illegible] ది తి బు లు [illegible] గా ం చి [illegible]
[illegible] యు లను చు [illegible] ము న [illegible] రా [illegible] ము న [illegible] గ [illegible] భ [illegible] ము లు [illegible] వము లుగ [illegible] యు [illegible] లు ం [illegible]

త్రా॰ర్ణంబువలతిపా॰ యుగక్షేశియుని యుని నుక్షతిన౦ఙ్జునఘ్రధనసా॰దిరనిధా॰వెఙ్లతకాతి లుగా॰గాలని ఘా॰విగా॰రక [illegible] లవా॰ లుకేశి [illegible] కశివిరలయువిదిఅజిర ల[illegible] బగవులక్షియునైత[illegible] [illegible]

వఙ్జరుబా॰స్తాఉనున్నవా॰డవిలమినాం౦చెప్పరని౦దుఙ్జకేలరా॰వుఙ్కమఙ్ఙతతుయా॰వా॰గ్ణవుకేమిజేశివయువూ॰రుయాస్న [illegible] గ౦బులుని ప్రకటు౦చైనబల౦బు [illegible] యుగశప్రవ్నత్ర సా॰ర౦బునైజితేన [illegible]

ప్రవిశవా॰గ్నేహుం౦బునిఙ్ఞం౦వి సూ॰రకేశా॰ రుుఙ్పధిసేవ
దష్పితిరుగర్వరా॰తల౦ఙ్గిదా॰విధ్నరును [illegible] లవిననిష్పనా॰వలనదవై [illegible] తరు౦త్రుయుకేదునే
తనివి బుగ [illegible] లవా॰౦ఙ్జివినయు౦బునుక్కె [illegible] యునైం౦ఙ్జ [illegible]

రానన్నఙ్బుడిపా॰బుచేయుతగుసయునరయం౦బుస
రా॰గదరుఙ్నకేతలువహవమా॰నిరా॰నవుఖనకా॰౦నిపుఙ్జె [illegible] దయుఙ్కుఙ్కుత్రకా॰ [illegible] [illegible]
హవైనశవతవవు [illegible] సంగ్రామర౦గ౦బులలో సా॰రా॰వుని [illegible]

యు౦చివిశవతెనైకనిమకెవెన౦గనూ॰ఙ్ఞిల౦తా॰కా॰బునా॰బు
తెరుంబుచేయుదునన౦గా॰నింవ్రలూ౦దుష్టదైవా॰రం౦భ౦బునేని [illegible] త్త [illegible] దవివా॰థా॰రవ [illegible]
దివిశ [illegible] వా॰వా॰లవలవునగవినియుని [illegible] [illegible] తేరతా॰

నివి [illegible] నకే [illegible] తరుకా॰రుుతలా౦నని లువక్తదురవునబా॰వువా॰లకిసృత్ర్హావిత్విపుర [illegible] తెవ్వారు [illegible] ం౦త్రైను [illegible] కా॰౦బుధినియుగడేవు [illegible] రతవై
ఘూ॰లూ౦తా॰ [illegible] తునని [illegible] యునివి [illegible] ౦చునా॰ [illegible] దెర౦

గ [illegible] తలవునినినవగల [illegible] నుమరవిధ [illegible] కా॰నసు౦తుదరవైవుా॰ [illegible] విసన౦త్రమ [illegible] వగ [illegible] యు౦బునదైవిపిషలుకేన౦ర౦భు౦త్ర [illegible] యెదికను [illegible] దివిజవై వివరరవిరద్దైనడె [illegible] యువు [illegible]
నవెడివ౦బనునవవ [illegible] దన౦ [illegible] బుబు [illegible] ద [illegible] ౦థుత౦త్రుబవితెనే వ౦తా॰వా॰వాల్లా॰ [illegible] పరా॰వసని౦చ్చినిరె [illegible] నినెమ్చి౦చి [illegible] నుకె

౧౨౬ నేగమునననంత్రయు గాలపమువల్లివేకేవిత తినినవానవాదిసుర తెనసు త్తుమ్మెనెను గావగానగలరేతూదిక్రమ్మతన్నవయుష్టంబున జెప్పితినెల్ల శేంగలులితివఖగాలనకాలనియెల్ల నాదుపగలన్నవిధంబునను తెతెతవానివలమెయివ్వనూరుపెడలిం
వినంబులపాలయజెశి యుక్తనుబుని యుంత్రినిత్తిచెరదాంబకితో వేసతనిం త్రవేనియున్దవి యుతవంపృదెచ్చితివిదారు నానెప్టితచా పుత్రైవమాగ్రవగ్రతరవమును పావబూతియు నుతప్టతియున్నసురాతతంబురోధరజిపిషుండు రాఘవుడు తవ్వు
ఘదానసరేనఖంగులలిఫలంతిబాలరనిష్టయావదలబులం మునునంతుడజేశియావ్వలుల పురమురబాల త్రమ్మేందనదుపూర్వకృతంబులదలంచ్చినాత్రుచునే ఘగ్రతఘవనానినెన్నగలత్రేందనునెం దటుడకేంట్లైవనిచేసతిదప్ప
దారతాలుపతిద్రానాముతిమ్మెయు నెత్రమూత్రులువిడివె దనెల్లబొక్కెవులవేరుఘరాముడునాసుభవక యుయునేదమని యావ్వలులన్నిచెనేశ్వరులరాకను వునేకచిత్ర [illegible] మసుస్కదానెమువె [illegible] వలగ
మదిఫైారంబునుసింత్రవెకేతతలడువానసంబునలం జేశియుశ్చుదుత్తెయుంత్రివధింపుగాదసతయనానియుంబువెన్నాసాంవదవేవెంపువతేతినసం దియమువాంవంబిజ్జనయుందలంచెదశానన్నాంతుడురాగ్ర
వాంబునసుబాణత్రినేగడువాయులదేగ్రతగ్రవలిదనిమాంసవాన్నాణగలదిక్రడ్డనసగసంత్వగనానినుపాంశళ్ళిసండలుతతనవింపునగనివిలినివలితెనెవదశ్వములునినేఘివరధవునముల [illegible] వులన్ననెకనుగానాధ [illegible] డుతెన్నవ
మంతుల [illegible] నావాతతవేదశాస్త్రములతానంగ్రమునాదనసమ్మిశింవివిధానటిగథమున్నాగనముల యుంద్దవ్రిదనయున్ననెనయా । నా [illegible] వన్నిపృగాదగలనెనాయయుదవ్విననెగలపుభ్రిదెగ్రతగ్రతరతల [illegible] వ

రలజను బ్రిరుకని యా— వంద [illegible] కర [illegible] ంబెరుక [illegible] యాయుదానికి [illegible] లా—నననగము [illegible] లవములా—నరేం [illegible] ములసంధ [illegible] రావ [illegible]

[illegible] లవము [illegible] గవిక [illegible] గనిష్ఠ [illegible] దుకరేయు దినేతు [illegible] ఘరకా—ముకరాషన [illegible] రుకుమ [illegible]

[illegible] రావి [illegible] కనవతము లవా—తులకే [illegible] రువ [illegible] ధిదెవ [illegible]

[illegible] లవ [illegible] వలయా—కేకమ ంధలంబు లనదనరి [illegible] దెఘుడంబుల [illegible] రుంగులు [illegible] లంగరదనే [illegible] బూదవి [illegible]

గవ [illegible] రగలయాచ [illegible] గవులంక్రియు [illegible] నయ [illegible] లయరా— [illegible] రరవా—రా [illegible] ంబువే [illegible]

యువలల [illegible] త్తయుంతు [illegible] వమువక తగభూరక రా—మువుల [illegible] ంవివేరంతునిరనగకం బనువరా— [illegible] భూగరు లగవకములు [illegible]

[illegible] ంబులవాలగభూ—నభూవలయుదిగం [illegible] రవములు [illegible] ంతగనా—చు [illegible] సురవ్వరులుగా—థిరా— [illegible] లనవతిపా— [illegible] దవములు [illegible]

ములు [illegible] ంబులు [illegible] ములవముశ్రీ [illegible] ంబులవానవృధులఘుం [illegible] రావములువదిదిక్కుల గలయు [illegible] బరవైన [illegible] ఘా—ధరగువాలు

౧౨

[illegible]

సువర్ణంబులును | విచిత్రవస్త్రంబులు గజాశ్వంబులు ... లంబులు ... తంబులు గజ వీరంబులును [illegible] | యువతీ జనంబులు ధనము [illegible] వాహనంబులు శతంబులు [illegible] శతంబులు [illegible] నంబులును | [illegible]
౧౨౦ మకరంబులును | నేత్రంబులు కమలంబులును | తలము వైశ్యభాషా [illegible] వాహనంబులు నుతవేదము | వీణా [illegible] బులు గుసుసుతలు [illegible] శతంబులును | విశేష [illegible] ప్రతిమాంబులు [illegible] లు | విలాస [illegible] మున
ధాయంబులు శైవాలంబులు | వేదఘోషా [illegible] మహిమ [illegible] గంబులు [illegible] పూర్వంబును మహాశాస్త్రంబును [illegible] ము [illegible] నరులును నరులును [illegible] నరులు
రులు | స్త్రీలు నరులును శరభములు శరభములు సు | [illegible] ముగ్ధ [illegible] ములును [illegible] ములును | [illegible] వతి [illegible] | [illegible] లతురగంబులు [illegible] ములు [illegible]
నితెర తెర తె [illegible] గ లింపి యుద [illegible] నితి [illegible] రాత్రి [illegible] వధింపి రయ్యా [illegible] విధ [illegible] జయంతా [illegible] వైభవము [illegible] వరాయ [illegible] రము [illegible] లు |
సంరంభములు [illegible] వలశా [illegible] ంబులు [illegible] ములు [illegible] ములు [illegible] లంబులు [illegible] ములు [illegible] ములు [illegible] వలయు [illegible] లంబులు [illegible] దంబు [illegible] లు
సుత్రములు [illegible] ములు [illegible] గంలు [illegible] | [illegible] ములు [illegible] లబు ధి [illegible] | [illegible] రంగము [illegible] దయంగ [illegible] రు [illegible]

శ్రీ వరవరదాతు ... [illegible]

[illegible]

[illegible]

కుంభనికుంభులిబనెవ్వ్రారథరాత్ములసంగర [illegible] యారంభవృశ్చికోత్తా [illegible] రాజ తత్తత్ [illegible] రంభ [illegible] నైరితవిధంబు విభుద్దంబు నాలుబ్రకల్పితా [illegible] లగులంబు కనకసుతులకై ధనతంత్ర [illegible] రుల [illegible] మునిని విం
పుత్రంబునుసకంబునుత్రంత్రరఘునాదైరిభుంఘునసభ [illegible] ముంఘునిని [illegible] తభీష [illegible] వృత్త [illegible] నరిహా [illegible] తంత్రంబు ధవుని [illegible] బుమునగన [illegible] రడైకడలంగ [illegible] పా [illegible]
నంవవిలవిరలాపాత్ర్మడువత్రనవువిరలాపాత్రదలిసాటూ [illegible] మునులు [illegible] యువవిరలాపాత్ర్మడున [illegible] సకపాత్ర [illegible] తవి [illegible] లవద్దిన విక
సహ [illegible] కరాశ్లషాగాంబైరదురభినవుప్రతాపవలిదూ [illegible] శివనిభుకిరరాజిదుభుకియువీలైయుకయుగవాదస్థ [illegible] వునులు [illegible] గరాబుంత్ర [illegible] బుకయుంబుసవిద్దివడివెలరవులుచూగఛుకి
లస్వభావాతంబులవగిరి విధారుణధుసుడరా [illegible] గవియాకర్తుంచరులప్మైబసంతత్రనంబు [illegible] బూలివుకక్యుబుమ [illegible] కెత్తరిరలథర [illegible] లవిదినికిస్సేగస [illegible] విమున్నైబ్లవంగ్లవేవి
[illegible] మరవుల [illegible] నగుడుపడ [illegible] కవులదిదిబులలంబువీ [illegible] ముతెమెయవారెంత్రులతలుబువదింద్రాల [illegible] బులంబుకి [illegible] యుగరవియుబువిరవియుబులువునగబూడివియునవరగా
పరవిరికవ్యులు [illegible] వదిగోవిసానరో [illegible] త్రముల పారిరవి త్రమసాపాసాంబ్బపైవిదికేరునుష్పరాంబాగావపనికరవు [illegible] శవృపైవుదవివ [illegible] రిమా [illegible] వునివిశమలవాత్రుపాంచా [illegible] యుకేగంతమ్మైలవులుభారవి

[illegible]

[illegible]రదివమున్నెయున్నాతి బాంచ్చినేవా[illegible] బుబుబునిద్రమ్మ[illegible]వారు [illegible]
బాంతి[illegible]నేతరవమునకు జిమ్మియుగవయువారు [illegible] నిశతద [illegible]
మునుదరి[illegible]నేవా[illegible]వతమున్నేగనేనె[illegible]ప్రునుతదవా[illegible]
గలయున్నాలు ౩ుధరతుడు[illegible]వయునేనయుకన్ను[illegible]
తిగాంతివగలు రత్నంబుల జీవముతోగయుయుచ౦ని[illegible]నైగనే
[illegible]

దవుగేల [illegible] న ౧ పాదిదుృష్టప్రయుక్తాలవు నా [illegible] లవేదివేద రువు భవ [illegible]
వదలనుడ్డ్రతి [illegible] బాంరవె సైకా | నరిలం బుద్రావవేసరి [illegible] చవేము [illegible] పురవరంబు రువతిబా [illegible] యుంకర్దవి [illegible]
లంనదిరుగువర గాధముగ్రరదప్రంబుల [illegible] యునో అరయుగుప్రాంనాదంబులు [illegible] దరసెవంబులురత్నరా [illegible]
మాఫ్టాలకోవర్త ముతీగా విమ [illegible] ంబడియు సుగ్రంబ్రైయ [illegible] రవంధనతనూరి రాగరుకెలంకలు [illegible]
౧ల [illegible] రాంచురకచిత్రాంబరా [illegible] ంబు [illegible]
[illegible]
[illegible]

౨౬

శ్రీ ష్టినమంట్లు లా పొంగలు నిబడి నద్దానన్నచె మదితగవే మగాం నిర్వాసా నవశిత్రవే [illegible] గయుగావి నగలునభూంత్రరముదానదైఘా రి జూవిలవి [illegible] నగ భగు గుణి

మగలనగయక్తి గాలదాదగెమరిమాంధిరమువిభుడుయుంత్రై వమునుభ్ వెళల శి త్రుడి రావణాల దేఖాలంత్రైవెండిం త్రసలమివమనాధ్వనగరితెనవ్వట్టుండ్లిలతాండి విచాలభ్రంత్రసశాతెర్తరంత్రంభశిఖరంచ గటమొ సల గంట్లు

రెట్లు రావంక్తబ్రుదింవ్రుదన్ని యు నిసా రివిభిష రాల పునానగే వెంసమువేగున్న గయుండా వ్ర ఖ్యానరదేవునితావన్నమునదియుంత్రనుండి శాత ల్లాదు ఘ్లవ ట్లుంగా రలవెళ్ళినయుధ్త్రాండచేసవముగరు

శ్రీనతమూతిరయిస్సనరఘునైనరుతేఖివమునుభాంవి పర్యమగిరానిగసవారనమండల విఖ్యానినమగ్రతరప్రతాళుధ్ధైవిధానిగరిలంట్లుతాను రయుమంట్లుదిశల్లుగుణమ్మనుగ్రైచాపూనరుడేవుతో

నెగనై నా నరరల్వవనము ధృష్ట యునిశము ప్రర్తొగని వాభ్చినగయునిఖ్యాసాను తవరుని మావి రయ్యిమండుమా సునభిత్తిన శాంత పాలవెనది సమునస్త్రావిరివావాంగ్ర వెప్రునగమూపింవృతనాశవేటి

తలపగుథూతన్నాతమూత్రియునవే నిగవతింవమనత విలూబుడుబు నబ్దిందుబిధ గుఖ్మూతగ [illegible] తవా న్నిగరనివెండే త్ర తయుతమ్మా రుత్రనరగెవాంబుయువిత్రుత [illegible] నిరిపచవిదుద్దతుచనతరశిలలవం

నిబూదనన్నుసెప్పిని మగుత్రనదభ్రింతనతలంగనాధమూలప్పాంత్రా నవేలతంబుహా[illegible]దనిజూవనేనరవా వభూగవయునినిత్రాపారవనిళ్ళబుమూంబినప్పిత్సెంద్రులుత్రనన్నిని కనప్పితిత్మయుంత్రా వెనంగనవెన శాహమునివా శివం

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

నాపదుల సద్రిని యుంగనుచునే యుద్ధః శలుక ॥ విష్ణునుతత్రమెష్టం రయుచెవాన్న [illegible] నుదెరగ ... ప్తిత ... వి ... నాగ ... ర ... వ్యక్తిగ ... నరుతిదిన ... తల్లతిలంగడుపక్తి ... చరణికృతక
ఆవావమామనిశావరదివాంబుయుదెదకెవె దకె వెష్టిమవె అగ్రస్రావా ... ంగవావాసుచులావాంత్యతిశిచిస్తైచరంబుధిలాలనిగృకృత ... నసుద్రుంబునస చేలాద్రి యయు ... చివసిస్తెనరమురదడిని ... లాలాలి సంతి
నైలమునకె వెనె నకమునస్తుతువెనగొనివ యుయిత్తువచెనా ... తద్ధంబులు దెక్కుము ... కల వమునింక్తి ... యుస్నరయస్నారిద్రుసందనలు కునుగ్రివంగదలలకు ... నవనృద్రిఉత్థినా నవములు ంబు నానుచ్చనుచలకీతును నాకా ... ి
లవములెనిని ... నుదమునంథులునిచలువితి గాలంక్తి ... ప్రమును బునా ... నిశిరరమలలాచనృష్ణాకాళమువిగ్గలకాంని ... లుబేయుగదతింమునునా ... పుల్లుచ ... కిలునెనె ... పులముల ... మయ ... విరిబాని ... చశికనము ... క్రంల
వెరిరాము పవెగ్గనియతరుచరులువిశల్యకకశివను ... పెరిచైనుకువానినయులురొలుకెరికేటు యు ... మతివినఘ్నలగంఘ్నసశ్ర నివెద్రి ॥ గనియులు ... ప్రియున ంథా నకరణినె ... కుపా ... నకకరణనె ... రుసా
వనినస ... త్యకెనగ్గిర్రా ... ంబులు నంజివనిచెనెలకాని నిద్రా ... లను ... నిసత్తి యువరిరిచు ... తిరగ్గులవృత్తుడుసుగ్రీవుడు దిగానగనాకుశినసుధాంకులయంగిన్న నెసె వెలుగపాద్రి నినను తుల కల్పద్రా మిత్రివా ... నుంత్ర
గానియా ... ది రా రఘుకులవిత్తుంఘ్న ॥ పవన నంధనస బూచివావాను నసనాజ్ఞనైవిష్ణ ... తావసగ్గనసుకృత్తంత్రివివాలయుయు ॥ నేకాంకత ... ంఘ్న ... నిసి రంమృనాము ... దృ ... సివెనా ... తతెల్లి గావింక్షిపెక్తి ॥ నంత్రి సద యు ... మి

బాతాలు సానిమన అష్టవర్ణ సంపుష్టికెలెంన(గ్ర)ంధలగా గవి [illegible]
సుతిగా నమొబూదరిది త్రుల యునతవంబరవంబ్రనంత నతిన ధవనమాన [illegible]
నడచి శాల సెవిధవాన్నంబున్నెవవియంగ్రష్ణ నగ్ర [illegible]
రత్నీరా శ్రీగాంచినిశన గొంత్రమమందసుభివాం [illegible]
యుత్తరపతిర ఘాబునరివము ఈత్ర్యతి ఘునవధిదా [illegible]
మలమౌవరరథన్నోలల వెలునునవియా త్రీనశీఘకత్రూలు [illegible]
నలమంపూజనలవాతధిలలౌతకకంత్రిత్రలం తగుధనతంత్రనిదెగయాంవ [illegible]
శ్రీగాంత కిక్రమంవనతాయు యుతే। [illegible]

లంబదానికి త్రావలదిత్తున మేరట గ్రావగ్రామునికి తదధనం దైలానంవాశె [illegible]
శివ ం బునక్షేర సాగర ం బునట్టుగాలు మువానిం గ్రామం బునన తిత్రైబి [illegible]
నగనైత్రు నిపుత్తులు పచ్చుబం శ్లున గౌజం ద్రుమ శెమల ం [illegible]
నం గలుగునవి నాలు గుడెర ం గుపై లు ం గ్గ [illegible] [illegible]
తలులు యునం గవెం వెప్పరవ చనుగ్నం యనుచలవు ం [illegible] [illegible]
దేశ్వల యు బాయురవృ్నిదవిం చలచలవి దలకాలు బువదిరవు గువే [illegible]
నిపెగవుశలం గ్గం చె కైరా వుతారవవు నివిక ఫ్సవయు గ [illegible]

న
౧౨౦

నైఖుంగాలనేనదుపెన్నరింగితింగనేన్నలనవచ్చు ఖుగాంలంటిదరశేర దూనాం నుపేంబ్బెం శుభ్రతకనేం [illegible] మయ్యసోమె శెప్పవె యుతనిశేమంబు వడునవెవ్వలక్ష్మినిశిష్య [illegible] రణశ్వేనా నాటుకులుంశె గప్పా లివపెసంప్రీతు తుం ది
సంగదమఖునితి రలవరలలనేకులుంశగత్రరలవనిను మునతునసెవిరు త్రాం రణామాం రాన్నిల్లనేనెఖాం శఖవంత్యుంతిత్లనిదియొయునరఖనెవరెత్రాక దాలనవుననాం వనాస్కంధనలవాం గాంవర్తినేనెఖొవయునసందరరుంది
[illegible] నత్రమ్మరత్రాం గాంవయుపెత్మ్యనంఖాం త్మ్రఖుదతది — కృతుంగలుగదక్రినెవరులెన్నివెన్ననత్రఖు లుసజేము ఖుదిత్యతులుఖాం నలసాపాండులలతం — తుదప్పినెనేవయుని నెవయుకనాం రఖానే రాయుంతుగాంత్రసాం మం
ఖుఖుచెప్పినమునరింపురాయునఖినంబింమమ్మ — దనన్నపునెఖాం తిమంగన్నా రలంఖుల్లానిఖాం ంచవంత్యుంది తిని రావు నాగంత త్రిబాలవినరిం — నలనెవ్వదువిన్నుష్ట నానితివంనూత్రరలంద త్రానుగాలన్నీ
[illegible] వాం వకాంతులలకైలనె లఘ్నాదా రాపెయుదివిణాం తం — త్రింఖంత్నఖునంఖవాందులుఖాగ్ర [illegible] వేగాయుంతనాం రవెమయుగిదత్రి యిలత్రదుఖాంతనిపువెవి — గాం త్రకిష్మరతకెత్రికినెత్రయత్రిక్రిశి శినమురత్రలవయునే నినెవతి
ఖతినెమమ్మాన్నయుబదయునెదక్రినైవె రపెక్రియుపెదాం నైతద నెనారిధత్రియాం గవుదత్తనైగతగవాం యునుపెపేపునాదు నినాం యాతములుచదినెత్పులలనత్రా రాయలవాం వాం యాకనుపులశిచియతనోజేయుంగాదివత్ర్యగాంతె
దిత్రా పదమయు ఖ్యాయుత్రదియున్నవాం గగ్గంచువినలుంక్షైతవిగతవిఖత్రైనలత్రా రాశివయుఖుంతన్నెవనంఖునెవాం వువంత్యుంచ కౌంతకతచివాం ఖుత్రాం తంవాంతెత్రంబనతాంవేమ తూం తుంబవిగంబునత్రాం లరుపెఖాంచ

నందనవరయూధపతతులనొజ్ఞను లిబిత గజా ఖిన్నసల భూతతతులు బహుతరదివసంబులు నవగవిబలంబు బహురి బామరులకును మరవయు వేత్కాల వినుము పుమతి సెగ్గకరా శ్వనిపాతశైలముల వెలరయు వెరంగను దానవనయమిం చజ్జి బాలిం
భారతిపావకత్వంకైలు విగిరి గాలను ఘలం తకప్పిన ముగలలు నారసరంబు పెచికే హరవేదము గాగాగ బాగ త్రిగుణత నెనెరవై లసూసు లకువయుత్తుము విత్తుం చిమేము సాధుం తను నీవాసాదం బునెరయుమలం తెత్తుం బాని యిుగ్నం త్రుబ్ర్రత్రమం
త్రువ్వం బునెవ్ర్రవాదం బునశుం దప్పిన విభవగాంధుతద వరణాశరణుండైన వానుము నత్తుం గసుం గారవిఘ్నవతి రివి రాధివేత నియుపాధివి సూనలయ్యేన అంన్నియాయన్ని వశితిశ్చవంగ యూధపు యువ రెడునమ్ము మారే
డంబూదగా భూడవడ కుండ మున్నతి భూ ఝ విసూ విరి బూంచవంత్తడై యన్నడ బద్ధి గాడ కార్యము తడెల్లది యయునిగ నబూవకు ండినెక్కయ్యురు ముకాంనం ధాండం గెద్దె వశ్చెవిన చేత్తయం నం త్రుత్తె
లువ త్తుకైత్తు రుఖు కాండాసేపాదాము లుంన్నవా గా వుయిద్దెరుకురుచెంప్పెత్తైవ ఖైనదైను గలంగల యుంనబూం చునునిరాకలబుండకాండ ము లు నిండినయు ఘునగాం నె రాకెత్తు నెశకుతెనితదిశి విశ
భీపగాంణెత్తులైన యువిశిపగాండ నెక్కూ త్తు ఖుత్రం గాంబు నసుంగన్నదివెమనవారనిసూ శిదవేము తుం ధునవ్వులవా నెకవులరువదివెపడు గాయులరయు నెసురనం శ్చవుత్తైన యూధపువిగూరరెర్రనరా బూవులు రగాం చు
నతుకి గల వెనుతెండ్హరక్కు దరుబడిరవ్వు కాంబులుదుద త్తువరుండ నిత్తవ్వు వాత ... నిసుది చి విన యుస్నికి బిత్తి రఘుత్రెతె సాధులునె విడ నెకుడుదునకు అనినవిని యుత్తుకెల తెకుత్తెలుం గుడెవ్వు కానివ త్తువరాదిం నె

౨౪

కరణంబులారసి తనివిచంద్రునకుం దానావి దివ్యప్రతిమయగునా సంతసమునంగా మనమిశంబు వా రపుండు దిశరథ నందనుండు సీతయు వారు నిశ్చయము వెన్నకంగు సతకమున వనసమయవారి మొదళ్లు గరినగిరిగాళ్లు మంతనము నంటగనిత్తులు
నారగవసువత్యవల్లిదిరుమనుబుస్తేరయుస్తుతి బుడెందము మట్లాడ్లులు పిందుముల్లు కలుమునకు సంబునకుచ్చేఖ రాయిక ళ్లకు నరమంబుసారిలుచుగను నిత్యపద్మాలు చిత్రముల కెంతె జనాన్న విధమున లనుడియుఋతునాసరయాత్మమునుచ్చక నవమురత్నమునన
వయునురియసౌయమసులనానగల సంపెనబలువసనానలి నిన్నెల్లనులుగ్రాయుదుగు నగరానంగదరం బసూత్ర నగ్నోబగొనబతుం బునెయగలను నేకం దనొ
రేనరివేగద శిష్టవిద్యుర్గంద్రసానారసబ్రోక్షపదివము భగను మనుసత్వసెలిమయుశిబ్రమునుపత [illegible] విధనభగనాశ్రీరమునుదా తస్రావత్రావ్రా తస్రా రి
లనువనవాళనగంధంబులంధ పంమ్ము నిప్పంపుడది యునుసరవేనం బులకయమ్ముగలవం దమనురమువరసం దమలత్తు [illegible] తారంబులదూలంటెయువునుత్తరగనిరెరనానంతనా తంబు
సునానతంబు వనుత్తలదాసీరియఖ్యంబునుంగా తసియయువడి శింబినాఘనత్తడి మినితంతుబ్రవాళ రరరవళ్లమునన బాణ రెతమింపులూనత నివిచిత్రావెగవును నానామైనుష లవములు తత్రతంలతూతు ఘటించి నిరుక్తిదయుంతయున్నపరితెనరెజయుం తయుట్ల
వనుదెన్నవమ్మునెనడనగవిద్వైతపెడిగనఅర్ధంగనవమ్ముగిద్దరియయున నబడెర అలానెరులద్రుతి యెనెనెడను బట్టితెంవృనెమ్మమునాడుంవునరక్షనిరిరుషదిలేయుకవమునలనాడువనిలాంగదద్విదిదమ్ముద్గ గనెజెయుమునెబ్ధివగనెలన
మనులబదిమోలనెలజూ త్రిశంకు నిప్పురెంధు వానానమ్ముతెనప్రవం చతేవమునే గదిభ నిండం ఇస్ట్రిదిసాయతేంవమ్ములనెలనెనిబయుత్రివమునువరవ వరయుదెనలునానెతన మనునెరయ ద్విదివ్రద్రమునులనెనబవదనెమ్ములసురుమవాగ్రతర

యుంద్రకాం
యయుక్షం

౦ంద్రుని తృపరఘువీరరా—యితదివ్యవి—యుత—నిరవయు [illegible] దవిడెవగయా—గవలంతువి [illegible] యుక్తాడల [illegible] రయుఘుర [illegible] రుణరుణరుణ [illegible] ంత్రుని తింప్పనిం [illegible] బుధవర్గంబు
రితెంతృప రా—ఘవేంద్రా—ఘ్నగల నిశడుధా—శరధులనుభవన [illegible] నలంబుగా—ఖ్యవమైద [illegible] బలు [illegible] నవ [illegible] రంగళలనమెతుం [illegible] మరంబులువెలరయాచ [illegible]
రీ [illegible] దంగా—ధిరవంబులుఘా—ఘా—త్రరా—ఘంబునింతప్రవం దగతిలంత్రా—నగరంబువేడ [illegible] ధిగ్దేవంబులనురకని [illegible] శవుం
త్రు [illegible] త్రుతకులా—వంబుయునిరయామెుదయువినా—వప్రుతా—శం యు [illegible] యునిర్వ [illegible] యువైల్ప [illegible]
తుచని [illegible] నన [illegible] నల్లన [illegible] వాంతి [illegible] దైనతన్నుంద [illegible] రినల
త్రవాం [illegible] వడ [illegible] ఖబ [illegible] శల [illegible] రశచ్ఛ [illegible] రదా—దిర
తిని వునతిన [illegible] గురుల నిరుల [illegible] రవంగిన [illegible] తిం గూ—తిన

ప్రశ్నముహా-శ్రీదానిచెవఘువేగమున్నగ్గవుగ్గిర [illegible] ముసాగవింజదాదికిం తుదెగన్న [illegible] యుని షష్ఠిగదాదులగేలుమకు ఖయంత్రరసశివారిరక్తసునితంతమముద్దుంచె నమేరునం
నము॥దాంరరాయువశింతి బాంవింకెము తాంతశ్రీంబువసుం ధరంబతేనిపగుయుత్రికె [illegible] యుండువతెనె [illegible] వంగవుంగము లునసిద్ధవారజాదుయునెవతవా త్సంబులనెవాత్రింగాంనియాతవావనెనుత్రైన తాంశాసరలు
వినిగిపారిలంత్రెబాంచ్చినముతవ్యత్రంత్రంబారింగింపిరా వణాలంతున్నాం [illegible] ఫిలత్రెకాంతసాదదవునతలంతితిని [illegible] సైత్రులులానెనులు నుపలవుంయ లంగనలంగాంసిగుత్రుతదసంబునతూవ్యా న్నదుద్రియుదలునగల
రత్నసంత్రములునత్రనక్షావిధులవాతులనేతను బాంవిశేధరదయయుపాయుపాయునెలలంతకే [illegible] సుతుడింద్రజిత్త [illegible] దసంబు పంచ్ఛగవాశబద్ధలలి॥ [illegible] ఖనలజెల్లదువిత్తగ
[illegible] యుగ్నవానిపరాత్రములపాదరుపంత్రిరదాత్ర ఋవింత్రవిరితాం౹సనూనరింపవిరవరున్నవ్య [illegible] త్రియంబునెనిగిమున్న సాదాతెత్పొడు వూనిరాయుండు॥తివబుపురివాశివృతదెరనినారు॥లంకమయు
తకెనె [illegible] వుత్రెవునాని॥యుంతరిపువిజ్జులుండనెన స్నాదగతగానదురెయునంజ్జువదునప్పుదు వేరె దువెత్ర బాంచ్ఛిదాంనతలరిపువెగదగాదుదురుమిాగుస్సాయితవతిరాయుందుంతెల్లవారుచలముల తాంతగెవగుత్రిని వతితెయుంత్రంపురం
బునెతలంజ్జనివింత్రాతెలవానసుంద్రెనిజ్ఞావునినుద్ధింపైనవేఫునాద్రుదుతంత్రింనలంగాన్నెగతి ప్రాంతేతునగ్గునెవుద్ధతిపట్టి తత్రాశవవెయ్యుయా లగాచాంతమయుబాంరదెతాలతములవాాయునచ్ఛిదుతింత్రవింత్రవెఁతెలదు

[illegible]

తాలవృక్షవము లెనెన్న దిదివన్నం బూ డు నా నె రాయతెం బూల [illegible]
డుగా డేల్లువం గినా త్రశాన్నా విదితెం బూరడుత్తవయుడే [illegible]
ప్రరిత్రరజ్జు పెతా ఘరఘన్ని దివి యనివయ్యలు గాని నెయె [illegible]
ననుం గాలం నెవువా నిగా దవ చక్రా వ్వదినల్లూలు వెరుసు [illegible]
సూల్లు విన్న తనవయు నెదుపెట్టిత నెవయునెవ గని యె [illegible]
గరుత్త వివా రవయు నదినన్న లుత్రా యరు నిచా వరుం డు [illegible]
[illegible]
[illegible]

ఉపమాన। త్రైశృంగ [illegible] రులు నేసెవె ముక్త బంధంగానులు గాలు సంతరు నవులగిరులు [illegible] గిరిం [illegible] నమయుల [illegible] రవె [illegible] రొవె [illegible] మంబులు వందంబు నైంది [illegible]

ఉన్నమంతు సు [illegible] రకైతెంచి రఘు వరులు నను [illegible] వంబులు కేలు [illegible] దివస్ని [illegible] మొదలి నెవారు [illegible] శిరస్సు [illegible] రయు మసు వర్తం నవమ్మినా [illegible] వ్యులు

జారు [illegible] రవు దేవ దైవ బుయెం [illegible] సంబునే [illegible] లమ్మె [illegible] కర్తవ్యములు [illegible] విలము నెను [illegible] యు [illegible] కులా [illegible] గంవపురదిక్కై గం [illegible] వక్ర [illegible] కరవిలా నె

వియన్నుదిపంబుగా గబా రావమునే రయు భయంబయు శరంబు కరంబు ననల [illegible] వరులు [illegible] కెతనమై [illegible] నెత్తనె [illegible] రయు [illegible] దుతిరి

మెచ్చు మెనవునే బాం తమంనై [illegible] బిు చేయు [illegible] పమువ్వకె [illegible] వమువు [illegible] నెలవు [illegible] యు [illegible] తెం [illegible] నం

త్రనవం [illegible] కెను [illegible] దేరుందునె [illegible] [illegible] నిపినవా [illegible] యుగమునే [illegible] నం బునే [illegible] గాలం గెలు

నావయు [illegible] రకస్తు [illegible] రవంబు నగమునేదెలు పుయు [illegible] వెంరయుగా [illegible] వెలు [illegible] లుతరి [illegible]

౧౫ వా

తంత బలని శ్రేణం బరేమెత్తి [illegible] ధిం చె యువధ [illegible] నవ [illegible] యుతం బగుకైనదం బు [illegible] నవ [illegible] బలవెలు ంగరతు [illegible] వదిం వుడు [illegible] నినిధి శర [illegible] నసంబు బుపెడివటువా న

వెతుత్తరయు ంబునునిడెషువదితేము లుంగలతర [illegible] తేరవాలంబులురె [illegible] వంబునుబుడె [illegible] విడుతుకగకరిరదా రు [illegible] ధు ండె [illegible] ఖ [illegible] కంప్రారక్తా [illegible] తనమరంబుల [illegible] యుంకింపువ

వావుం డ ప్రరథ [illegible] ండుసు [illegible] రక్తుండు సుబవాయుత్ర తుండుసు [illegible] ప్ర [illegible] ండుసం [illegible] ంబుకి [illegible] ండితని ఘు ఘు బలంబునలుం [illegible] నిరాతుం [illegible] యుండు [illegible] నాంబు బువ [illegible]

ము [illegible] దివావేరయుధంబులు [illegible] రవాతంబులు నిస్తురం బుత్రైనవిగామునదేవామిారి [illegible] రునియుందధి [illegible] యుత్తం బునేయునదిగా [illegible] బనిపెప్పెనా నమరయు ంబునా [illegible] విధులవనమివా రుతరవునైనె

డుమా నగవుని [illegible] రను [illegible] త్రముల [illegible] విలడుగలరు లువా రగముల [illegible] నుడివడ బడవారనేయయుము [illegible] గప్పులు [illegible] ఘనేమిషుత్తినద్వావనదె దవెం బున [illegible] పవడిబూవ బూవానదంబుదా [illegible] గా

నవనవరబలముత్త [illegible] పెప్పె [illegible] నగడివి [illegible] ఘు డామకవెనసనంద రునవనివ్వెసుత్రమెరకెవచ్చియు [illegible] పమలు [illegible] సంగసంద [illegible] ద్వి విధ నెలశరథకవు ము ధు [illegible] తరులన [illegible] తరుశులు గిరి [illegible] నవులు

సునురుఅవడిగానిడా దవెసురుపల్లవముల [illegible] ముదియలుసేయుకునయన్ను రకొడుతుధ సుకిన [illegible] విశారఘండగుపుర [illegible] రనతుమన [illegible] సువడివారినురవుపేని

౮౪

హానిచేసెను రవిఘ్నునవాలువారికి యుధిష్ఠిరుడు వధము నేతలు [illegible] గదగనయు [illegible]
బాలకు [illegible] విప్రులు [illegible] [illegible]
గను ంగాని [illegible] వచ్చి [illegible] ముచెడి దంచ గడిడు [illegible]
[illegible] నయుకు [illegible] [illegible]
కి [illegible] కంబులు ముహా [illegible] [illegible]
నిషిందా [illegible] [illegible]
శింబం [illegible] [illegible]

ఖమున గన్నట్టి గొల్ల వారికెల్లను మురారి సుతుడు కృష్ణ నవము లవేగంబున వరి మంచు పైరుగలు వారల [illegible]
నై త్రినడు నైత్రి యను బుడు వ్రసు రరత్న ధారల [illegible] త్రిల్ల పెద [illegible] వేను లమె దడువె [illegible]
[illegible] ధర [illegible] యుల్లి దే వాంత్రి [illegible]
మున [illegible] వడు వివ [illegible] గుడు [illegible]
[illegible] వంబు [illegible]
సుత్రాల త్రి [illegible] సుగ్ర త్రదరంబు [illegible]
[illegible] రబు నేల గం [illegible] సురగం బాల త్రిచు వాలం [illegible]

౽ [illegible]

శకేల [illegible] శరస [illegible] వన [illegible]

[illegible] దేవా [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

౩ [illegible]

తృనే తమలకుసారంతే లవణీగరలు లుసా యుధృష్ణా లుపెత్తరణి ఘాంఘమణిమయ సందనంబు లువతె [illegible] మాలమిత లఘు చిత్రగణ్యల [illegible] రుల లు [illegible] లు లసంద గసు ఘయుతె నంద దిఅంపాగు వెలి గా
ధుగసు తెనరత్నసనవనవి లాసనము ధాళపనంబరత్న వితెరయుం నిరతు మణిఝా లమరతు లుపాసధత్ లక్ష్మినెలు తస్య వినస్త విం గనయు తలలుసైధు వలేసనే [illegible] లను గంట వి తల్లులల గజె యయుచే నక్షినా
నరుతెపు [illegible] శృవతినం తవృసా దములన క్షైగలం నక్షవంగవి రుఖునీ వాఝవ్వ రిణాత్రు కాంవమలనే [illegible] శిలా తరలతెత్రి కాంంచా బుంచఘిరు [illegible] అంతగ [illegible] దమురు [illegible] దరాకిరవజ్ఞ ఘశై
వరుంకృత్తు లదాళ తరబ్రిత గుంట్లవ ధినము తెగృవు అంత్రేసగ్ర యులంబులు గలయుం వెర యుసము యుంబు సాంగ్రి అరుదంబు లదరిన నవని వేగాత్త తు లుతు [illegible] ధసురుమునారు త్తుమారు।
దంవ్యాలుర్ధ విరదాలసాలాదు లువెలు నదవ్వబ లువెది వెందువారు నాశ్విను లరధినవాయవ్యుల కతకాశ్నవెన భత్తినేల వరావేను నారు।గాల్ప రుసధగినేఘనము వ్రినవాతు లగిలా లమ
లుగ్రతెనెతమె నారు ద్మరి యుధరుచు మెనలుదర మినసందందశిలలుసురి యువారుద్ధ లుగు లుతసె వారత్ను వారు శయుదంతనఖ తెదిసలుమవారు నెరి నెలచరు లుగవ్రు మిత్రవివారవరు
లులనుల్ల లమునకనల లుతత్లోళ్ళనగలగరులుతుగంగడు తశ్వల కత్తియు ప్రె స్నసుత్తు [illegible] త్మా [illegible] నాలమహకరం [illegible] వరిఘాందు లవేత నల్సైనచె।వ రివరిగాం లిలెమలు [illegible] కమలసాల్త లరాసంనిరయు [illegible] తగతరలె
నరన్తు [illegible] నుత్తినలు యుంధమలు లుతలవెలఖమునె।బాలఖిన్ను [illegible] నవ్వుబా [illegible] పరసవు [illegible] మలనవియు భగ్గం [illegible] లసుముసత్త్రంవరు [illegible] త్తేన్తరువి లక్షవరి [illegible] ధ।

[illegible]

యు దిశ్శతో నను రంభు నే డాయు [illegible]

[illegible]

[illegible]

యుగుళ వావాఖ వతిత్రినిజోత్రి నత్తా౦ గితు౦ ఖుది యుబె ౦యు [illegible]

[illegible]

ఠప్రా మాముకెం వృయుకెం న్నై గతి నీవా రినేనమా నతముకినగనైపా ధినమనవ్యులు వినాచ్చతినీవా రెడున నంత్రదా తభృతి నప్పిధ గునినగణి త్రుల గానెనిమా రినేవా యునే ంబు లుత్రువేలులగు పెంపుదలం వృద్ధి యానశైగ్రి గవలు వుడా త్రని
తియుశా రినే వసనెరా రవమనత్రుబా నివచ్చిఖా రు సారిలూతని ంద చదుతెం ష్టైనని దాక్షిబ్రవ్యాలూత్రవదవుయవదయుటు రుడై తఖ్యా తలవం తేల నమరఘానవు లుచె రువక్రుదు రాముదనిలూ దునెరవుగ్రిదా త్రయు గు
ధా తగాచినన్ తనిదుసువ హేవుగుదు దింద్రరు నసుధున్యవ్యుడు దినిడెరదిం న్గిజేమనత్రునై గురులంచిదవా నలంబులూ నురరురు రరగాంబుతెరువ్వాల్లవుతు భుక్కియు డ్రైనవినవా
౨౭ సురకపెనంగమా త్రుల్లు అమాహ్నలమా వగనవుని ఘుియా మెురగుదనంబుచత్రు మిటువుందరణీ గుదము ంత్రచన్నముదేగ్రుత్రలూనినవినిము రియుననత్తమువనినిలువన్నీలుపవ్వర్కుచరులుసుము
దినూ ల్లానివురి యుచిలలుధులునుగా ంనియా చుక్నసునెనైక్రైకాల్లూలనేయునైగులైగలప్పుడవెపలన్నిత్రనిధికరువంబునవేచీవారందంష్ట వెలుచెన్నునినవలస్మార్గంబులు నంభ్రివము యుశ్రోలము
నత్రుంచితనెవా దవునునగబద్ధగ్ని బలువురగుడు లుగా చలువిడిస్రాదునునే వ్యరువరదలుల్నెలని ంతకెనునెపెంద్రలుప్రెనులుప్రావులు మనైప్రవతలువు తిమానినము నతరుడుతెయుచుంద నత్తివ నంబులతనకవు
ఠవులుదవియుతవిచలంబుప్రేశయునవుయుత్రుఫితభైరవభైరవాధం చరవమునసుబ్బడం చివురియు ఘుఘ్ఘుకారాత్రెతునంబుడమినెత్రఖనూ రులువేలు మొత్తము వెగ్రిని రియులుబ బ్బుదాఖ రిక్షదగధే

సనత్కుమారులంత్యజుడంబును రక్తమాలాన్వితాభీష్టంబును నిర్దాయుధ సముజ్జ్వలంబును నేకకల్పానల ... తదిష్టంబును నగుచు ... లంబునైతోపలగరాక్షవిండితాలప్రమయప్రభారణాంబుల నశరులు ... నతుకం
గాంభీర్యంబుల ... యులుశంఖశైలమ్ము ... రసరసంబు ... మహానసము ... వడ్డించబడును ... నగుచు ... మును ... బలంబునగనుంగాని యువానీ ... దేవబలంబు
ప్రాంతారంబులు బుంగనానుసంబుని బుద్ధదేశనియు ... బునవానసులు ... ఖలుపములు ... రవంప్రభయు ... వాడుంబరం ... బునవానదానాసము యుంబునా ... ండరయు ... బజం
... రుడెందములువగిరి ... యుపోషంబురిపుల ... చందంబు ... కండం ... బుల వగిది నుభయ ... వమలు ... ప్రవారం
... రావలినే ...
... నుదప్రపత్తి ...
... యువా ... యుబుద్ధి ... యు ...

౬

దశాంశలుచేతలనవా ంపృంచగో పృథునరవ వరతవెత్తైనా రౌనాయధ్ధంబు యుధరిరయుంపృతేమబూ యయుధ్ధంబునేనవారింబమా తరోనేనువు విజృంభించి పృమ పౌదరలండె ఘ్నిరయె పుమ పృవలుంతెంత్ర యయురాము త్రాశేమ
కాత్ఖా పార్థంనమనిగెల్పవావాలవలంబున్త ఘనెమ్మిల దలచునిరయుత నేమనతినేవనిబ లోకమేవుత వెతకాంనిరి వృనేవనే ప్పతినివాతిం పృథ్వీవబలంబు చ్పెయుయుండేవ రువమువో వంబుతేరాత్తె యయుత్తాంబనలకైగవుల
నమతువానిమా ధిలతేలనాతత దయ్యూచు నెన్నివరుతని ఘ్నను శరదంభుధంబుత్ప్రత్య నాడతేతను గనవవమువేమ్ముతె యుతేగెలినియుడుగా తనవధితనెవెవు లాశగనేతునెక్కవముగ్లవునవారినందరశరా వునలచెలిన్
నరావుకేవెతెయుతవుల్లనిదరితినంబంత్రి వయుబ్బంతు నంతెత్తిపింబిన యుంత్రవెరలుంతేషంతె నువమదియుపదారలక్షి బుద్ధింద బంచినిగ్రెష్మెబు తనులపంబనిఖిలినా కంర్రెయుంబునయునతులచేళుచేశాలన
నిదియునమయుంబునవాంయుశూరంలంతవగలెన్నె నతనెనానెమెపుంతపైన్నను మనుచుందానుమాకిన మునకివాతిరంబులరుతంచెప్పు మరియునెనెనధివాస్పంబరావశరాంబువిచ్చినారవింపైవి
తోలుపుటియునతనినింబుకాలిలుమంబ్రదమైనాంబుగావచ్చిబవాలవిదాశేవాలదాంబుయునువవంధిమాగతకెన్నెలుంబులువినుమందదాచ్చెనవుంధవంబువెతవినందాస్త్రితిరోవాతమువిధురంబుతేరంగునరంగాం
వెనెనవవధారకాంబునధనుచ్రెవెవరినోవాంబును నత్పనేతవాలయామహ్రవూనాంబునన్నైనమునరవెలుంగనేవాద్రవారాయునకనిపతంబునుదేవదానవవయుంతరంబునుసుక్షయాకలక్ష్మైయూడారతరాక్షంబున॥

యువష్ణునె దురవారవ బాలవయ్యభవగవెర విన నేవున ంగల దువేవసు వెస్తదు బావువేదు నిస్త్రరిధి యిుల రిం న్లి నిత్రిము లనె వ్యు జ ంపురు న తెల నేవ వసుంద రురి పువె త్రి వ త్వినమ దుంవ గాని ంపుదన్ననవి ప్ణు నిగివ రపెద విష్ణులారె
తమల లువ స్త్రమా నేద నతిన విం వెద నెగ్తగమ నసు నా తసు నైా డిపాలెు నయనిమిం వుల యు త్రోము వైన యుధవాా వె త్రై నైవు నసు బానన సు నైా ర్హి గవా రివు న సు భ్యు ంద్ర రావిన యు రయు తపిమా యు లు నగ లవేర్మ జనత సువ లత్త్రురా
ముమవననుస నా భు డసు యని న్తమే నె రిం ని యును వ ని చేత చఫ రవు న తూ వి న్తై వల్లువ ధవు నెుం ద్ధ శీ తరి న్చి త్తి నిం త్రై విు చె ప్పదవు నచ లాాపురు తు ం ఖై తసు న్ దుదశా నూనిగ సు ం గారిని దేవ నవుల నం బున
చరితా వవే మియతైై బాంది దవయు నసు నా వ తెముల వేనసు వె న వ ఛు రా ఘు వుల నా వుము గాం వెద శ ా సు సు ా సు వు త్ప్యిఖిల వా నరా వ యులనా త వివాలు వ ప్రిం నిఘు త్రైద న గతెలా రధిగ లచెదవ సు
ధవిశా రిం తెదదిక్ర రయువుద ంచక్రొ ా వద నె విరువ వె రితె ద తసు వై ధ ఫా రా విం వు ధా వుతీ త్న్రధా వుల నె వ్లినె గ్రహు ప్రం ఢ్వ గా నరా ధురకొావు నఖదపు నగధా వంత్రైవ దవరివం డులప్నై నడరివిఫే వ కాల
వేస్తొన్లిదినెద నైరిం ని నప్పువుని న నవధి యుత్తి యులిగ్గ తగిరాల యువున నా తని యుచ్చు యు లుపతి నె నె నడి గి వ స్నైదవా తూజెయున నలు వరువుం లోప్రల తాలు రివె లువదెయా రా వుు తర గయు వేత్ర గ జని యుంనైగవుల నిన న
తేంత్ర ంత్రవిశా రిం చిదేవ నవారుదు నైా ం తప్పన విా రు వుంత్రిం ము త్పుగిజ్జ చివి త్రప్పి విం విత్తి ని ఢవా ధ నే ారాచే యయు సన్రా మూత్రదుం చవధ రిం వ్పువు ు తురాలవా స్నుంత్వ్రనె రుఖ్యసు బుం తూ న గాం ం తిన త రా వి తి దత్రం

౮౦

. శా నివి శేష [illegible] సజ్జనులు [illegible] నవమును వేదములు [illegible] దయా ఘనీయము రసముసరితరే [illegible] [illegible] సుంబె యయు [illegible] నిత్రి [illegible] గాత్రుండై యారె

[illegible] శాస్త్రార్థంబు [illegible] [illegible] ఖంబు [illegible] సంద [illegible] యుం బెల [illegible] [illegible] గాం దు రావణా [illegible] సుమా మంత్రవము

యుంబు సందు [illegible] [illegible] దవ [illegible] బలంబు [illegible] [illegible] వదా తి [illegible] ముననే [illegible] మునిం [illegible] నకంబు [illegible] లువనమ్ము

[illegible] ముని [illegible] మంత్ర మిత్రావానాదు [illegible] త్రములచే [illegible] వెయుదలవలయు [illegible]

[illegible] ధివిత్ర [illegible] నవమయుల [illegible] లగునే [illegible] త్రవిధుఖ [illegible] లందె [illegible] తంబు గాత్రుండు [illegible]

[illegible] తత్త్వంబు [illegible] బుదవ [illegible] రమతారకాంబు [illegible] యుదాని [illegible] తాం త్వము [illegible] బునుందద [illegible]

బుసుం [illegible] నవము యుర [illegible] కాంబు [illegible] వివేకంబు [illegible] లుసు [illegible] గంబు [illegible] యువంబులు [illegible] మనసువృత్తి [illegible] గంబులు [illegible] తత్త్వంబు [illegible] రతలు [illegible]

దశిరాము। నా శుక్లములల కాక నాతు [illegible] నాదుల తేట తెలియ [illegible]
ఋతుంఋదురవాలవగరత్న యౌను నకి ముచ్చనెల్ల నైవతే యముండునెంత్ర [illegible]
చేవం బొమ్ములవనాంబు నునెంత్ర తివ్వనె చెరుబుచె [illegible]
కావింపి ఋషవ శరబాంజునేయగ గంధమాధ [illegible]
వీరవీత మంగ్గళూ వచారంబు [illegible]
[illegible]
[illegible]

౯

శిశిరా నవ్వము నుంచె త్రుల గడవ [illegible] ... [illegible]

ఘనుధ నుశి పా కారి యుగ ను [illegible] ... [illegible]

సుల రెండెల్ల నై త్రుద్రులా మను ఘను వరద [illegible] బాగ ... తినియు దుబ్బు నగాధ యుత్తని తినవా బుశ్రత్రి యుతా నిత వవయునగన్ననవ్వాంబు గాదు ... బునకమ్మె నయుపుడ [illegible]

డెరింగి వచ్చిన శ్రమలు తెల్వ వదా నికదర [illegible] రుండు ... ధరణియు ద్వావనవనిదం [illegible] ... తలం [illegible]

పయుతుడ గుబు [illegible] యబ్బు నతు [illegible] ... తయుదనన [illegible] ... [illegible]

[illegible] ... [illegible]

[illegible] ... [illegible]

యుం త్రకం త్రవానిని యువతద్యాస్నాక్షీనిడ గసుచునవ్వేరుడి ఝ్ఝులని యువారి ఝూషీఘ్రకాపునం నృగాదవముచెకమేలుత్తకప్పవినెత్తంచ రెంప్రుం డుముం కెం గృద్ధు ... విడిరేరా తెంద్రాదల యుత్ప్రేక్ష వెరయు
లవమునషూదదానేమ యుదా లొండెబ్విలుధించి లు। నంన్నుంవుకెచనిగాదుమూ డనిదియెవండ నచరింనినిప్పూ పవఘ్ర్యజకెవినిరుయూవా ప్లుండి ఝ్లసు। రాఘమయువనెచరలంగూడుకూనినవుద్రింయుగేయుకడని
వప్పిమనవరంయుదిరినిరావిడిచి మవాదిచయుంయు కేయుచుంన్నవాయుగ్రేకుమంత్రికంధరలండుసంగ్రామంచునెరావునెక్రావాయుంచ్చివ రాజు యాద్రిశ్వంయునవింప్పంఝూలకెనికెనిపెలయునెఝ్ఝనంచ
నిచెప్పుమరి యయుసంగలు గలవిశెశ్వంయుచునిచేవవి నందగునన్నుచెవిరిప్పవిరిచ్చినావ్రజపమూనెసగూడ రాపవిఝిమందగనూదినెవంరప్పె తనురగాకలవి నప్పవింగవుయుషారనతెంజెదరంగ
తేవ్రదంత్ప్రానివిడరురామయుగడలుట్టనెనా ఝ్లసుధ యుకూరంచయనెవిలానెరుతిమ్మన్ప్రావిమదిమూనలపుయుప్పలూగవచ్చిరెఘ్ర్యంన్నరులగవి [illegible] చలం ఝలమియుక్కినెవివారవప్రింగమదవునెమురివూయూన్నం
గాయువనవవెదన్నెప్పుమవాదరుదువ ... యుశిత్వుమేయుకనివిదాడితెందనినాయుమవ్యుంచనిచినాడునెకతండెవెప్పవిదలంయుకార్యంయునగంగవినియుండున్నానకనింవివెంయుద్దురుగాకనినమఝత్రహ్ననా
దినృత్యగాయులునవిని।ముకృష్ణునగవచ్చివూంన్నా। నిచ్చె దనూండంయుయుష్పం దారుదు।వదితారెసుజేతునయుమయుయుప్పత్వేరుఘనుమప్పలుయమ్మనూరకూంయులు దానాగ్నితృణంయునుంయూరెనెమవిరెంతనవిలతుభుంయులు

౮౭

నినుశ్రుసాప్తసోబ యుగాంబి పెయుగంబు నేకు [illegible] ముశేరిపా [illegible] ముగా వెనుపొంచిడిమధ్యపాండము శ్రీడించిమవారవంబు గవత్రించిరిత ద్విబుయూ [illegible] వితె తెన్ను
గిళ్ళప్రంత్రడి వియకుంన్నె నాపునియు బుంజ్యు యు [illegible] ళ్ళంన్నె వెయు రయు సుంచ వాము రజనంభ్రు త్నా వాళాదిసంత్వులరవము లుయిరయు జేశి రొక్కెత్నౌత గానగ్ళ్ళయు గ్ళ్ళయ నిళదంబులంత్రేగలయుంత్రయునించి వపెండ్ర [illegible] తరధపినే

ముని ంఠవెం ఢియునతంఢుపరగముగిపోసు న్యుబూచి
న్నసవల శ్వోంగముల ప్రై త్తి వై నియు సావిన్నసుతగద
ఘకెముల సేస్తుధ్తోన్నెం వియు వాన లుగుదియుము

తాన్నినుశ్రుడింఢి మప్రము శ్రీ తూర్వరవంబు యుత్రౌయుమండగాంవీశులత్రిందవెత్తుపతి
లుగుదియు లుంకుతశ్లొనొంకి వికవెూదియు నడికెళ్ళ బూంఢివియు వృద్ధులవాస్త్రాలములు
కారు లనిరికియు నదర్భ ములవము వెంషములవూత దంవియు మరియు నానికా విలంబుల

వేమ్మురుకాత్రేసులాచిగిరేవునకేగిగ్ళ్ళంత్రవెతయుం
బరచియుడం ఐత్రవశంబుల నొవిపిమంట్లుంచియు పైూ
నూపురిలు గడలు కారనగొఱరములూత్రేలాము సన్నత్తిచెవులలూ

నగూళ్ళిరుడి కెడిత్తైలంబు గుంభశతము నవగ్ళయు బ్బిదంబు ననంద రు నిచా వరులు సేలు కనువనె క్షికెలకు నక్షిశగ్రొవాగు ఝుంతము గ్ళ్ళవగ్ళ తెలిసిమువర్సమారగత్తిదిపం ఫరంబగు నూముగిముష్టినా వాసులు మశిరాబు బూగతల
విత్తంస్రవ బాంగనగేళ్ళ బాడకానల [illegible] వాడ్ఢి వత్త్ర ను వానాబుకెదాప నగామువింత్తి దిప్పులదరవిచ్చె నూవన నబూముక్కిమండచండకేత్రమువెళ్ళి గ్ళ్ళయ్రిం వ్రతబునేకరాయునన్నాం త్రవుదమున (వాస్త్రము లు మెయు నిత్తి)

ళ్ళాం॥ తాకనే పుష్పించి త్రెంచ్చి [illegible]
ఋగా నేడెం త్రెల యొన్నదు నల। గెలిచి నయ్య [illegible]
నినే ఋతనను మడెం తెక్క [illegible] నవాదుల నెం॥
లగితజా నవు [illegible] నిది యుతా [illegible]
గి తద్వారం బునను। సమ ంచి తక్క [illegible]
నవుకతు [illegible]
దఋవా [illegible]

[illegible]

నుతెంచ్చి నా శరాశితనయు వచ్చినం దలు బువ్వి [illegible]
త్రిశావళికైని గీవళుల ఘుతురఘువరుండలగుణగం [illegible]
వై చివశాకెడ శించికైదువతివతల హద్రుం శిరయుద్ధిప లుకెం ద [illegible]
[illegible]

[illegible]

మహాలలజిత్రత్రవచ్చి [illegible] లతవముడు — రితం [illegible]

త్రిపాదవనం రాం బునననరా — తి దుర్గ [illegible] ం బు గా [illegible]

[illegible]

౮౬

ఘూనా దశా మన్నదు గాభిమేదు పతినెబుధ విధుూ నాగ్వావె మ్మొంబువగదిధ్ధరువ్రా యపంతి వ్ముఖుడునంగరా ఖవియఝుశ్శినా త్రిబుభులధారా రఖి రచా వ్రుగడి శనిశివి బుపన్నిల రాబుపనినిదర వామ్మ
మన్నామలచ్చెగ్నిడు నామలనిబెట్టనెర్రాగు మొంన్నెయవి పెక్కుదినెంబులయనినా ఝువేవెట్టనివెనాతినుతెవక్షబుతూ యమ్మనెతెలనిగరు ల్లట్టనెత్రాత్రవ గావులుత్రాంచనవుంఅవమ్రైవెయుంగ్నపనిఖపఖ్నుడువ
నుతెట్టివన్నైగూరిమినేవిధిత్రిభూతరగానతవులనాతె లంబులుదినియుంత్రయనుంఠనవిప్పువావెతికెలిదుతనగడంగునుంవమునెమ్మిషున్నవియు ౫౦౦బ గునాదుద్రవ్యాప్తితెనివదివన్నదెంచితీతెరువువచ్చితినఫ్చితిగా
తనావుడున్గఖతపు౫త్రనెనెకాషిత్రి యద్దనానసుంగ నుంగాంఢితెఖనినెవపెంగడికాంఢిరాలుదు ఘునులా త్రి న్నుతితెనన్నవిగచానిత్తెలబునెత్రదను వుగానియుంఠరక్షులవనిరాలుంటివత్రగాతబవరంబు
నతునిఖనిఖలదిలత్మోగాంతువతిగెద్దుశతంథరుదేధుత్ర నాగాంబుణేయులుయుములుగనుగానిరాజాతంథునరుదనరుడతుండ వాతిపడన యుత్రెగితతపంన్నగవులుగతిగానెబడవానితంథంబ్బుల
తగ్గిలవత్రెగాలలదుంశాళ్ళిమరియుఖమిగ్గాంగురునెగయుమ్మఖిదుతలుతరువులగానుడుశుగావుద్రవంగనుత్రఖంగ్ని మెరయుపింఖుపింబుగరచ్చుకులపారసందుంచవరవుమెరుగుడుంవృగమునుఖనరతినెరవి యుత
దునారాశివిమత్రిగ్నిజనెత౯వుంచివిత్రమించ్చాకయారాదితినద్దశానసుడు వద్దయవిన్నెయవుంచివాను సమస్యానవనీరుడేయుశరవుంఢతిత్రుంమివిరించ్చిదత్రతాలాలతల్పవాగావాతినావుడిపాలమునెం

బెబుంవ్పునిసేయక్షులనిపలిక్రియం ప్రపితికి కేతుంగాన సమెతపే ఖనిసన తదుగా వముసునకుంబునకెత్తిపోడువసవ్పెవనిరక్రసులా వగైలవశమరిప్రాకెనేలవయుఝ్లువినఝష్పుంత్రైవడిసవానుకు[illegible]నగనుం గానిచెలంగువాలరావణాసుండుశిలుని
త్రైలెరుదారతింపిమవారగనంత్రైత్రంబులగుశివిమయుక్షింబులవరనింవ్పుంబెలింవ్పుకయువుంతుసులంతె మలయుశిశ్రశిశ్రకల్గుబుపెరికినదలద్భవంబూనిక్షైనిగా[illegible]యమేకువైదుండతూములసునేంద్రువిరొధిరాయునాని తొగ్గసదునా
దగనంత్రభువనపవనాత్మబుధుసిదిలివారందితరయుపుండావి దలంబిశత్రుడారుపొల్పడియుండగవానికైబున్నంగూడదుతప్పితప్పనికార్యలగారుగును తెనత్రరికిన్నివేంది యుత్తలుండువివిధవత్తులబులుపలికెను
త్రైకనైలువవానివంత్రైత్రంభుడువైతక్షిల్లనంధువయులసె గానకౌరవ్రమతుంబుకారుండనిండబలువానసవ్పనివనిధినమ్ములగవునమ్ముదప్పరుండ్డినల్లు సాసత్రకైదిసెల్లలక్షవంక్షనామున్నవులంబుంచివాయిసదనుకుంబు
ఉప్రైవుకులతిపంత్రిప్రైపతా[illegible]నునుప్రైబవానువిచిత్ర ఖంగిదాయుచులపెంవ్పుబడరతప్పి వడతెప్రయుసిరయుక్తనపడతెలలసతిపెసుఖయుసైనికులు సాచెర్పనసుందా[illegible]త్రనిసాసెరేంద్రుడనలా[illegible]ప్రమున్నే
రినవునిస్తయూరికేగంత్రులరాంగిపరవరిసుగాలునిసూవెగడనంచునేయమేసంత్రయూసచకలంగడురకతపిలిరునిగన్బరానెరంబంత్రియునానిబేవవయునతల్గడతపిపత్లక్షత్రిగాముసకేయవయుఝ్లువయనత్రుబాపెలావ్రతుంతైన
లుండేలు[illegible]కెకిజిప్రాడిపప్పెటిడురివుసెత్తల్లబూదుడుంచుకెదిసల్లోత్తంబిద్దయెబుంగనందరువరనెత్రమంబాడనైబల్లగా[illegible]దాత్తంబఝ్డునవుంబ్దయులపగిది నైదోపంగపెప్రైవతరిమైనా లూదువాలనేలపోవబడెదెయె

ఊరయుగుడుగుడు [illegible] ధనకు [illegible] తువైనవా శివరి [illegible] గంబు [illegible]
నైపుగాంబులు [illegible] పడలైనను మున్గుచి తొలవడెన్నంబునేని నలశివి [illegible]
మైత్రిగాన్ను వడ్డ [illegible] వరులావనినని [illegible]
రవెడంబర [illegible] నలం బూ [illegible] విదియు వత్తం [illegible]
శ్రీయువురి [illegible] వధించెదన్నుబంధు [illegible] రుగురు [illegible]
నన్నొంవరడెత్రి [illegible] ననత [illegible] నవి [illegible] వానివైపెలంఘించి పవిత్రవం [illegible]
బూవిని బలము మెచ్చు [illegible] యు నవంత్రి వదనడమ [illegible]

చిత్రపుంఖ్యుత్తరసంఖ్యము ననిడుగుమా డి వెండి యయ్యుబత్తాల్ప ఘణంగనల్పమగుతాం డమమువి రమావెత్త యాశ్వ జూవ్వలలువా రనెయయుయ యయువక్త్రమబ వ్విడి నలువ్విపా రివమా నాక లను ద్విదికా శావిశి వాడా
తివ్రక్కిన స్రా ంచ నైలవల్లునె బాల వె ఖ తి ంచ్చియయుత్తర శిపుత్రుడు త్రావెసురా రులా వగనెవవ్వయిఘ్ను సుగ్రీవుండు వమా నిక్లినం బూని రుపవ్వన ఖన వయుగవాక్లే సుదంబ్రనలజెనా త్రింశ్య ఖులు మయుఖంబులం గాపంబు
లుము డి వెక ప్రవంతవ్యం గింగాలంచ లాన్నెతు వ్రైవ దత్త గ్రీవుండు గనెవి సినదుము గవెదద వాత్తె మాపులండు గవమాత్తి వారి నెవ్వార నెలకొన్నిత్తమై రలంగల రాకనంబు నంబుచ్చినఖ్యుండగ గడవిమరి యయువి
బుర్రంభింభైగమల్లు రుదుం ద్మా వుల గాచె వానరులద్వా స్వనంపుట్టి రావరులవభా వలులశూ రజూన్నసివమం వా ాంగసుద్ధర్లరునెము రుదా శ్రీలరయుం బుని జారిరవిమా నై సిదూ ంఖ్యుఘ్నరవెా ర్వినవంఖు
సాగర రవాఘ్రుసంఖ వృంతెంపహ్నికులప్రముడలుత్తరాళ్వర ముయుని గుడ్డెడి తెరువలుభిరికించి యొరులుంగ వెకస యుపయువడి నెతెరవి యయుపలరవి యయునెలవ్వి యుత్తరువరలు లుగినివిరినెవవ్వెలనెవెరకు వారకెల్గాభవు
శ్వానాదుడుర్వా రి దైన నిత్యున కావెడి యయుంచవంచ వ్వసవెన్నా శ్వా రకా నైరాటనిల్ల గసుమిత్రా పుత్రుడి ప్లై చెనగ రావ్వండు నె శరవృష్టి వముంచ్చిమనె పైనాశిల్లునీతె నలనిస ర్వంబునె గడతెలిపి వ్రైదనసు బూన్నముండనె నామదనెి
అబలవనలవెరాఖ్యొ వ్వర ఘుపరిత్తి ఫెంమ్మనెభూ ంచి వమ్ప్రవే ళా క్షెంరు క్కాండ్న్నె మరకుత మ్మరవారాగనెవులప్రనంవ్వరవెి ప్రాత్తులవెవెట్ట య్యియుటదడవగనారితలా తాత బారివముతాతల దెరినా దలబలునయ్యవములంచకవవ్రా

నీ కరవము బూను నా నేవిళ్ళ నిన్నదంబు గ్రుందు కైకొన్నవాడు. వివ్వభూపాలా మహానిధనసన్మార్గమున బూయులాంయుద్ధ మహిషి నా దేవి కల్ప గ్రద్ద తన్మాత్రలు గేళి. భేలకలయుగా రక్తకవాలకనక తీయు చెరయు క్షీరతెల
త్రైతశి శ్రీశ్రుతుని ఇద్రితయు నా గావాక్షుప్రవచనంబు గలవాడు. బడగతేనకదంత్రవంతతేతనము గ్రాల గ్రాలని భవము మేరు కైర తేనుల నచ్చు మూవాడితె ఘంబుచారిణి వను లూతతం త్రుత్రుతు త్రైనయుద్ధ శతంతు దధి పాశతమ్మారిది త్రిత్తి
నవచ్చి నవా డిమవ లశరుణ్మైవారలు అదౌ నిన్నేడి విడు. నశిరవప్పిస్లి వీడడి విడు దూలం క్షణ నాని నిషుచ్చు గవలయు నేమునెలిన విని యవృప్పి శిరవు కొండ. చైరువంధ సుషంత్రికంఖరు నిగను నారి యుష్ణనుని రవలతం
ఢుననరూపమెరుంగరాని సూర్యబుద్ధి గతి కైరతె. బుము నను జ్వాల మ్మైయు బుబుంత్నా తితం తనము వరితృణ్మైన బుగమంత్రయు నైతెదువా. ధుగాదగను నిఘ్నపు ఉక్త్రాను మవీరులారయు బుద్ధి కైరక్షనులు
నారదివిస్తుశతపుని ఖాత్రవుం దయు వెవిదెవము. వన్నెయుం రేమ గతి రాంతాని వంగా మవము నిశివ నిలవతి లక్ష్మి నావమే తుంతైన వచ్చారణడి. నంగ్నిషాం బుసంబాణి విని వితె తరువరు బువరు విలాకలవా
సూర్యైకిన్ని వలంక్షణా నాలుకల వాడ నడ లబ్దిర శెవెల స్ఫూర్తిడు నుల నమున్నిని శావరులంగను గలేనా నారలరాఘవుల వధి యుంచె దంబు పూడుండ నుమ్మ నిలు గనా బున్నితించి నానుతుం దేవ దేవులని జేనెల్లాయి దమ్మ చు సరా నార
పూరంబుగా గవి శినాలక పుత్తున గాని త్రావను నా నూను తలు తన నచ్చంగవము రెంత వచెతులకి గానిదెన లామునలంబనల మూరరయంబున మేఘుమరి వికలిక వికని పూలవై వెడ్తే కంఖుడు దోడన దంత్ర దివ్యతాం గనవము సెవి

యతక్షింద్రుడి మృతిని దా [illegible] సురాసురాదులు [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible] ఖండనతాదుర్గ [illegible] కొరు వచ్చెను [illegible]
[illegible] త్రి

౪

[illegible]

౬

నేరనా యనుచు బృత్యులనా డుఘా ... ర్ధరమొసవక్రైన గల తల్లినవా ... మిత్రి ... శివా ... బన్నేసా సుతతో దశరాము డేవనె దశిదశా ... హమునను రలము గల

నెలనెలబట్ట ... నెవిగదా ... మగాడు నతి ఖ్యాతినై వారి వెరువు దలవిదల యవారి ఖచ్ఛేవల యుసామ ముదశను రాముకదశను మనవెము ... యది యుహేవం బుము ... లకు మమవ మును ముజ్ఞనం

షదల్లోద ... నతలలో ... ఖిపుచినె దివము బ్రోపుమి ... తనివమా ... తిగాత్రతిత్రు విదు దు విశేష హాలుం తు వము నవెరయు విధం బులబా ... యుడు నవమాల్లి

వం తమ్ముం దు నయ ... దుశియువ్రు రునివు తివ తుతిమన తెంత్ర యుం వి తు ఖనా వం చె ఖ్యగా విం వ్రనె తుర్ర ... విశేష హాలుం దు నయుడు రఘు దుచ్ఛవా ... తగతినై ... బరితెలల్లు ... ల్లుదస

శిష్యవతలం దు మం ... తిగాతిసమ రవముసం దు స్తాత్ర పులు వత్సు రనం బు రచా త్రవాని యున్నమకొను నెఖ్యసంది యువము నస్తుతి తెన్నైన సావుథ దదానవము విని యుం దు గా వెముదల ... లవవెం త్రినవస్త్ర

బంధు నా శవము నెత్తు సా విరాం బులిదు నా వా నవత్తిగణాం గుణాంఘునెగతెగమ నవారలు ధా ... ంతునతెంవ్పనుం తుబ్రవా స్తుం దునుమవా ... యుం దునాలూను గా గనమరావని బుచ్చిరిదనెపిలవపైకి ... వమాయ ... ంతెం

తది కృవతులసా విష్ణవారు ప్రవా త్రవము ఖన్నెల యొబ్బ ... దురశ లా వా వవు వా త్రల శత్రులనాతన్నగతినె జెత్రు యవా వి యుకె బు లవయ ... దవింత్తెవము న్నవారి లూ నెతైరాదైనె వ రు దు రు యు దప్పం తీలినవా ... గనైం

శు౦ ౧౦దశి
పుష్టి

[illegible]

౧౮

...కొంక [illegible] ల్ప తుష్టి। భూనగవెండియుం గనకభూరివస్తువాధ [illegible] ప్రింటు వెస వైభవము శ్రీరంగము [illegible] ప్రారమయ చూపెల్లగ [illegible] తన్నే లక్కు కే॥ ౯॥ తరుణి వసంతమగు వియ
ము। వారి [illegible] లు పెనగ [illegible] లంకప్రాపు విపెరు ఋవ ష్టి పారి। ధరణి తలమ ద్య వయ [illegible] ను లక్షి తికే॥ ౯॥ యుల్లుప్రవా స్తృం దవ దినం బూచి రాను లత్త్వ గాలు ను సు [illegible] దలు ఘ్య ఘ లి నుచిత నా క్కం ఘలం నాని యా
దిన్నతిక్తి। [illegible] రాం వేన్న [illegible] నంత్ర వప్రతత్రం త్రం బు [illegible] నెరింగి। వూ తులవ ద్రిత్రా తయు నక్కు న్తా కెం చిపరాం బుయుత్రా ధ్యం బున నా స్త్రి నం బు గలయుం నను నాని॥ యుయ యుష్టి తె రంగు నుంగ విదేనె సునన్నే యుం కినా రు
వాసబుంగా యుప్రనకం పు ప్ర న్య వులు దోవి నవే రవరుం [illegible] నాస్త్రనే। దేక్షు కా పెంప్రనే లుకవి నే నతిక్రో తు ఉవే త బూయు నా। చుక్రు యునెన యుకె బత గ భూ చి ద భూచి తిరెధి నావర కే॥ ౯॥ నా వారధి బడి దేదిరి। నా వా రని
వ గె [illegible] గుల నా తుం బు న నే। దే వారికి దే బు ము గలు। దే వారికిని యుచె ల్లి నిచ్చి న విందకే॥ కయుయెం న వనివ ష్టు పెల యు గ। తా నం గా చిక్కు ను ష్టై కై వ రి వు ద్యా। రోగుల ము న నా న రు లను వా న రు ల నునే రు చేని
వచ్చె దగ ది మేల్॥ వు॥ చ తురంగం బులపం క్తి రెండు బువ నా శ్వం బుకే బ తాం కా క్షి శో। చి త ము కే బూంప శరా ధి సాంధ న చ యుక్త తం బు గా విం చి మా। రతి వేగం బు నే దెరు దేర బు ను ద ధ్వ ష్టై ధ్వ గ స్త్రి రు నాయు త వెల్లరం డ్లను వు
స్రుస్త్రన్న ములతో నే వారగ బోరికి నే॥ వ॥ అపవికి సమరం బున కు నరు గు వా న్తైన్నె యుంప్ప। నం త్రం యు నె రింది వుం దోద రియుం త్ర హిపురం బు వెలు వది యూ వాక్షుం డు వెయు దలు గు వుం త్ర లం గాని। ధ వ ళ చ్చి త్రి చామరం

ము చేసము. శ్రీము వి నెడ వే॥ [illegible] చే నే వృత్త. [illegible]

[illegible]

లు [illegible] మ స్తకే వ [illegible] ౦ గ [illegible]

[illegible]

౮౧

నెంత్రరయ [illegible] నవముననే । మొదలింవలెం. త్రాత్రనెవ్వడు భూవిదినెదెల [illegible] నెసాధుస్నుడు విభిసనాం. గను [illegible] యావచ్చునెవుర గవినిఁతుడైవాడె నినని తం. డు ప్రవాస్తుం. డనువాం. డునెవుత్రనెనె దెవతి పడునే

ఉపుమె [illegible] ము రావణునెనె లంకనెరాడు దశా. శ్లాస్తనెనినె వచ్చిమదాక్ష వవ్రత్తిసుం. డునె వాచ్చెడునుని. త్రవెల్లు బడిసా. డు నెశ్వర లంనెలుంవలనెవెడివడి ప్పుడునెనమరనె లవునెస్తనె బత్తువ్రణేనెమ

కెుత్రనగనెకి నదా. మునలా ది నె ధినెవయు ఘు మెరుగు ఘవా. రగనెవిఘ్నలు. ని । యా. విలనెవరు విద్రూపినె దివరు యుదినె రాపునెలతొవచ్చి తాకెరపు దుష్టిని యినునుల దరిసెనెనగు బాలం. దుల రూపున్నెనె యుగతి

జెల్లావెదరు గాగనరదంబు యు రుదదినెకవినవట్లను పేసుం. గుదెం. ట్లెయుతెల్లు గాగ్రపొరడిషూ. లికెనమె యుగాం. చినబాం. ట్లనునవ యుబళ్లరదాం. బులకుదు గాగతె. ల్యుకుం. త్సం. వృతినదనినరా. మలానె త్రూరతివరద వు

నెరవుగాం. నభనెను లువిక్రమిం. పుమతనె ఖలుగనా గ్రవిపులవా. తా. నాతద్భుత వత్తు వుష్పివా. తుల భూతురం. నభనెనెవయూ. వా. ము యువెక్కుమదియు రనాంతెరినఖిరి నవుప్పెరెవయునా. ఘవణ్ణిం. తాన్ర ప్రవాస్తునివుండ్రు

యునరాం. త్రనెలుండుసు ముద్వనాధుం. డునను నవమున్నతుండునను గుం. చివాం. నుం. డునను నెనునెయుపురుజెలం. గుపరం. బ్లువతినబలం. బులనవులుయుం. వృం. దొం. గాం. నినెనునెఖడ్వవిథుం. డునినిశస్త్రం. నతిప్రపాం. తం. బుభునెలనెరాం. త్రనెలగూ

లన్నెనె । తారుం. డుదా. రు గాం. తరుపిలనెరునెలుగాన్నెనెదాలవముననెగుం. శ్రేవాం. నుదది యుం. చ్చె । భూ. ం. బవం. త్సుం. డు నెలూచ్చ యుమునెవత్సం. బునెలిపినుపాం. దాభుబాలి యుజానె । యువయునెభుం. డనువా. డు దాలవనెలమెునగనుర్నెవవట్టె

పూలవానికి ఘనదలలవాపులు దెళ్లి పోవగ నిష్టపయూరతలనైవానికి సంధికి గెదంబడి [illegible] యుక్తముల లచే తనమస్తము పరికెంచి యుక్తము గనుమను పనిష్టంబై సచే తనికస్తం
శైవదినదాదనానవయురులకేతగొమ్మినరెనరనైనవతులవచ్చినడుదిసంధివునలవానలకాలడులేనిచ్చులవుయుచే [illegible] యుయువెబూంచ్చితివింతమునట్టు నెంటుబావ్ను లుగలవేబ్రహ్మ [illegible] జివిధుల్లనుయు
సంచక్షనరత్నముత్తవి [illegible] నారంబునారంబు
వనితలపైబంధుమిత్రవనరమియు [illegible]
[illegible]

[illegible] యయునె బుత్తకు ంతి [illegible] [illegible] ంతి [illegible] త్తదిగ్గ [illegible] పురం బునె [illegible] భవచిం త్రుని త్రవయునె [illegible] గతి [illegible]

[illegible] యుత్తం [illegible] శరతురా [illegible] యున్న [illegible] రలు [illegible] దిం [illegible] వారి [illegible] దిత్తు కాం [illegible]

[illegible] నమస్సమం త్రిస [illegible] మంత్రులు గారు [illegible] ంబులం [illegible] బుంబులకు ంద [illegible]

వజ్రు [illegible] యమవిచ్చి [illegible] కారం [illegible] పుకితు ం [illegible] పురవయు [illegible]

[illegible] బులం [illegible] ముకం [illegible]

[illegible] ంబులంగది [illegible] ంబు [illegible] ంబులు [illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

విడుగాత్రే శివశాని చిదవనారవి బూడిదెన్నుణ్ణెసు నైద సొమ్మిమూడెనే తనవములనదరంత్తి నేని దవనముగమువగాధుడా వనెవ్వనవరుంతుగ్రుత్రుతనవి యుతెగంతశైలము నారీవి తెప్పివవాని షైమాగగధాపు
ప్రైననదిపారికి యొప్పారి యయుయుగనివయునరిదిపిలువిరవి(స్ర)ప్రునననవనినిగ్రుతుగ్రులయొయుదని వత్తిగగగనా। స్మవి జిర జిర(బి)ప్పిరత్రధారలుమొయుదదుని చి లువవెవితిరరతలూనెప్పులు యుసుస్మగనిలదారదవెూదివధింవెనిగ్రు
నెూక్షుత్రుమవారత్తాయుంతుగదునంత్రునెషవంబు ఇయునసుఖునిపాంటులెన్ని త్రు(స్రా)ధవములనెనవగనంత్తుతుగతినగదినిగుదియునంగదు వైనెని ఇగు(స్రే)యునవ్వారుంతువివతుదివత(ధి)చరులలదిమూ
చిపాశాగావచ్చి।వ్రమ్మి చిదసు వయుంవ్వవెననవాత్తే ఇచదిచరరములవ్వధునైయుశాయుతవులగ్రాధనునైచదిగారలలరుపఖునైనిదిపదులు వ్యులమేము వువ్వుగఖునెనెసారంచతంబులశవచవి
వాగాత్రుయుంబునవననుసాదువూగన్నగావములనైష్ఠ మైనరియునునెరా నవముతినెనెల్లనవులవెూవనెనెగంత్రుల్లూనదిల్ల చియుంగెదుంతుసు గదశానెయునుచలరధవయుప్పైనెసురిత్రీగ్రువుగ్రుతినదివితం
తదాశ్వత్రు యత్రువిగడవతిదంబ్బగజ్జ యునవియువా నపునూమజుంప్పుత్తామునుతమునుత్తెవనంబుగదప్పుస్మరదంబుయువేనిపైచినీసనమెదత్తించినెత్రివెలువేనిగదుత్రేయుమదాయునుత్తివిత్రిగ్రముగ్రవిరదుం
దిరోత్రికూనెవనిగదావిపాన్నివునివాగారవిసుంధరనెల(స్ర)నెగారనివనెనినిదాంచదాంద(వ్ర)రింబుహాందాగునులయప్పుదివారెవరత్రవాతులనెవా నవత్రవిఆంనతెవరస్వరధికారరములూవ్వవాదిత్తివువాగానం

[illegible] వ రెడ్డి [illegible] ఇంద్ర [illegible]

ఖులువవ [illegible] యు చే [illegible] వానర చర [illegible] గర్భ యుం [illegible] రఘ లు [illegible]

[illegible] గానాం [illegible] ఇ తసు మిత వా [illegible] గతి [illegible] యా [illegible]

[illegible] రణా [illegible] వరుతం బువాని తన యుండెందు [illegible]

[illegible] వాడుల [illegible] వలన [illegible] నారా [illegible]

వసం [illegible] యునా వతువనని యుత్తర [illegible] గానని [illegible] వయు [illegible]

లరనా [illegible] రహితనా [illegible] వయు [illegible]

[illegible]

ವಟ್ರಪ್ಪುಡ ಸಾ ಕ್ಷೆನು ... ಪೂ ... ಕ್ಷತ್ರಿಗ ದ ... ವಸ್ತ್ರವ [illegible]
ಅಂಡೆಕ್ಕೆಂಗಿ ಕ್ಕೆ ನಿ ಯಾ ನ ... ವ ... ಬಿನಾ ವವಂ ಬುಲ ಂಗತ್ರಿವ [illegible]
ವತವೆ ಶ ವಾ ಂಗವತ್ರ ಂ ಬುನು ... ಧನ ಂ ಹುಲ ... ವು [illegible]
... ಢು ... ದು ನುವ ದಿ ಯಾ ... ವ್ಪು ಲು ... ನಂಧಿ ಂ [illegible]
ಲ ... ನ ಮು ನಿ ... ವ ... ತ್ರ ... ದ ... ವು ತ ಲ ಶ ತ [illegible]
ತಮು ಲು ವ ಲಾ ಯ ನ ವು ಗ ದಾ ... ದು ತು ನ ಲ ತ ಯು ... ಡ ... ಯ ಬು ಯ [illegible]
ಮಂ ಡು ಮು ನಿ ... ಲ ... ಗಾ ... ಯಾ ಥ ಮು ಲ ಗ ... ಚಾಲ ಂ ಗ ಯು ತ್ತಿ [illegible]

ప్రాం. ప్రసత్తులైన నా నిరువురు దేవి వద్ద [illegible] ధనగవాక్షం ధనగిరి శైలం [illegible] యని వారు [illegible]
[illegible] గాంభీర్యము [illegible] కులు [illegible] గానం [illegible] తాలదం [illegible] [illegible]
[illegible] ముతో [illegible] పదులు [illegible] [illegible]
[illegible] నాయకు [illegible] [illegible]
[illegible] [illegible] [illegible]
[illegible] నాయము [illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

శిత్రయశదం బులశివయుశిధర [illegible]
గవెూదెనిగి [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

౨౨

ష్టవంగధ్రువం త్రయము గూర్పె వెరల్ప బూనె ష్టనే ఖర్వాఖల్ప ౦ బూత్రయి పూచి తూరత మూతు [illegible] పై త్రిం త్రైన మిత్రాప్రా జెనా చి ష్టపై మా నమత రంబు ండా ష్టివ న్నెనంబు [illegible] వ్రా ష్టంగని నై చి నై మ యు యాతి [illegible] వరుం
తప్పవార్వ దా ప్రాష్టం త్రై పా ని ద్యోంబె కడుమునె ద ద లక్ష ల్లంబు నకె గ్ర ఖలగ్ర స్రై కి పుంక్ష వుం డాం [illegible] లక్ష్మ రనైనె స్త్రైన నఘుస్త్ర తు తెరి సుఖ మ డు గు రీయు గ్న వము యుంబడి న ష్ట [illegible] న ష్టుత్రై రివి ష్ణు వ్రై చి మువ దువి దా యగ
పాష్టు తాం శ రాష్ట్ర రక్రైస్తు లంవడి నెదల లు వ్రక్ష లు వా రగ వ్రైని చం పు చునె ఖని గుదా గుంగా గేతి బాల ష్టి తనే తమ స్నపు షి పుల శి లా వా తి వి రథు డయుప్పి [illegible] వివృత్త దనవ్ర త్రక తాం తెం బు లు వృ న వి నగ దము
కాని మయు షు వ వలయు దప్పులు నుడి వడద్రిష్టు వలబ రవెం చియా నూనౌ వైచి నె న ది ప్రకా ష్ట పి ష్టరవా తి నా నె న త్రిప్రైచి డి మమ మ్రైపా వ శి రవెు [illegible] యుట త్రు మ జు యు గా వా ప్పయి తా వల ష్ట్రా రి శి భ
రతా తవయు నవా ని నిగ్గ తత్ర్రా కాము జె శి క్షం వ ష్టి నా దంబు వె నిది త్సిం ధురముల చె వుల వగులన వ ష్టినశిం వాప్పడమ డు నా ఖయు ట్టు దా ప్రా ష్టుం డువడి నెవా తె తె మ వ్రైన దాడా వరు లు వనవరు లు వెన్ను తగులం గసు త నిం వా ఆశ్రి
త్ర సౌంస్థి రం వ్ర నం త్ర వాతా తెం త్రం బు సు వి ని గావ కాముం డు త్రా ధ మూ చ్చి క్ష ఘ్ర గు చు కాం డా కె క్షే పు న తుం ప్రవా స్తు నిం గసుం [illegible] ని ద వరం వ్రు న ల నె నా గా రయు తుం జై శి వ సు పుమి తం డు న మ రత్రియు ండు గ్యా వె ర దుం డు గు దశం బు ల నేడి

లయురధ్వేములలో [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

౧౭౨

తుడితవా నాకుత్రిభువ ప్ర త్రైం గనుం [illegible] నిన వృసవ [illegible]
నావి శిఖాదిన వచ్చెదెలం కప్పలలం నేరి దప్పెన వృషభ [illegible]
వల గ్రత్తైరా దారుత్తలు బునధవవత్తే చిందవ ప్పిపుబు [illegible]
రిసవు డొప్పత థూ శిఖా నరితదిచా ముబ [illegible] బుగల్తె [illegible]
బునందిరు గను బూ త్రం బు బు శిరం బులనా తులవల్లు [illegible]
నని యుందలంతకె [illegible] గొప్పురం బుగడబి [illegible]
లువా రివివిథాయు ధంబులుచె [illegible]

కేంద్రనందనులకధివందనపూర్వకంబుగానగదిసిగరుడాంచలంబునకంగనఁగ్రుంగంబుగుం యుచుగాంచి నెకతుశ్రమ్మదునేర్వాజ్ఞవములగప్పికరవముయితారంయితంట్టినగాం త్రినిపుపుంలారితానవమయుతారైనపావరె
డునెవ్విధాంగనెూత్రపుతాడకెగ్రతగ్రఘావల్లఘుడిల్లినమతునకవెయపదకురవాడినకర్తువచ్చిధాన్నవంబియుగావింపితిగామునెదకెశ్వధుశివురుగానినుదలతుననెగ్రవిశివెనవెయుదుమనంబునసంత [illegible] వుంబిదేవ
యేదేవరబంధురావగాయువదిరాచెదలనెవునవునదేవ ఘాదెవవిాదర్శనిలుల్లువన్నదెంచ్చితిగానెఘయుంచవననముకాసుతవుంచుకెయుచక్కిన్లనగం దనవికార్లనియేననయున్దేకునివిగ్రతారన్విలావాగాం
చైతరువరవికెలుసింవపాదంబుళ్ళువెలగనవుర కెతితెలంతెనాతెన్నకుబడివారరావాదంతమ్మవతిరావమునకులవుదిభిర్తుయుంచందెమంత్వ లరప్పింకియుదిపింట్టురెదిక్కులద్యవెనవతినపులా
వృశివురాజ్రులత్రమ్మరనదిరమెవిచిత్రామెావారింద్రుణి తాపావదవనవర్గవుమ్ముంబుగాదింప్రవారవుగుచునితదృవ్వతాన్వెగవారినంత్వదర గుతారకిరాబంధ్ఫునరయు [illegible] రినినుడుయెయ
పైనముడుగ్రతవెనబుణివారులంబురమ్మనవూరె [illegible] గావముచెవ్విరా [illegible] యు [illegible] నురక్షితముగునెప్పువ [illegible] యుమునెగ్ర [illegible] వినకదెంచ్చియురాబునెవరవతితాడజిప్పునిప్పెరవక్రలాన్నెవిరె
దేంతుంబాలయురమణ్తనద్దముడావెగ [illegible] తెల్లానెకరాగనిగ్రకుత్తడికి [illegible] చెదుర [illegible] గావాసుగవులగయ్యు [illegible] మయున [illegible] వాంచిననాల్లువీరాలదెప్పెరుంచదెవ [illegible] ప్రగావుకతండు

చె. వివేదము లు గానలు ముత్తు [illegible]
ముత్రేము [illegible] వా డవుకే [illegible]
వి. డు ం త్ర దం త్ర దవి [illegible]
రా లుక తనవి నేవం డల [illegible]
[illegible]

[illegible]

[illegible]

మనియుత్తన్వా రి [illegible] యినుతు వడినన [illegible] రవు వెల [illegible] మునుడు [illegible] వలక్షివవరిత [illegible] ముత్తంగన [illegible] యేసూరవ [illegible] వమువు

గానిరయుం జెవా [illegible] నెరయు [illegible] సూర [illegible] యు నె౦ త్రవడి [illegible] ను గా [illegible] యుదు [illegible] వియు [illegible]

మనత [illegible] దయుం బుతెరం గసుడే మది [illegible] ష్ణం ధుడి [illegible] మతనా తయు గా [illegible] వమువ [illegible] యుద [illegible] గా [illegible] తని [illegible]

మనుబాం వి [illegible] యు నతల [illegible] నా ధుబ [illegible] లావునతల నం [illegible] వను [illegible] నెనా తుని [illegible] ను మువి లవి [illegible]

లయా నతం బు లు నా వృదారా తలం బు లగువలు పరినవ [illegible] యు [illegible] యు వ [illegible] యుల తరన [illegible] మువి వినా [illegible] మగదా [illegible] వ [illegible]

బుతా రతలు [illegible] యుం చలవ్యుం దన్నుం బియా విదూ రన్న [illegible] సుతలం వుణ్ణం [illegible] రవతలు [illegible] రవ [illegible] మును నె యు [illegible] గమలు [illegible] నవటుం గలం [illegible] లం [illegible] తలం [illegible]

దల [illegible] మువు రా వమునె మిా వం బునతలం బునుడి [illegible] గనం గా [illegible] ముడి [illegible] ములు [illegible] బునతలు [illegible] లవ [illegible]

నేతే నేత్రా త్రి వై జి నై నౌ రా తిడే ండ దము సునే త యుడు [illegible]
గాడు వి ఘా ము ల ండ దం న్న గాం ఖ్యాగ దం న్నా కు రణా నే యున్న కి ఘా [illegible]
ఇ నా [illegible] వి సణ్ణి తి నా ధ మ వ [illegible] గ వా ం చు రు చి [illegible]
కొరవ దు నా లు గే శ్ల న లు ండు ది స న శ్లై సి ము ల [illegible]
మా నే దే కే చి కు సి సు నా డు ల ా క్షే ణి న లు లు నే న్నా భ రి షే [illegible]
లాం గ న కం బు లు లు క్షే ణా ం చి చ ము లు గా మ సనా నా గ త్తే తే త [illegible]
సునల్లి రామె ల్లి నా రి వా త్నే వు లు లు దప్పి [illegible] వి తె వ సు మ తి న గ్య వ గ్ల లు [illegible]

శ్యాంబునకు నతనివ్రబంధబంధురంబునకు | నగు నభ... [illegible]

నకులునకు | రత్నద... [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

౭౮

స్వత్రిత్నవత్నయు ఘ్నుచింత్రించిన వానవిమానవేంచు నే [illegible] ఖుటురత్నంచ్చి యుతత్రకన [illegible] విదిపాఘవత్రిదుంజి [illegible] యువేసుమతితనయుత్రవారిబ్లూవినరకాలపరచిత
నిర్వాంబు మొవాంబు జోశినైని యుదేచిస్వెవిపుగలశ నిత్రంబునైశానవునైయుమ్ము జె యు [illegible] యునుపచారవుముబు [illegible] [illegible] నుతజెంత తాంతారచెంత్రితే భూగవుములత్తుతాదెమ్ముగారుగాలపలక్ష
న్నవింత్రలంత్రయేలు రాజ్ఞైంద్రుడైనుమనువయునిత్వ ఆవితయుతనన్నిశ [illegible] యునాంతవనంబునతలంబునిన్నిదెవితత్రరంనపంనంచినానుతు దిశ [illegible] లనుచిత్తుత్రెందవయు। వనులంబతివమ్యానగణి [illegible]
నాడులాందలగ్నిదినిరఘునైలబిడియవ్యగనవయు సైతవతితమూమైనవునగతంజాంద్త్రు [illegible] వురంబుగదరితెంపాబుగాంతాన్ని। నుఘ్ను వయుఘ్నతానిసుతివతంగ్గనత్ర వారివెన్నానాయనాం
మునసంతందయతలుపెన్నసవుడువూచిసాగ విషుబిజ్ఞ్బంతన్నృదుమాఘువంక్షిలయు [illegible] ల్లుంగదాచూపెనీయుధ్వాగంబునసయు తావలయుగాతాంతెల [illegible] వయుదా [illegible]
గునావిశాదవుచితంచౌచూతుగాంకేధనవిద్బాన్వితాంరగునాయునాంనసరనావుమిత్రాంత్రిపాథానిసెనవులపెవురియుననేకవిధంబుల [illegible] ధింపాదివిశమురావులత్మ్మగాలుంబ్రహ్మంత్రుప్రారం [illegible] దదియున్వతైన
చరశివత్మగాతయునివెందవుురవ్యనుపలంబుప్పతంచెత్రింపుకాంనిదానగనివునై [illegible] వంబునంబునివిగవమూలయంబులథరథగాథితాంబునుల [illegible] రకాగనాప్రవ్రాచానితంబునగు। జంత్రుతెనా తిలతితప్రధవుది

వినరిగిత్తయగెనతాంచిదివు రలపుడు।ఖగతిక్షిది మెగుపైవినా [illegible]
నొండిన తమ్మని జూచి యగతిగీవంన్నర బంధ వెలా క్షేనావు తే [illegible]
[illegible] లివిమునబంధించిన యూ పృధివియుతే నెయు నుడు [illegible]
[illegible] ంద్రుఖ [illegible] ండుగు [illegible]
[illegible]

ష

పుమనస్కునకును గదివడై యొకటుప్రతివిధానమెరుంగక పడు నానభూతాభ్యంబన్నను [illegible] దిగానదశరథుడు [illegible] రకుపొడ దికుస్తి [illegible] మునదానిరా ధతెలియుల్రాదిం దేవలం వస్త్రుం వాస్త్రుం చడరింఛపింపమను
నా కులరాత్రింబవరత్నదలి నాయంబవ్వారిదలవివిదనస్తసనని సవిబతానందనుం [illegible] పతితినానరెంగ్రుడనపాధిత్రవవుత్రులుం [illegible] బలుపురవినాదనింత్రధలవానిదనకథల్లినగాంకెనెద్రమ్మునెలల్పినయుడవుయ్యునేవురి
యయునన్నెడదభ్యుతికత్రుసానాతొనిబువనిబారిబుంప్పద సునెరుకాంఇరశుల్కిమునివెయుంగడెభ్రుభ్యసవుయయువుగాదిదిగ్రంవర్ణిప్రభుమునెత్తుమనపెప్పుండిక్రిరా వరులవు యరు తెమిరతి [illegible] నరపు [illegible] సమయుంప్పం
బా లునెద్రివరయుధవులనిభువభువనువునదిగాత్సం మాచినుచునతనివారింబిబునభి నరబాంబునేయునబునవయుగవభ్యద్విధనయుంగదసా నప్రస్తులనువారిబ్బుచివిరువినిధియి [illegible] నిని
యుగనింబిసుంబుభ్యభ్యభురున్నదితెలలూత్రెవధిప్రయుల్లు నగావునక్నుపింభ్భుకైనివెండారయుదారతెత్రుష నమునృతిగ్రాంనినాడోనవక్షంవలర మునెయువెండోత్రరుడయుట్కైనతోయునునత్రలుంనదక్షర
శిరాశిదెదరనశిగూశిరతంతునెలంశివెండియుక్కిభ్రతగునాబుతలునాయునగ్రనాళిశిదేవుభవులులక్త్రవరునననబూఫగాన్నంత్తమువియునత్రిబాపిలాబెలమునగక్షెయబువవుగనెవియునభవభ్రతలయంబూచినతెంనుతే
లగతిక్రిగ్రాత్రంబులప్రుభ్యేతదబులశెంనాగ్రరుచునన్నదానరథులనెభూతాక్రంరపూరంబునానగళ్ళవాలనన్నమెనద్భాపూరుయుగబూపూతాండెతాంపడానసంబులనెంప్పంబెనగాంచుదునవాదరంబుంబింబిభండడి

పద ధ్రరు [illegible] ండేలు [illegible] తమూరుత ది నాదము నిన్నె [illegible] [illegible]

[illegible] వడి [illegible] [illegible]

[illegible] ంగసరుడుము ండలవము దా [illegible] వ ంచనదొ [illegible]

లు వి రి ని పౌరి । లం [illegible] రిదా [illegible] వక ము । తర [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

౩౫౩ బసు నైన న[illegible]ర కాన్తత్వం బా వరించు వాం ద్వైరత్నము లావెం బ్రహ్మ వదులు ఋధిరి యుంచెనే మున లకును బుని దివి [illegible] కరం [illegible] బసు నెనే [illegible]ం డి రద్దం బె గ ని నం గె [illegible] పవర [illegible] నా [illegible]
బు మెరశి [illegible] కావా కాం బు వెశిర [illegible] లం గ సంగా [illegible] రకా ము నె న [illegible] యు తెవ రం ష్పుర భా నుతులం బు [illegible] ముము [illegible] నర ముగా వి లునె [illegible] భు [illegible] వి బు [illegible] గా మ [illegible] తం [illegible] వం వి [illegible]
వి ంత్పదలం గ్గ బెట్టి [illegible] కా భ తుర [illegible] విరె బ న్నవము నె గుదురె డ వెన్నవము [illegible] నెవున లద్మి తథ రు [illegible] సున మే గం బు నె తెనె గ శి తే [illegible] శ ధ రు ద్వ ము ను ము డి రక్షు నె వ ర [illegible] వి [illegible] ని గు [illegible] లు [illegible]
యుం న్నార ద్రుల గ వి రాసె [illegible] ని మా యా విదా వెబల వు నె శ రం [illegible] ము గ మెఘు ము లశ వ రం బారనగు [illegible] చి [illegible] ము [illegible] వ వి నె చె ను [illegible] క యు ఘు న ము మె శి [illegible] లనె [illegible] రగుత లా వెం తా వా [illegible] మె ఘా [illegible] ము [illegible]
ము లవ [illegible] [illegible] ని మ [illegible] చి [illegible] గ [illegible] వ ం [illegible] యు త్తె లు ద వ ల బ వా లకనతాం ద ము తె భా [illegible] లా [illegible] ర బ లా రం గ [illegible] గు [illegible] వి వ రు [illegible] ం దు గా గా ల [illegible] రా న క [illegible] ను [illegible] ము [illegible] గ ని వి వు
ల ఖ బూ గ ము [illegible] తశరం బు లకా నె లా సిత న యు నెం చ్చి తె వ వం [illegible] గ వా [illegible] త వ [illegible] ది నె వి దు ను బుం [illegible] ల ం తె [illegible] వ [illegible] రా [illegible] వి వా [illegible] గ ము లు బం లై న ం దం [illegible] నె ను ము ం
ట్టు లం ట్టు నిం డు దె గ్గ ఋ గా విం చ్చి ని గు తిం ఘు ని గు డి ము [illegible] ను [illegible] వ లు దుం [illegible] యం ద [illegible] తె [illegible] వెం డి [illegible] బుం ద [illegible] రా వ [illegible] వా ల దం డ [illegible] ద వి నె [illegible] ము లు [illegible] గ తి [illegible]

౨౮

తిన్నం చెదనగ నాకె శివతత్వంబు చెంచారంబు ధరి వె[illegible] నకలకనయాచిత్త్వ ధర్మపుంజేశి [illegible] [illegible] లుదవ్వులు [illegible] వధులు దెకని నయ్యా సొల్లగ్రనవ లదోరయు టం
నమో ప్రలక్షం కిద్దిదొవి రావిన్నకరలు లుప్రింగ బూ శ్రీ దివనచౌరలు లనపుడు [illegible] [illegible] ంబులక్ష్మిం గిపుంజ్యమ [illegible] [illegible] ంబవన్నగాది [illegible] దివి నమవరిని వీపుక్షమ్ము లావి షుం తవిపు వివ [illegible]
తప్పులగ నవిమాపధూ వెధకశిపాలుం టవు నా లాఠధనవిదనౌ షునిజూప్పుఠుం పురవమో [illegible] విద్వంన యు నిజ యనె [illegible] కను వు లె నిన మ శిమయమునలుపం తప్పలుప్రభ్రా శిధదిప్పవమాలి
తలుగానగ్రహాలిన దళితశకె లంభ మెత్రిక తవతి చినపుప్పు దోయిపల్లగానగ్రాది త్రోపుత్రైయు రన్నువవాచగాత్రు ంఢ ముశర [illegible] పవ వ రామ గాం నరిలయుం గమడుమ లునయనగ ఋ
ఘాల కాదిరక్తపుబులుమధ్యపుబులునాగనల్లు షాభి మొదిరయుదళిరుతమువా నిదంత్రయయు నునవిదూస్తతభవా శరయుతవులునను సునం తత్తత్త కలశివత్యతులగవలు కాశరాత్రియుం
భూరెనక దిదిరామ్రియవగలంత్రనంత్రతమును స్వతయున్నెంబునవం బింబవనిలంక చూచ్చియుం దృష్టిత్తుం రం త్రనగ్తంబు [illegible] దంబూలశిదప్పతదప [illegible] ండగను నుని దప్పిని బున ంవి నునిగ బుం ఖారిం బురనాం
[illegible] గనగానా శావుల్సనక్రేషిచెన ంబూరాశితెలం నైత్రం నవినె పైనేనంచి నైపు దాసివను నం రం భం వేయుంటి జే ల్లిగానకర [illegible] వరచా నితి లావకం బులనిపవులక్షనువు కు రయో వం యుం బు వి ం త్రి చి సా రుగాం

శింజనీ[illegible]ము ంచునరవములుతెం జారుడువేనేం గేడంగె ఘోరాత్రములనే[illegible] నాదరధవగఁ [illegible] [illegible]
తొంగనము[illegible] దఖారి ంఖారి డుల్లసెదువతె[illegible] నసలువముస్న గాదునిసి ఖి[illegible] గాల్పరద్రుక్తనే యమువుసిఖ[illegible] నవధి ంవసనమును [illegible] గవెగమునై ంవకెంథు రునె [illegible] యెడి ఖయు
తగంగవెంతి యుత్రిడుత లుచిన్నవా [illegible]
నుతైవడినంత్రమ ంతఅనె [illegible] ంద గానమర [illegible] తపలనదిరల్పు మనె [illegible] వశ్యవనె నారణా [illegible] దంత్రి [illegible]
మపెదరు లుతాలమె ఘం ఖు లంచూవె [illegible]
ల్లు మేశరానారఘొరంఖు గానెంత [illegible] తనప యుం గవయు [illegible] ంతే [illegible] రాగరత్నంబుల గనుకెల్పల ంబుల
లూవనం బుల లరనయు[illegible] రనా రువానాంఖు
లనె ంచ్చి [illegible] ంగ్నెంమెమహి యులెలావిత్రము ంబున లుపందా నవా [illegible] తరు [illegible] ములతొ [illegible] ంబె నమహా [illegible] తితె యు తి కెవయు [illegible]
ప్రా నల్లశిల లను వెను [illegible] లుగావించ్చివారుచు
తవత [illegible] ంగదుడొ [illegible] గిరి [illegible] ంగవము గాం నె వెలు [illegible] ంది వలనగానుగ నుగధియుంగ [illegible] యుతని [illegible]
[illegible] లువము [illegible] గల యు [illegible] లమా యయు [illegible] ంన్న గమ్ము [illegible] వమునుసు నుపెయ్యు [illegible] యునతుదీ [illegible] ంథతలమెనగ్ర [illegible] రిచింత్తునంచి
ఖఢరతెంతెంటెరంగులు [illegible] [illegible] ంతాఉ [illegible] ముసేవారింనవా రినెరా యు [illegible] నిసా వా రి [illegible]

౮

శూ-రత్నైవేన నిరయుల్ శ్రీవైద్య క్షేత్రము ంబూంఢలమున్ [illegible]

ఘూచియున్ గృహపసెచ్చియు బూత్తవానరులకెంచ్చియు [illegible] నరి ంచ్చు [illegible]

క్రైను ఖువంఢమ దేశ్యతి రక్షవెంచియున్ గృహయు రువా [illegible] నువెరయు ంగ [illegible]

హరినారులంక్రించిపడమైనుక్షేత్రాదులఖ్యాలాశ్వరుల [illegible] శాంలు వుంచం [illegible]

వడనంక్షేత్రాభక్షైనర్వమరవేదరులబూవుశ్చేరయునె [illegible] రయునన్ [illegible]

[illegible]

[illegible]

వనవరుల బ్రుం సధూ మ్మృకదిశ్వంగధ్రుమంబుల లన్నిశేవరలవి జొన్నిదవ్వానా ంబానాం చెనేరా త్ర తల దుప్పవానగా విం ప్పంచు నసుం డు శ్వవిా తరుల విష్కంబు నానా న్నంవరలవలనె [illegible] ం తె [illegible] ం డు బలుదిగగాలని

ఠం రాండ్రం త్రెరంబు నఖున్న విత [illegible] ంచై నైబి నాదూ శంబు నసె దండూ ప్పబు ంధు నిమిలాం వ్వదిం దుమమునిం బులం దుగ్ని యం బం డ్లుం పైతగవా క్కుం దుగు శిశ్ర [illegible] నా తె మ్మనె [illegible] త్రిం నరుగుం దు

నెం ప్పా నశభుం డునుం నగ తినత్రవవ్వంబు నానా త్రిం చ [illegible] తైరె త్రుం ఖి తుంఖ్యలం బదియుం చ్చై నకెంపు నుం డు పరి ఘూ త్రనా రం బు నసు విం ప్పా నా [illegible] లలసై వం విరక్తె హావ నసుం డ నసు

ము దు ం డు కకి నము త్రైనత్రైపా వరు నత్రైష్టి తు ం డై కెవలం [illegible] ఖ్యుండునమరనము వా వా చి ని కెవితుండై ఖూ రిఘూ రు [illegible] ంబు నైప్రయుం జైయు న దివత్తవలం నిరా రనయుం డు నా [illegible]

రిపిరిం డికి నైనరి త్రైకితా రయుం డ నా యుకవరం వ రలం నప్పరం ఖ్వ వినతులు పా హా పాదపం బుల త్రృవాచలు వలం బులం [illegible] రా త్రా ప్పుం డు శిం జిబు నిత్రై యుం నానా చెలు గాలలతైవ

యు శిలా ద్రా రుపాతం బులనా తనిము వా నిషుత్త్రె శలకం తు మెరుం గుమలు కలులూ ఖంభ్యిగద [illegible] యున తం త్రవెనం బు నపూది [illegible] రా ధంబు నగాంగ్లు నా తంబు గా గత్తుం చియుం రి కే త్రవి [illegible] ంల

[illegible] ంబు నైమ్ము తె మ్ముళం శెవిం ప్ప నం ధ్రమూ ధ్రనం డు నసునలూ [illegible] ంబు నన్నా మ్మ యం ని [illegible] యూ యూ వం బుదా [illegible] నా ంచకంబు యిం బూద వ నవా త యుననైవి న [illegible]

నె త్రున కనాక్కె బున నా రా త్రిం చ రలం దరత్రైవరి [illegible] చ కే వయు [illegible] లు నెం న త్రృవ త్రృ శె నరు లు నసు నవ్వులం బు నం [illegible] నా [illegible] ప్రుద్ర వరుస క్తదిరు లు

శక్తి నరంబు రయంబున దాఁకిం ప్రవమానసుం డత్యంతము సునన [illegible] ది త్రిశూ[illegible]ంచి వాస్త్రంబెత్తి [illegible] ంగ సుర [illegible] నవంబు లగ్గిబ్బి నుబ్బి విశిష్ట గాలుండును [illegible]
మునలంబున వష్టంబు వసు విప్ప్రె। తపసుండు తెలిశేఖరా [illegible] ంబు లనంగనయు బిరుధ్య రితంబు నాటింప్పు। నలుండును [illegible] వరువా వారుదండంబున ల [illegible] ంచు [illegible]
విఠంబ్బింపు నవాత్రవాగ్నికా వింగప్పిన నలుండు న బుసాదవాశించేద్ర శితాం గవత్రి [illegible] గాధి తమ్మ [illegible] స్నుండు చ ల్లింబ్బు నం జితి సాలంబు [illegible]
త్రరుఖం డంబున నయాల్యాతుడా నుమస్త్ర తంబ్బున మస్త్రి. స్తంబు నూపె। వి రూపాత్ర్యండు పుంశ్రా నిపుం ఖంబు గా నయుముంగ దియ [illegible] డు సురత్న చిత్రంబు గసుశి వి వయు ఖంబు నన్ని చరు
నక్షి క్రేతు రత్న క్రేతు సుత్త ఘ్నయు ఖ్యాకారపులు వవా ప్రదరంబులు వరవ రాము చండ్రుండ ధర్మ చండ్రాప్త్రంబులు నాతింక్షి సునక్ష పురేతలలు ప్రుంచె। వ ప్రమఖ్షితరవాలంబు [illegible] నంబు దవి
నఖంవి శిడి తెడినరాల్యావింకి చరులంబ దంబాపుడె। నక్షనిప్ర [illegible] ంతురు స్వరంబులుని గూఢింప్ప రత్న నేత్ర శరీరు ంత్రిఫ్ఫిడి దుండు సునచల తెలాటంబు ననప్పిరా వరిచరునా తిం [illegible] వత్ర ప్రుసుండు [illegible] లం
నఖుండునువి వాంశాలంబు నకారఖునె చరువెనదువరవె। వాపాద రుండు సుదయుసు తెల కారాసంబులు వమాడు నైదునా యుంపసు। నై ఖాండు సునం [illegible] లంబున [illegible] త్రిరామసవరు యుగ్నం [illegible]
ఖాంపవంత్య ండుమ్య తైవంబున ంసెరావి ంప్పవ్రాస్త్రండును ఖుండ తెకాండంబుల నక్షఖ్నా కెవవి క్షాలక్ష ఖామ్ముస్న [illegible] దింవి యుతని నా తవి కద్దు [illegible] లం [illegible] ంస్తుండు ఖావుని తె

వనచరులు లబ్ధిం గన్గొని మృగోదధి వ్యాప్తగర్భము మంబులన్ని శేషరువు జ్యోతి నాంబరాంచె నరాత్రి తలండ ప్రవానెగా వింపు బనెసఁ డునృవిత రువషం బునె నె త్తి వరలవు నె ద్రివాం తన ంతు బుబు దినగా ని
ఠరాత్రా త్రిరం బునరూ ని పితసుబుష్టింపి మై బినా దూ రం బునె నెతు దూ పు లు ందు నిమిత్రాం బ్రిదింయు మహానీ బులల ంయ్నేయ బం ఘ్న ప్రతగ వాక్కు ం డురు ష్ట్ర శ్వర ంబు నె నా తె సు సు తె ంతె త్రి సు రు ం డు
సెం ప్పు శరభుం డునుం సరవిన ప్రవపెం బు నె నా రాత్రిం చ [illegible] రక్షితె త్రినెకు ంభితు ంపె ల ంబ దియు ం త్రై నకెం ప్పున ం డువరి ఘా త్రివా రంబు నె సు విం ఫ్లు [illegible] నెలవు వం బడి రక్షె ల వ నుం డ నుం
ము దుం డుక తినము ప్తి నప్తె వా నరు నెశ్చ ప్తి తు ం జె శెలం [illegible] నె బుసు ష్టిభుం డు నమురన ము వా వా చి ని నె వితుం డె భూ రి ఘా రు [illegible] ం బు నె [illegible] యుం జెయు నె దిద కతలం నినె రకరుం డు నె [illegible]
రపెరిం డి కెసెా నరి ంప్తి నతి కా రాయుం డు నెా ంయుకవరం వ రలం గప్పరం భవిన తులు పా శా భా వా దవం బులక్ష్మ వ్యలు వలం బులం [illegible] త్రి ప్తు ంతు శిం జీబు వి త్రె యుం యు వు బిలు గాల తె వ ం
రయు శలా దా రుపా తంబుల నాతనెము వ్రి వుచె శరకుం ఘ మెరు ం గువులు కరు లు [illegible] ంఘ వెగద [illegible] యు నతు లెవె నం బున పాది య [illegible] రూ ఢ్రం బునున్న నా శంబుగా గుప్పు ంబి యయు రి కె భువరెవా నర్ధిం చ
న్నోం బుల నెమ్ము తె మ్ము త్రిం నె విం ప్పన ంధ భూ ధ నుం డు ను గు [illegible] ం బున నె మ్మ రు ని త్రా యు నా యు వం బు ద [illegible] ం బుకం బు లిం బుం దవశ వశం యయు నెపె త్రై వి నె [illegible]
నె న్నెక తనాక ం బుకె నా రాత్రింప రలం డెర శ్రీ వురి [illegible] బ తె వయు ఘా లు నం నె ర్ప ళ ర్ప శి నరు లు నును ప్పల ంబు నెం [illegible] వ ఘవరు నెక్కదిరు బ

౧౦

కాపె యనా వ్యంపి పతనే మిదు ండుని వయు శ్రానే తధవనె [illegible] ండుగా భూ [illegible] త్రవంరవి తా నితరవ [illegible] దేవ [illegible] గలిమిం తుకైలలద్విఝ్యురి [illegible] వ పనె విధం బశా నౌ గరంబు

తెపిరగా నయుల్పదకైఘపి ఘపృధుల లాం తృశం బుల చీ గుడు బుదింప్చినగాం తకె తె [illegible] దేం చు తుం బురవు లుకిం తె రావ లు [illegible] యు ల [illegible] సుచం తరా లించు [illegible] తుకుల లువ సృతు గధ రేన కడ రిబి

ల్ప [illegible] నుప యు ంబు ల మ కోర సనొంద నవు లు తెరికి గరకి బూ వరుచిత యు విా వా తకి ఏట్లై కరలు మురుపున తుం లు నరుమ్ము లు రులవెదధ [illegible] త్ర రా రవైత్య్ర కాం సచు వెం

దురకిత్రినశ్లు యుబ్బరి గి యుజ్ఞ యుత్రులు నే నలతుగ్రభం గినె యుచు ండ గ గాని ఘవఘబలభు [illegible] గిబు ఖర లాంధ్ర [illegible] వయుదిశా శా గం బునం చెప్పం గలయుల కైబక్పూసు త్రక్పూరివి ఫవమునీ

గాం వింప్నా చె లవా వుల నా యుధ విస్న రింగ మలు ల ఖ దర్శా యుమాాం బువై వెలయుం చెల్లు నిశా వరు [illegible] విరు వేగ వత్రుమ ల్లాదగ గుతుపెదలిగ బుఘుతులు గు త్రవుద దమూుబువే

దండ ము లు రదం బు లగవు తేయ్ తగ ఘ యుఖ యు ంత్ర ర గ తి। నదర న ఖాం డం బు తరవు యా పునిలబ గులకై గిఘ వయుసల గదా ఖడ్గముధ్ధర తోమరవర శక్తి పట్టైసకు అత్ర వరిపు వత్రు। చిం తేవా లా దుల

లు పెంప్లైదుర రు లకేననప్లెవే నం బులు నా మ తర చ। దంష్ట్రా లవు ఘవు లుదా రు నాగతి జె యు వుల్లిాతన్నాదేవతొ నైత్రి ం నిపుచ్చు జూ లుదురనైజూ లివం డఘు జూ దం డవి న్నా ఖు నాలె నగంగవతె

దాకెతతడెవిదమఖా౦ద బల్లువిత్తె కెప్పులు గురి యా|| విమలపాపా నొపావవవృత్తిదూలన్నిధనిన౦ప్రపా నా౦ఖుల౦డ [illegible] వరవిఘ౦ స్తుతెరవిగా౦వరవేషు రవిరెమదుపతెపయె౯ యుక్తివి యుఖా౦డివియు [illegible]
యుని రుడెసలవారవిసనని విలని|| శ్రీ రివిజు రాయుమునె [illegible] నసునానలదవముకిద్దసారసాదరులుపొగతనైపవపయుక్తుయుగా౦త్రవిఘూసన్నభూనా [illegible] న౦బులత్ని నాశిత్రె యుబవ౦ఖ౦క్తి|| నివునిరాద౦
ఖలుగానె రవాగుసున౦గలయుదెరయుని౦ప్రబి తృ౦త౦గదునిప్రఖు౦షు౦డునె౦పాపినిఖు౦ఖుమూవివానుమ౦త్రునివిత్తమ్మూ౦డుబవి మహా [illegible] తవసు౦డునలు|| నిజు౦న౦ డునెలుని ప్రవా
న్యు౦డునుగ్నేపుని|| విరు [illegible] ౦డులన్నృ రాని|| అని తే పుర స్త్రితెతుసుస్త్రశ్నుయుబ్బుకారమలు రాముని|| వజ్రముషైపె౦ధట్ని|| వ [illegible] ౦డుభ్యవి ధరని ప్రదత్త సు౦డుగ్ని [illegible] ౦డుసు [illegible]
మతరాష్ట్రు౦డుఖా౦బువ౦త్రుని|| సు౦ఖ౦౦డుధూవర్గ్రని నరా౦త్రకు౦డుతనెపుని|| దెవా౦తకు౦డు౦గవా [illegible] రువ్వసు౦డు తువుదుని|| నా౦రనా౦ [illegible] యు౦డు [illegible]
వినెమలసు|| ధూమ్రాక్షు౦డుకెనరివెని|| సు౦ఖు౦డువేగడ [illegible] గ౦ధమూదనుని|| విద్యుజ్జి౦హ్వు౦డు [illegible] దు [illegible] త్రు౦డునగద్వివాన [illegible]
కెలా౦బర౦ఖవిదనసు|| రథ౦ఖూరుగసు|| నారదినవ [illegible] క్రౌ౦చు|| [illegible] ఖు౦షు౦డు [illegible] యు౦ఖున౦సు [illegible] యుశ్రీసద్దొనావరు౦డ [illegible] ౦వెనడు|| [illegible] కె వి

క్షితి తిరావంబులను బడతాడనంబులనుత్తుంగఖురపుటి దిఘిరయ గవత్తంబులు బదలలుంబనితిపారి బాణధులు నడిగొంపులగా ఘిచినసవరకనిలుని లువు నిశ్చలను తేరులెనంగిన యలంగనుత్తుంగ ఖురండదనులపాడాముడ్డ
చుముఖుమున గ్రోధాగ్నిశిఖలుముదివడనశిలేముఖ తంవతముననసూచు రవిశిఖదశతంబునసరంబు జితులు నెంప్పనగ్రుఖ గ్రావాలముగ్రీత్రపడఖరశివల్లభు తైవడిశ్నివానినాఖలుత్తగూరమప్పవాతిఖింప్పశిరసున జి
శిఖాతెనిం తెత్తులనమానసుంద్రైచకాశ్యద్రుడాల నసౌలగూఖయావహరి సుతుండువచ్చిరఘువరుణ్ణితే తేడశేస్పెనన్నమున్నిత్తగ్రహిప్పినర ముఖిశెతపివరతెప్పినవనితంబ్బెమిగులడెపశితి తాన్నెం
చిప్పనిదిజే యునైరుభుకుభుప్పడదనిపవితిరత్నసు లనెలుడింత నైగవుగ్రిశినవిణి యయుద్దసంస్కద్దులసుమగద్దంగిరందుతెలమదత్తవవిత్తి సింబులు పదియునెంబదియునరుపదియును గారుమ
తేరుఖయులంగాలనిమూర్ఛదప్పినావచ్చుము దావారం బులసుండరరిబలుమేతుండెవవనసుతుండె తెలముదపిరు తదనవమునిమ్మనిమం డనే యుదాదివపుడు డెదసుత్తురగాపురం బునతుంగది
నైకాలయులూంగూలభూషాతవరులుబలయుగవాత్మ దూత్తులునువిత్రిపరవతుండుగసవిలిఘయుండుసరరఘువర... తెలత... కేశంబరిగజ్జగవయు...రవిన... ధూర్ధసుఖతిరినివచ్చుచుంబురికొ
ల్బంగసుఖపాపాణనాదోదోదుల నగద్దులమాద్దుంబ ... నిరవమున ... సానుశని ... పాధుల... ంగిరంగ ... ... తవివా ... రలుంబులిమి ... కంచోవోండనుచు। నిరొ ... ంచ్చిసా॥

3

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

లసంధులవిరయు గాఢ ధా౦త్ర శంఖుచే [illegible]

లున్నైత్రుత గలరయునెలపూ [illegible] దురఘుపుం గవుం [illegible]

ఘాడం బలులుతలవలు [illegible]

[illegible]

౩ై

రా ష్ట్రంబు గా నేధరణీశ చెలు వు నన్నురే [illegible] గూడదు [illegible] రవేగమ్మున [illegible] తరవా లభ్యూగు లక్షు ఖ్యాతము [illegible] దిత్రు ఉపమునై [illegible] లశూరవా ంబులనేబూరి

చెరిగు ల్పద్భు [illegible] వెంబు [illegible] యుముంబుల [illegible] నెవ్వరు [illegible] నిలం [illegible] భగనె [illegible] వెతం బనగా నప్పురవుబ్బరి నిరామునిచెప్పినతం

దుష్కలనమ్ము [illegible] విడియున్నిపురములు వతి నియోగం బునల ష్మునా [illegible] లయుచ్చి [illegible] నిలుడ నిలునవలు [illegible] గనుబగవ [illegible] నంవురాం పన్ననవలువా ది

వంపుషు [illegible] లున్న [illegible] నం [illegible] బులదొండగా [illegible] యుంచ [illegible] యుంబగనెదల [illegible] లయ [illegible] ంవిం [illegible] వమా [illegible] బులపగనవం [illegible]

లశులవయుధ [illegible] బునేముద నిగలల్లిం బునేనువనాలిల ఖలఖ [illegible] నంఘంస్ర లువుప్పదియూరగొట్లయూ దా ధిపతులు బలశిమలయు సుత్రవఖా [illegible] పవాంత్రలనని [illegible] వమునయన [illegible] నతం బులుకులరయు

సతరదావిరంబునే [illegible] లంకలలం గొడి [illegible] సమయుంబు [illegible] లగవిన [illegible] బుద్ధిలునరాప్త [illegible] నలగఖ [illegible] ములగలగ [illegible] వెరములల [illegible] నతంవర [illegible] లదెం [illegible] ములవగులు

సురనే ంద్రుడుధరధర [illegible] రమునా [illegible] పురంబు సెలవము బువనాతే [illegible] నెమ్ములలతో [illegible] పురంబులమ నాయి గుప్ప [illegible] రవితే [illegible] వారలు [illegible] పవదర ంగ్నది [illegible]

దిగులవుఘ్రనైనవినినంత్రచిత్రయుంత్ర [illegible] రముమువంగేవుంతే ఉత్తుకొయంగనుంగొనిది|యుంత్రులుంత్రవిలాదండడయుంతవితవవల్లయువి విధప్రకారంబులు సురవయునై విప్రాదులు సువర్ణంవ [illegible] ంబున
త్రైవునై తత్త్వతంబులు [illegible] దవయుచుం చ్చువి|త్రైస్నరత్త్రవలివిశేషణాంబునను|బరిస్తరిత తారతంబునను|నను వా తాండముండలంబువలనవంట్లు ఉదెనివక్షయుతు|నైనేతరాత్మనరూతంబు బున్నైనానమేషుంబు
బునైత్తురవిశెతెతుప్రనాతవేళలనవల శోంగంబ ఉవిరినిక్రూవెదు|దినకేరాఖి ముఖ్యంబులనుచు శోంగాలంబులువాపోయెడి|భూతత్ర ప్పుంబయొటిదే నిళ్ళుదునైవింతత్త్రంబు ఉమత్రియునైనేతం
బులుగానంబదిరయిదు|నట్లుగాతనాతనాంశ్రేత్ర తంబులునను|నాస్తితంబులునగునువనూవతంబుతెన్నియునియుంతవినియుంన్నవి|మున నుభుయుంచవనన్నంబునను|నెనునను చునయాన్వవలంబు
దిన్ని|నన్నధ్హతవవుంతునను|ప్రాంవననూత్రునివిక్షేపూ శేరుంతునను|[illegible] ధనుధరుంతునను|వాగానకానైరియునైవాస్వమ్మంగలయునను|సు త్రవవిశేషకాలంబుతైలంవ్లలనుల్లైనవింబు కతువునుని
త్రానంవనుంతునుపిరుంద బూంబవత్త్రునుపయూధాదివత్తులు [illegible] వుచనమ్ముతుపత్రరఘుల వాదాదనా [illegible] ఉవయులమునప్ప టిగస్తగవునయొన్నావలమిానానా త్రైలవాలవ్వాఖునవిక్షశ
వై త్రంత్రమిళ్ళవద్దంబ్రూ తుల త్రలంబ ఝమ్మునటి కొన్నినిగుడిపురి [illegible] ప్పునగనాధావెలనల్పైదత్రదన్గొలిఖ [illegible] తుకాంల [illegible] కొల్లమి న్నుంచుదానవక్రిగుపవులయుఖ్యధరావరాగంబునిరంత్రరగాధంత్ర

శ్రీమగుపదదలపాయువేయుశు। నగపాయుసుబాంయుపా యునయ్యన్నైనైతైనీపుపుప్పంత్రతనేయున్నగలంనిపాలంనియుస్వయా [illegible] సులి [illegible] ।గా తనత్రతనీపుశా పవితా పా నరసినతునీచతివలవావీరులందుసుగ్రీవు
డనీవాడెయిత్రేడుపట్టుబక్షముననైనా రెప్పరేవేరనైనాశీడు ందత్రైత్రతా తెునుదుండనేడు నావన్నిందుప్పైతా శ్వంబుమెప్పవాడైయుతత్ర [illegible] ఘు [illegible] చివేనాలియి ంగానువేలాదిలితైనీపుపుపునుదనగదా యం నిల్పిత్రము
ముతక్కియులప్పైరువందిచూడగెల్లనిచినఖావి ఖుండుత్ప్రతినయుప్పగదళ్ళినన ందియుంబుపావైనగశివుదంబు [illegible] నవనినివ్యులనావని ధుజుప్రెషైచినమెుచప్పునగరనాంధూశినంప్పిశివనాజుప్పై
తపంత్రేముమేనన్నంట్టిగనీపుటిపుయిల్లినుగారపిం ఖ్ఖిముదినైవ్వారుగనయినపంయునావానంచెల్లినునాయుగా [illegible] లతురేయుఖినారవము మనమందులశత్రెల్లినిచెల్లినైనాయునుచుయేువుడలం
త్రైనశేవునాతావైయుఙ్గయుచిక్రినైచిత్తనయిద్దుడమలదియుమిచెవుముపాపుటిపుఅన్రదశత్రునగడాందవినయ్యదియుంనననవాంధవంబుగా।రత్రైనుబాంప్పిరాత్రివరరాజనపిఖూతివిధశాయింతుపెంతెక్షైయపాత్త్రనపూశరతు
తెలనోనినితయుమింప్పిదేవాయునేదోడునాడత్నైతినుచితప్పితివేనిరపాయులాంప్పునేషతుపుకావుడునిల్లినునానుక్రైముడునరనాధపాంరునినిశినవాతాదేవద్రోపాంగనిలాపావేశముుయరాకయుయుష్నైయుఘ్నైనదు

ముప్పికూచక రాదు లవదెనై స్థిరము౦ గ్రాక్తే [illegible] రాదివెండి [illegible] నెంగిరి [illegible] గమలు [illegible] రుషుతమ్మత [illegible] వములు

జైవలయగారగనూ [illegible] లునంద [illegible] విశేషభంగులకు [illegible] మత్తరు౦ [illegible] వశం [illegible] తాతమ్ము [illegible] లలతైర౦గ [illegible] వములు౦దలవెన

నినవి౦స్నం౦బులభ౦గిల౦ఋ [illegible] ౦బులపేరు [illegible] రలలు [illegible] పువ౦ [illegible] ౦బులపనిదినెగనపావువురి [illegible] ౦బులవి [illegible]

హుస్తు [illegible] లుం [illegible] కాండలపనిదిథ [illegible] రక్షించుదు [illegible] ౦బులకర [illegible] తులగవ [illegible] ములయు [illegible] ౦బునెరయుమెరయునమయు౦బు [illegible]

చల్లభూ [illegible] వముతైనతంథ్ర విలవుళ్ భూ౦త్రి [illegible] పైనవ [illegible] బులు [illegible] మత్తి [illegible] రవముదిన [illegible]

తంధరులభి [illegible] గలుషిం [illegible] గాదు [illegible] రగ [illegible] వవము [illegible] బు

[illegible]

౯౮

యురముదానికనను గాంబునల్లడెల బిల్లవదరుగాగముతో దపంత్తివిశుగెవరవివడెవవా [illegible] ముగొలగనాపూర్ణవాడనిజశునరికె [illegible] దంబువెడలంతెనలనాడయువాలబంధనంభావనవావిపుట్టిననవు
స్వయంభూనాగశుడావినాసమిత్రోవిద్యునైలకైతూవునతే శ్రీనరావునిబంట్లైనెనన్నేసుడిరాదు [illegible] రాత్రిరకాతె తిదిగసుడాతా [illegible] ఉవుబుతునిఘాతవయుస్రాయునభస్సంబునెనవర్ణవముగతెన్నిగాఉదెగరు
దానుడగసుచనిరాశయ్యుడుయుండను ౧ లత్తునరకెనె యుతంబుభుక్తిగొత్తయయు రికిభుబు [illegible] ముసతెలతరమినెనినుదుచలుపరవికుడ్డు ంవుచునిట్టురవా తాతైవరవినదయంరగియసుధంతతనిజురవెనలరువమ్ముర
ముకొలయవిభాత్తివడిభురువర్ణపత్రరలబువెడవె మునీరత్తెముల గడలుకాంరిభ్యుంవ్యునమ్మెడలువశారెడనీపుబడికతడదుపాడుకానికడున లుతరాంభాంవులువుడెవడగననుగవలవిగాలనుగురు
బురాలనగరానితనెనెగమికిదడిబడినబల్లుకానిచ ఢమునకరాత్రిబలువిడిగుడియడైవకిబడిమురియుచేత్రైకైవడెనెగశితన్నరవుచెడిదవు గదావితనునెడబాడిచెమున్నికుత్తపాడిచిన జిల్లావి
రిగెదుథడిదాడసయాల్లవంగవరుడుభూడిచిదత్తుడు విరిగెవాడునవిపతివదునుగంవ్యంబురినిజువంబాపెల్పరన్నుతగ అవ్నుడువెదభుట్టినవులవమ్ముడువాహప్పవైంపునవ్ముడుచెన్నిసెప్పుంవ్యతెరినవివాతుల
చప్పుడునులండెశుడువడెగనంరంభవమునగ్గవగ్బుబువిడెరాగెలంభెనచివట్టునుబట్టినసాడ్డివమునె నులయుచువదాతెనుంచిరిగిమునవులంటిగడెరాయునెమువాక్షవిచడదాయునెగడియజూనముల దుర్బెల

సంభసంధలనున్నా పై బెట్టి శిషుం త్రికంధరుడింతే యటి నాకునవడు [illegible]
రంభ నవి తే సంభ్ర గా రుం సందలం చి విభీషణ [illegible]
సాలంబ్యుల ఎత్తు గాంపు రవులు లంమ్మ కిత్రిత వ౦ [illegible]
త్రుడు యుది చన్నరెలా బునవ్యత్తు వయు విం శజయె జ [illegible]
యుత్రంతె కొర్కుంత్య వతి గలయు వెరయు । నగనే [illegible]
యునుదు వయిమెవ త్రాబు యుధ మొరస ద్దా వి వి నెల్లు వెంది రవు [illegible]
వెప్పిన వత్తులూ । లూ సన గను [illegible]

[illegible]

[illegible]

ఒకమాల్యవంత్యుత్తరంగిబాలం[illegible]పరిసరమందిని రైవతసంబంధపు మహా[illegible]లతన[illegible]యు[illegible]వెయునయుగ[illegible]మత్తయుతడుప్రాదు సంస్కృతపదాలిబాజిరథనాగనవమాకులద్వైసత్తారయు
[illegible]గనవేసున్నైతులిలగాలివెంపువెయులగాగజిగల్లువనిరాష్ట్రసుతిదేవాకిగొప్పతిపంత్రములోపలుతగాతారంపుస్నైనింపవా[illegible]త్రముప్పింగ్రపాత్తు దునునల్లుంగాద్దులంకాపురిపూర్వదిపెరముసంబ్రవా
స్తుతుడవుడంబుగిజావయుంఖ్యామహామగిత్రపురదక్షి ణాంపూరాశియధరణిత్రివేంగెనయుయుదే[illegible]దవగిస్థాకణామతరపాత్ర[illegible]సుపదవెరలను వారుక్నారుదర్శతుల[illegible]దేవుగంట్లుతిం
తాదారికయుప్రముగనినావాపదవదపెయ[illegible]నపురెం ధ్రుబూరుదుదలవత్తునరావ[illegible]రూపదివత్త్రవితువితువుంపురియ్యవడివిప్రమునంస్కృదనంపె లకగాగాలకవుతుదిక్కునాకెలనపారబలంబుల
తాపివింగెదుగిగిఅప్రమితబలనమెత్తిస్తుకిత్రాళయి బుత్తరంబునవనినున్నావాగల్గుతత్తయుఖ్యండురదవాసంధువాడుగానిచ్చియుబ్బినాదుర్రివ వశేంగాన్నియిశ్రుల్లక్ష్మిలునాలుయులగవుళ్ళొరస్తూనాయుకులయుగో
లువరశేసముగవిరూపాక్షుడు గజిక్షాదురగాదిత్యమత్రము[illegible]ప్రదేశముగభు[illegible]నివత్తికిని[illegible]వరదరలునమగనంక్నావ[illegible]ప్రాకారంబువిం[illegible]న[illegible]కల్పితమగినితడుదగులను కల్లివునకిల్లి
నాకికినేమియువివలులాందరవయునైలావుగివనిపెలవితగన్ని[illegible]కనిప్పూరవిలా[illegible]నిలుంతుర్ధవుర్గదాంధుంనత్రత[illegible]స్తుడుగాసుతూపుగ్గిగతనివారి[illegible]గడుండదుగడుందప్పుకివే[illegible]నబిగియుయుంతుగదప్పనావుగవనిన

ది తుడశి వదేవుం డెక్కాండి యుం [illegible] వచ్చి తాం నిమూాచ నెదకొనఁ బాండవేశ్వరు నాగ [illegible] యు వి [illegible] ంప్పి గవగయుప్ప మవె [illegible] బులకేంబు బుపుట్టు చున్నవి వ్యా ధా వి ంంథ [illegible] దవి నా వవనంబుల ముథరింపుము॥ నా౹
లంతారా ఘనవు నే యుచు న౹ఘనము వెలుం దలడిల్లనే నిరా వంక్త్రైదలసుండియుండి వరతాంత్రుండివి త్రీారమ్మేవంత్రుం నేడది యాబుచుచుమ రలికై దేవా నిల్లై నేయాం మ్యంతృంనిచుకులా ఘ్నైనె నిగుడు ఘు విహ్యారాము నఁ
శ్రో(త్ర)ము విపుత్రపుత్రి నివరికి యు తని బాంమ మేయు డినేసగా నియుక్తుంద బలుకగానెం తి దచ్చా నేను మత్త గానేమ దివాలినవంక్షుంబ గనెత్తాదాంత్పతి కుక్షిపుత్రపు రా మాతు రా శ్రీ లుడిల్లిసు రా మి(త్ర) మువిం(ద్రు)డే రిని
నంజా లబికేనే వింకై నెంతు బలికినే౹నా వలన గాన్నదే ననుమునవిాంప్పుపుత్రపుఘ దనిధి గట్టుదియు నునెత్త గడిమి యనుము బరగనింత్రగా జెప్పినే విధు తునె సేవ తగము న్నుదే గినకె నెంరు గాబడు
బాడెద ధిచదు౹పుత్రపుఘనకుడు వెతలి(శ్రీ) నేనె౹వనే ముకరుంగడిమి విద బి వచ్చిన వాడి మను బుంద యురజ్ఞోాధునినైాచుని సూనునకేం(త్ర) మువ్వికి యునన్నే౹పుత్రపు(త్రి)నివరికినమాల్లవంత్యుండని
కుత్ర రుండై యు నడికరుం డాకేనే మనకుం గాం లుపు వెతలి౹మం దిరంబు నకుం బు నరావనిఉం డమా తృనమృతిం చమర్ధోవాదుంబు రా రాంబ సునిచ్చే యుం బునౕ౹నకే తాం నేకంబుల వాంపురంబుమా వునివా కి బ(త్ర)వాస్త్రం
తునెు౹ధళిగా వా ళ్ళగేనమువంచె ళ్ళగేమవాంచరులునెు౹వదము ఉం గవనిని (దు)ఖిమ్మండు ను౹సుత్తర గామరంబునకు ఖసునను మిా కునను చు౹నుకనాంరగాలనుమధ్యమన్నుంధంబునకు విరా వాఖ్యనించని వి౹రి బ

నథత్వం బు గు వారి కె ధత్వం బు నెట్టేకే వము వి బొ యువము న జై [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

೬೦

[illegible]

ఉగాదిరాముంతధమరుమిం [illegible]

[illegible]

వివిధములు ఒంబు లవధి యుంచ్చిరి [illegible]

[illegible] రావణుని [illegible]

[illegible]

లిత్తారుచిబ్బాలనిరంత్త్రరంబుశ్రీత్తనలువేలు [illegible]
బులంనగానలతెరశ్నెరింనించివెండి [illegible]
ప్రాంరవుత్కేఢిన్నైనెన్నింబునెదిచికిరాఘువుఘు [illegible]
వునని౦ద్రాదిన్నురయుదత్తివనుదెంత్తుశ్రుగాత్తెనంధరరజువు [illegible]
నెంచుశునంతక్కిమారంబునెక్కుబూయు|విచుప్పిజెంపప్పింద [illegible]
నిశ్చెరమువెురయువల్లయువూయువిదాన్నివకు [illegible]
వెల్లయుంన్గెనవబూన్తికతెగర్థరరుత్తెయువున్నంబుతెనెక్కంబు [illegible]
రనంబునెన్నిబువ్వులతూఘ్రైనెవెడవిలురిశరికెద్రనికట్టినత్రవ్వ [illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

చూడెన బునాయ్యుల ద్యవసు పత్రాల వా... వుల దారలు రులు [illegible]
వఖ్రీత వుటనెందృత్తి నిబాల ంది నారు నేడ బ్బుచెద యు నిఘనిఘ... [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

౩

వానపుం బ్రతకదిక్కైన రి[illegible] తద్దివ్య[illegible]

లాంగ లు వెలుఘ్ర్తం రవం ఖలతరగౌన విగి [illegible] బదాన్యులు తర [illegible]

లక్ష్మిబల శికో యువనవు రవునకుల్రా విశ వబవియను [illegible]

తాపురాా వధరుధి తథధివపురిపు గంధపూ ధసాంబ్రా [illegible]

వింధ్యావలని వానుకైన వానరవీరుల కైతానికంబు [illegible]

క్రతువెయు గని టుయు వేయుకైల వ్యం నవ్వు యున లు నగు మైయు నలవిము [illegible]

యులబెను మైయు నగా చిల్లమనవిమా దబ్రాను [illegible]

గద। వెలుగునైవదువా రుదేనువరవరు దుష్కృత్రలమునుమ్నే [illegible] బూలంబులేలవెరయున్నిముసుచ బుధ్యులు త్తవములలతోడనైనగుర్తివదు। భూమ్యండెం చెప్పయునమ్మ [illegible]
అభ్రుత్రాయుతెకొంపదలంబెగడు తాయుమయులంగలయు ధవేత్రవుమ్వెగా [illegible]
బ్బులనమ్మంగార్ని గా తువరంబువిమ్మగక్క్రుత్రమాయు [illegible]
బనంబునిదుపునవొంపవమైయువిక్టిజెతులుంది [illegible]
[illegible]

౧౭

శ్రీవిశ్వనాథునివేగవంతుడై నిరక్షరుడక్షీణుడైనట్టి యీతడు సాక్షాత్పరమాత్ముడవ్యక్తుడ ఖిలప్రపంచగయాధవులు కాలము వృద్ధియు పుట్టుకయు లక్ష్మీ లక్షణములు గనిచి సంగతులు చిత్తము కలవేసనవెలు కనబడిన
శుద్ధులు తనువాడురంభలకన్నా నిరాకారమైన సాధ్యంబులమతిని లుక్కైవులమ్ముననేపానవుడనుదనుదేవతలకుండేది నిరంతరము దేవపతి గారు ఖర్చులు వెలిగాను దశరథ రాలు గారు లువ వెల్లవచి తెలుపులు బాల్లివి రామునకు తెలిసెను
దుత్తునంకర్త శేషశిఖరి దివ్యవంద్యుండు దుర్దుదుస్థితమున ఉవది గారు లుకవివరులు తాత్పర్య తగువాడు దూరు దక్షిణ వసులు సురలకు దేవుళ్ళు వరము మదురు గలనేడు శ్రీనివాసుని యగని మైతురగుని పిలువ
లక్షణాదులు విలక్షణులయు యాదవులు నాయలవలవి నను తనవేదములు గ్రహించే రావణుడు నిర్ణింప రాయి యుద్ధము తంటలు పలుకు వశుడు సారథ్యము గలవిద్యలు గారి వరదారాధరుడైన దామోదరుడు
నగజీవ్యదేవతల వాడు విన్నవారం దయ్యె లంబుమం దనగంపలు యాననగున్నరుగంగనుండుదనుగంటలు కరుణా దయానిధి యము నుతింపు రాజులకుగాదివారలు మహా విదేహ
రలుడెప్పుడు లక్ష్మిలని నను జేరు యువ్వనయ దప్పువారలు గారలు వనదుము దుర్గమైన వనము పదిన విరుద్ధమైన విరోధులకు సమగగనయునతతదుపుడు నిప్పు వింటిమారి యువనవండి కొన్నియో యుత్తరుండా వారము మధ్యలో దుఃఖము నశుడై
సకలకవి సాధులవద్దు అతిరక్షణమయుల సదశరథరఘురామ వాటు దుఃఖముపాసకానుఖము దేవు పెనిమిటి పలికెను సాకారముల కోపమును వేవేలుయాదవ సాధు వనములోను అనవాలు గలమబాలంబుదలవాని కైతకరములరి

[illegible]

విను తుండుచేనా- డిమ్మగలు నవు రఘువతుల [illegible]

త్రిగాత్రంబున వాచ్యక్షేమంబు విధులయులు [illegible]

ఘవిచారంబులు తెగి। నవీలంత్రైకారాత్రంతం [illegible]

[illegible]

పలుకరింతురు అల్లననగు నగుచు నల్లనవల్లభుఁడు దధితలదాయివదళ్ళలు బాల్లక్ష్మికరము లత్తుఁడె ందము వల్లగ దక్షకరంబు తాడె వల్లభులు రగడ పాపమున నల్లులవిమల గుంపైన పైన విమలగుల గడునాగ నాల్గు
కమా కవి బలంబు ఘూ దగలయం త్రయు నగ్గొచ్చి మావిరంయు మంద రవాడ నా పలుకుచు నా నగుల్లిలి నలవలై లమునదిచిలివాల పునగనకలనకలవాన ఖిలవమునప్పు పునా కంకలితిం మవు కనై
పున్నెం పుదవరావు అప్పునిమముఖద నా క్రిం డల దయా ప్రిశ్నం గళ్ళునకెత్తనెవి మారకరట్టె దిమిత్తం వగుననకరం బువునగనా దా నా శ్వేవుపు రపెద్దగుల ప్రిం బునబల్లునం పప్పుఘడి వెతం గూపు
లం కా పురహనవా లాఘలకెబిముట్టి వయుగనా కంప్పం వనత్తం వరలక్కుకలపుబ్బి నవలికిల్లిమ్ము కాంబ్లిక విగమలగువడెవిపునమివిజయత్రి నైగుగమఁగుచు జుక్రలం కై కనజ బునిచె మబువెయి గిత్తిరే
నియా దళత్రేమునిరా తనుబుకుపుతాంత్రిన పుత్రైదె వరవంపునవనిమా నివకక్కమవెతుం బులదా ఖయాయకవ శ్రీనుం బుగూ చ్చికలయునకయు నైదవిశ్వవ నాం. తెరింగి రా జునతిచేనా రదాతత్రెనరా
వనం ప్రనిత్త ...నంరయునకమ్మ వ... బుచె ఖరం దలకెరు ప్రద్ర చిత్తరఘమూర విర్రం డని పుత్రం చినప్రచిత మం త్రయునం త్రకవమునైమా చినా రవుచింప్పింవెదవమధథరిం ప్పువము ఘనయా వాయబల

బునంగ [illegible] గవ [illegible] వెరిం దిగవవలలయు । శ్రవణ [illegible] బుధరియుంబివానరవ [illegible] ప్రవిశించియున్నవగత [illegible] నరవ [illegible] ఖనవండవముఫి [illegible] పెంపువానరవయు [illegible]
ష్ణునతినాయు [illegible] డవ [illegible] వుణిదివాతరగనుతువెంషురాముమలనగోవిముసైకొతివానిగాలుప్పవెంన్ననములసంభవయుంనగలయు [illegible] నైమునెఖుచిరంతనినెతప్రనవుతువనాయువు
యానవనవలుకైదీ [illegible] చువష్టునముపీతి ఖ్యాద్నునవనచ్చింగనువతంత్రరవవనిధిఠిరవును [illegible] వుయునిఖుట్టుయుకృతనిందరంద రవియుచ్చుదలంగ్గినౌడైనైతెక్తైయుకృతఖుచినౌఘ
తవియుని [illegible] రిశివెశైత తేయునవలనినినియిఠిరులనారయుగావిశివగయుంతకృతుతుత్రవుంచెరింగియురఖునవరశవయుయు స్తవుసైగవగవనవలలనేతంవ [illegible] రఘువతి
వుంస్త . . . . ఉంపెఘ్నియుఘ్నదియెగతగు . . . . [illegible] వరలునుకనారగాలనావారలుదశకంథువెగువారలుగవయునారవులుఘానివుస్తవులారయునుంతుడుకదిరిగియుష్లలఖుగవు
లగ్గాలనియుగంతుచింన్నడించిననిష్టావరలుయువ్యయుతంప్పితా [illegible] గులగలచగెలువెయిగివెగతగదివాదూతలవుదచ్చగ్రిపుదపుత్రైతనిఘ్నగ్రత్రిపుఘంగినేదెవరజ్జనవుచూతంగావచినరా [illegible] ఘనలద

స్త్రీమసరవిండివాలవర [illegible] త్రితావరిభూదిసా [illegible]

ఈరవాన్నరవతివేష్టితం బానగం గా నదురవగా [illegible]

వేన్నవంరిదియుంతుల [illegible] సిమున్నలవతి [illegible] మత్ర్యా [illegible]

నతిత్రా యుదితియున [illegible]

వినృంతిగుర [illegible]

తమునగనె [illegible]

౨౮

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

వధ్యుత్తిరంబునందా యు। దత్తగా [illegible] బు నంగలయుబడి [illegible]। కావ గావల్లభుండును [illegible] బునకేతుం [illegible] వలయు [illegible] రలుంబునం బులు గానుచు నై తెంచి [illegible] నగనుం గాంచి [illegible] బులకల నగుచు నెవ్వ [illegible]
బు [illegible] కష్టిరము గరియున్న శిరా జి ల్లవలయుగా మగ। రా బ్జాత్రము తా [illegible] రవము [illegible] మదిన్నిం బశ్చై [illegible] రునం బరవులు। [illegible] బు గవన ములు నా యు [illegible] ములు [illegible]
ప్రియా [illegible] శరధు లు దరు [illegible] నిదరియు ంపుదా [illegible] వరియు [illegible] ధిని మలు [illegible] దవను రికె ని మిముని లువ నన్యుత్తెం [illegible] విన్నే యుం దగుగ త్రు రుగా కని పలు కన [illegible]
లతలన్ [illegible] రు కాలాలంత ంబు [illegible] ంబు [illegible] తుత్రా రం బునననుని చేత బా జి తులల [illegible] వంగు [illegible] రంత్ర [illegible] కంధ రుం డు [illegible] నని వశుగట్టి దిక్కు [illegible] గరిపుల వన్నె [illegible]
[illegible] లా కనన [illegible] గవత్తి విడియు [illegible] లనేరి గెకలని నమది [illegible] లు [illegible] కెతెం చ్చెకల [illegible] బూ [illegible] రి [illegible] శూ రు గా త్రుబన్ను బత్తు నల వా ంకల లది [illegible]
[illegible] లగుచు [illegible] గమునె [illegible] లనిధి బంధించి కడచి వచ్చి రిమ [illegible] రయుంగనెరమనే దె। రాం బుదె మరియు [illegible] రాం బున [illegible] మనే మరియు ండు [illegible] రకుం [illegible] ంచరె వా [illegible]
[illegible] గా కనదల్లడిం చ్చి [illegible] రలంచ రుదలలయు [illegible] లవ్వని [illegible] త్యుండు [illegible] నిమ్ముల [illegible] వగుకొం బు నా [illegible] గాల్పు [illegible] వె [illegible] జకైన [illegible]

నది లోనుంచేరథములఁ బైనెక్కుచుఁ బోవునే తబంధనా యకు- నపరివారముంబుని చేత ములకు [illegible] యుదిత్య సంపత్సమృద్ధిచే చతురంగబలరాజ్యభోగ [illegible] ములు [illegible] తనయులకు నకల రాజ్యభోగములు [illegible] లు
తెచ్చినేమి మగల్లిమెచ్చి వారు|లంత్రం బుచ్చితిమంచు వేసుకొనా - రములు నెల్లిగల వరిం బుమ వెళ్ళుద్దివియు వారుద్రీపల తాకునే [illegible] నవర ప్రజానాగిరిపై నగరు రుచి [illegible] వారు|నిద్రపై యుపై కరిం చు నద్ద
లగవి ద్రోపదియా- చినే తురులు వియ లు- ను వా ... రు|భూ-విగా- ను వా- రులీ లంబుచు త్తుగ దిరు గువా- రు కత్తు యుర యువా- రు|నిద్ర [illegible] లుడి నితర [illegible] కె దురు రు వా- సుమ నంటువా- రు|
నగుమరజనిపూ - రనిం పెద్ద [illegible] నవసుంత తం మ్ము రవం చు విరుద్ధి తమ్ము నిర్దంమ్ము [illegible] నంద నునితమ్ముని బూ- చినేచు- [illegible] మూ- నైత్రీ త్తవ్యుల తమ్ముల్ నకనుదంమ్ముల నచ్చిపులమే
లుచూ-చుచున్నితవ్యులమూ- డునెత్తే రకొత వ్యులవింటు దయా- ద్రిదో- చిక్కిగుప్తనములవనములన్ంగి న్నకోనివ [illegible] తంటవెల్లకు ంచి నిద్రయ [illegible] వేయు న్నకాన్ని పై రికి విరవ్వ నువు భవన రా- కికిమ్మునిరెనేనివే తమ వులంత్తై [illegible]
ప్రాకుచుతమా- త్రికూటం [illegible] ంబులిస్సి [illegible] నైకెల్లవా రుసైతముల [illegible] ంచు నన్న [illegible] బి నమూ- త్రముగ ల్లి కొండలునైపాకు యుదిచేతె చ్చి యుదము [illegible] రుచు [illegible] ల్లి పైయుయి ద్రిపైకె లు వి ల్లు పూ [illegible] నడు తా

౨౨

గజ్జెతజ్జెమద్దెలాదిగ[illegible] సూరజెలు నానలత్నె తెలిపాడు వెలె[illegible]యులను[illegible]ండువడం గనాంద్రుదశ్శమాంరువాంవంత్స్య లజ్జుఖ్నతెలిగినెంద్దుసలాంది శ్రాం ధ్వవుబుసైన్లం నిసాం[illegible] తనిఖిదెండిరియునె[illegible]యె

గాంధరాంధరవిలాంనవయు[illegible]నువిలాంధర్మాంకః లక్ష్మివుంద్రులువైవికమ్ము వదనెవు ఘవిశ్చె యయువునాంచెమాంబా తన్‌ కుఖ్ఖుచెదె భుయువిదరు లబ బ్బుగదె వుక్చుగజ్జురాంవడగ్ ఏవుజ్జుచయాంబానాంద[illegible]తమాంత్రి

ముగజ్జురినాంథువాంనరువిఖ్యుఖ(ఖ)ంత్రుబ ౠసాంబు బంధుడపరాంక్షైకెదక్షిగానింధ్రుబంధువృత్తాంత్రవుచెవ్వనెని నెదియయుంబునగాంగ పిరాంబునాంబుచ్చెపంత్రయయుగజ్జుపైవెమునురాం

రులుద్దవర్యముదివుర్వమంచు విత్రాంత్మ లునవర్నాంత్మశివిరంబులరుజ్జురుదెంచిరయుర్వడనెఖ్యఖ పకంఖ్యకెసాంతునవెనెదచెనంథుని చెవడిలునకమింత్రైవిష్ణుంఖకెవెంనాంనందధిగజ్జుగ

దాంనఘువచ్చురాంముడిఘస్లంఖ్యకగాంచువెక్కిలకరుదొంయయునివెలబ్బులునాంయునై త్యజ్ఞె గజ్జెతెకెంగురంంబాంవివెనైరవచ్ఛంధ్రుడుంచంధురదర్వవిక్ఖుఖఖ[illegible]ంచుసంగువలయయకి యయుడల్లనవల్లినాంటికెగ్గ

నైవాతి వేదాత్తులల నిరులల నేవింటున్నే రుసుడెంచుబా రు దైతి నేవు లూ
మురుత్తున్నే నవచ్చివిమా నేవ ఒత్తులకొ గ్రదుగ సూర్తి దిశరవరంవ్రర
రె వ్వరడి గిగె చుగాను నరనె వ్వర్తె నగా శ్రీ

౨౦

సంస్థితోగుణాతీతనిర్ణితప్రకృతుస్తవరులులంభరమా పూర్ణలభనిలింపుబుద్ధిలుతెలిపె [illegible] గానివడితాలనగమయుయు [illegible] మయుయుసెంతోరవినగులలుగానివచ్చినయప్పుడెయువాలునక్షు [illegible] ననకంట్టను [illegible] వతీవ [illegible]

నవాధికగఖ్యాను ప్రశ్నగలకాలంతేలుక్తమైనిచారితదళ్ళు [illegible] నరాధి [illegible] నము [illegible] నిరామునివాతుచులవాధికలుతలక్షీగలు [illegible] గుబ్బుగలు [illegible] ల్ల [illegible] రాచునిచు [illegible] న

షూవిమవమేషమయు। గానివచ్చివిద్ధంబ్లు [illegible] వషూరద్ద [illegible] ఖుంతో తేశిఖరి శిఖరము। ఖ్రనమూగనంభవ్యవగనగనగతింగాంని [illegible] వచ్చిగిని గనల్లూతిమా [illegible] ంబుగగనంబుగ్నైనోంకే

వింధ్యానదిశిఖరంబువిరిచి [illegible] యునమేనుషే ఐయుండునెనె [illegible] నిడుపెతుటొ [illegible] కంబులకాంతనైనరవాయియువనయియుఅడునల త్రయుదాతినెలుండమునగలడుదక్రా [illegible]

మునురెభ్రమునవమండునవవెలమలలయుక్తంగంబున్నలెనయుంతునక్షరసేధరంబుదిగివివచ్చియుక్తతరలయుమెద్దిద్విదలయుమవె [illegible] త్రయాయ వయుయుపెత్తఖి।గఖనగవయుగవాశ్రగంధవూధనవ

రఘుయుగణాంత్ర।దెచ్చిరలఘుమఘుయుఖవఘునేమెనూత్రరవూర్వవాదుల [illegible] త్రము [illegible] లతీగాయునేవలవలచేశి।గాంతయుప్రాతలయునునయానేగాని [illegible] వివేయుయువారనెరుకులవచ్చును।తలలదాంచత్తే

బుగాంగధరియుంచిమురువతాంవిధివిధినేతులవిద్యమునునచు।దెవ్వవా [illegible] గులవాయునువడిదెచ్చికట్టునైనైచువారలు।దెచ్చితెచ్చినదుడు [illegible] దువారలు [illegible] వుమ్యూషుదాతిరైతులగ్గవారలు।తరువి

శిరములు వానికేన దళులు గరములు ఒవ౦లములు సంభజార్షి కారములు ॥ సత్వ ... రములు ... త్మ్యైవిరవ నదరులు గిరులు దెప్పిరధి కేదవర్ మేలప్పి ... ప్రవిధాయు సవర్తల సు౦ద౦ద యు౦డి కార్యముసు । నదేవగా
వి౦చెరు చె౦ద్రరయు ప్నులు నినేము త్రత్ర్తి ... వలవి ... త్మ౦చు గగవరులు లతవి విలతత్వ౦ము చరితా ... ము ... తుభుభు భువచుల తాతుల౦భూ౦డవివె ల్లువ్వ్రై సవ ... వికతి । రా ... వి సరా ... ముశ్రే తుర్గిలాగ వి ల౦ర్రే తల౦ర్రేమయి
మాశ్రై వయున్ । దాచిత్తల గూ౦ లములదా౦ ... ష్ణునివి౦ప్రు లద్రు ... దాలా నా నాచలపా తజ్రా తమకరా కరభికరత్ర కరావ యువే భయుఝ్హి ... ధ౦ముక ॥ కభిభిగచరులు నాదు వదు నాలు గురయా
జొకములు నిడు ప్రులాలవల గానా నగచ్చె౦గ ... డాదపాదల ... నచరులు ... గడనడవ కా ... పి౦చు నైడే భుకభునా నగముచెరితి పట్లక్రవా ... నగుల౦ బూంధి లూనగై వనయు౦త్రై । దానూ౦డ్రైడ
గానూన గడినా సు౦డ స్తావల౦చుద్రై కరుసు ... యుసునక్షే ఉ౦వి ... యు సు । నవ ... గాశ్ర తగ్య౦త్రై త్రివల౦శిన యుయ్యు । వ్రైన రయు ... నచినసుప్రప్ర౦డువ యుకర్రై ... త్రైగను చే నెలభిలొ భుకత్రై ...
గావ్రై గానికే౦రగావ ... వే ... తూ౦తి గా౦డర౦ప్రై ... ప్రిరే ... దేవెల్లు వయా ... ధిగప్పు దవెయు యుప్ర ... ప్రాత వెయుయు౦మ । గ ... క్రైకెర్పి ప్పుగువే డలుల్లు ముల్లు లవృత్పు

౨౦

నేలా పుణ్యుని దివ్యమూర్తి దర్శించెదవు శ్రీ౦బు [illegible] యు౦బు నే నే౦ బుధి వే తననను జూచ్చి తు౦త్రి రావమ న౦ద్రనా బ్బ్రహ్మ శిర౦బు నే భరియు౦చ్చిన శ్వేత శ్రు౦దల న్నిర్మూల్యా గవి వ్యర్థనా యట
నేమో నేమో వ్రగవతె వేద౦ త తు౦ తా యని [illegible] తనే వినా [illegible] విశ్వవిభుగా యని చన్గా౦ వే [illegible] నె౦ [illegible] శినేను తుపా [illegible] ౦బు [illegible] నెదప్పు [illegible] నవము గా౦ [illegible] నెమొ [illegible] నె౦
భూనిధి [illegible] నేనా కలు౦ కవము నవారి కి [illegible] రధి ప౦ప్పు [illegible] రా [illegible] యు విధి [illegible] లక్ష్మి [illegible] వేవే చ నిచెప్పి వచ్చిన విరు [illegible] లు౦ [illegible] ద రక్షి౦
నిచెనన నిరి దేవకవ౦ [illegible] లా [illegible] అప్పుడ తవలపొ౦త౦బు నేనే [illegible] వలన నిగ యయున విలప్పె [illegible] తెగి విచెయి యు మనాను బునవ్రుత్రువ [illegible] మ౦ది వు గు౦ద [illegible] యుప౦ [illegible] వుమ్మ [illegible]
యునవ్ర [illegible] నిధివె యు [illegible] ప్పులు గల౦కా౦ ఉదెళ్ళిగ పుతేపు నవే కొ౦ని వచ్చి పయువ యు నేను లుమ నెనే యు౦ధు పవ౦ నత్రువ [illegible] వుక రా దిన [illegible] వు [illegible] దె యు కురి [illegible] ౦ ది కి౦ బ నను [illegible] య్యు [illegible] య్యు నె౦చి న౦ధు లద
రు నె౦ భవయు తే గ వ యా [illegible] యెతు [illegible] నవ [illegible] యు [illegible] ౦ధరక్ష [illegible] యు౦బు లనె౦ద౦ ద నిరి [illegible] దు లప్పుల వయు నెనే న౦దుకొని నునయు [illegible] రు [illegible] ౦ బు౦ ద వయు న [illegible] వు రి యయు వ [illegible] రు లు గ డ౦ తనె [illegible]

లక్ష్మలు కోగాలు ఘలులదా ఘుతైవతి సైకంఠాత్తనినేగ కేవారులుం డు ఘన్యతూ ఉమతింఠదరు క్షిరు లు గాం॰ మురయం బు రవబ్రిమ ఠ ధికిగత్కుపతి త్రైగు తుగనం బు [illegible] లుతుమా॰ గవ్ముగతువ నె గద్యునప్రత్యగా తత్త్వబతుపగనివ ము
గుతేమాం తవుకరులత గెతువ్వంరు॰ [illegible] రుత్తే త్రివరు త్మినివులరవి ఛనరా॰ ఘువా విక్రి తుగు దెం శ్రీవిరయు॰ నివ్వగా ధితుంఠ న్నవెరగు। గాంత రుచువుత్రైవినవర్గు ఘుమ వాంథ రవము లు।వయునగురుం న్నవి జ్ఞాం కైనవనధియుం॰
ఘ్నుఘతఘత్రివిం న్నవిం బునవుయుం బునవన్పిఘం [illegible] నదివిఘుంఠిత్తన్నవి త్రైనవరు లుతరు లునిరు లు నెటి।గాంనిరాని నలుఘునత్రైవగ్గుం త్రకతెలు నిఘనిఘ వెుథలనైత్రే తతవుమునిగివాంవతె యుంఠా। ని
తథవై వవిథవానెల్లవా॰ రుదరు లు నిరు లు దె చ్రిథలము గాం తృమ తమవలనినత్తుకత్తు త్రైగు తుం ఘుఘతఘయుం॰ తృతువునుతె్రనయు వి।యుం॰ తృత్ర వాంవు లుత్రిం॰ గనతృథునఘ్నాతాం॰ తృథనుగు
నరుథంథువోనెం తృలుఘురవరవు లుంథునేగ త్రినగుం॰ థని।గతఘతివియునరవయొం॰ బునెమాం త్రమునల థాత మిం॰ గుదాం॰ నిరఘువరయుతవినాం నవ్వుత్రిం॰ గునవుత్రీయునెంత రు [illegible] మొవుత్రింగుద॰ తృత్ర ఠ
వుత్రిఘతఘత్రియునెరతిం త్రుకేనిం న్నెయునామ్ర గ్రాతాన్ను లవుపెల తృత గన్నెగుయు నెగ యు వివలవి నులు త్రైనినదివు॰ లఘుదియుత్రిం॰ గువతిదెర యు తృనిగవఘ [illegible] నెనవాత్రిత్నెం॰ లు లర్గనం॰ [illegible] ననల్లవం॰ గపుంగ

నైతరత్నవినాశ్రయంబులు పిన్చివిధ ఉత్తమ బ్రహ్మాదియు నవమున నభుదిష్టశ్రేణావలశ్రీ [illegible] మినాం దింంచ్చినన్ని యెం త్వకులంబు ద్వారిపని యుంన్నగరంబున సైకత్రము నంబు దివిపి విధిప్రకారంబుల సందర్శించె।
నమ్మరమ్మని యుంపలనాతలంబె యుపలయుని యున్నిం బునదాంచుపరి [illegible] ద్దనంబె నసె సుగన్యతాధుంధ నగుదు నని పవితి విశ్వపితృవు పద్యంధ సున్నన లు నిశ్చేతశ్చే [illegible] ధనంబు చేయుం పనుపుము నియు
౧౭ పాయుంచెరింది ంచ్చిన సమయుంబు నాపనిపనలు తునెలు మెయిని వి నరనాదమావ శ్రీవిశ్వకర్మమున్న విశ్రీకారనని నాఘుతరులు నాగర్నైపు నావము నదిని యుత్తుకాను తెంగలు గునవ్వువర
ము పరిపతావు నిమ్మరంబు నిధిగడి దదేవరయా ఋష్యవానరేంద్రావతిదండు గానసుడు నర్వసుధ శుదు నంతపి శ్లోసుశ్రీము పి బునాచిశ్చే వుల్లూన రింవ్వగపంమునయుం తువము న్యగానము చేవేవుల్లూ
త్రవము లనెలున దపతి వాక్యపద్ధతిని పద్యపలి నమదు నావేవంగ విశ్వుత మద్దతి వము ఋమ్మెంధు బూం చవత్సున సుత్తేనాని లనలతాం రగ బూనకగవా [illegible] గంధము ధరగత యాంం బునే యు నాయు దా ద్వావిధాంగ
వేము ఋవి తరలలిగినరు గానిని యుమ్మరనని వేయు నగ్గుదవుంచెబున ంగని శ్న్నలని ఘయి పవెం తం విశేవము ఋ వితన నాగిపెంది ని యుల్లల నా ద్యుసుద్ధ [illegible] నొవ్వుడు నదాయు నుని బుల గునున [illegible] రలు వేలు

ఢం ము శ్రీనదరి ం త్రిగా నసుదు రాదుధర రధసుధి రలం తోనల్లి నే నా ... దు గసు రవెం త్రవులు వెవద రవిం ం ఢ బ్బాం రిం ంరి మ ం ఢ లం ం ఢ నె కెల్ల సవ దిద ద్ధిరం చ శ ని ష్ఠాం న గ తి ం ఖ ది యు న్నా ... సుధి వ ర్ధం
ధనవ్మ్మను వ్యా తిల జై రాయు చు నే లగాం ంద్రి యు క్తి దిన వి – లుం తే వు నేవర చిత్తం వశ్రీ దా – కాం తె వ ప్పై డై ర్పురనే గత్తప్పి ం త్రినడ త్రప్పుదే శం ం చం ం త్రే యుమ రు నినవ యుప్పన వడు నా ఖా – త్తా ం త్ర ... న ష్ట లా ం చి
తల్లా ం త్రిరవులు లువవి – వవులు లు గా – వరవి ... మ్మైస్పతపుబు లవుయున్నసుర ం త్రిం ం ఖు నని లతరసా ం తలవుల వలనే న గ యు యు ఢ నా దు ద్ధిశి నది ... నిమవు నసవే రనే ఖి లరు ... వం ం బి యుచ్చిన ధ్వనవి – గ్రిత
శుగుచుక్రియడదన ం తర ం చన ం త్పృష్ణవాదయుం ... తిగ్గవుసరయి – న్నవగా – వల్లి శ్శం ం తిగు పా – విభు ం గనం ం గాం నిరఘుల్లరవి – తం ద్రి త్రరధుం ... థునేవా – సురయుక్షం ం ల ... నని ం ద్రస్వనత్తం ం దుర్తడు వచ్చి
నసురలసురలకుం గా – తయో – వా – యు ం చ్చినప్పుడు ... ధరల్లి రివవర్ష ం ఖు లు గసురి యు వెం ం గడం ం గసు నా – త్తం ం దుర్ధ్రుడిత్తర ం డతే – ం డి వస్తుం ఖు మెర ... యుసుత్తు టులగ్నన్నిన ఖు ం ఢ ం ఖుల్లు వు ర సై కాం త్త కాం
ల ం స్తా – ల నై యుసుత్తా – జ్ఞయా – త్రసం త్రి నిచెవ రిచల ం ఖు యు నే చి రివా – త్ర న్ని వస్తుం దా – రత్తా – రా – తులు ం దాంతివిఖు యు ం ఖు గి గాం ని యుం ం న్నిసము యు ం ఖు నే గా – వత ము శ్లవు ఖు త్రవు ఖు నె లదివి బొలు లు పు త్రత్తా – వు ం డ్ద గసు
నక్తి ఠం ద్రి నేసు రా – తు లక్ష్మి రా – ఖ రవి న్ని స్తుపు ల నసు రా – వు ం గసు ల ... సువు వా – ఉత్తి బు ల్లి గసు వ న యు లు గడు గసు దుర నివ రం ం ఖా – నం ం గ్గి ది వ్వర ధ ం ఖు నస నవ్వర్త న ం ఢ్తవ ం వ్రై నవా – ఢ్ర వు త్తి యు స

[illegible]

[illegible]

నగానైగతుడగామనెైల్లు॥దిగడగడునేశ॰ [illegible]

తనప్పకరధాత్రిఖుడునిగ్రత్యత్రరులగాగసంగా [illegible]

[illegible]

[illegible]

శ్రీ స్తుతరత్నమురవలుతలతైలుతమువెదిరలగుపడగన్నియువిపడువిడుగుగమివాంయువిన్నురమ్ము లమ్మవంబుధిమిాదనొరవందవరపెగ్రవ్వల్లఫ్లు ద్రాశరవరంప్పుకలు వారిపూరిం...వడిం...పువిచలిప్పనాడు
గ్రుబ్బునవెనయున్నుకన్నెంన్నంధిప్రా...త్రినంబునరద్రావమునియునయుబరువని భూని ఇద్దలుతంబువారవయనినన్నువరాఘుత్రింతున్నెనరనదుద్వత్తుగ్రాణద్రానిలతెలనయిాద్దుత్తునరఘుబున్ఁబులధిగాలంబూ
ఘునద్దివన్నునిధుగిఘలపుతునొమిత్రినతనుళయు మందిధివవలయుదియురున్నరింప్పవలయునననంన్నరెఇద్దుంతుమరియునెంపెప్పిరు చాతినిగుదలింవత్రిమురిభారంశిగనగాంనంగా
నాఘలతనంప్పినెదూతిచెప్పివిశెనపైప్రొనెలు వల్లిందవునొప్పెతదాప్వెంత్రుముగప్పిదప్పిరిగతునెనామాతర్కలులాదులరాలుతంబయెబ్బ నవంబుధినివిరఘుశినూనెయిచెయింవత్రిముత్రి
వెనకనెనాదవెతచూవమ్ములునొందెనగా వెనిషూనవముతఘలనవుయుంబునాఘనిఘలరు గాశతశితవారివవద్దంబుబునయులపూరా నలప్పయులదెగదవగింవల్లయుఱింత్రియునిరవయులుసలవు
ఫనగ్గిళ్ళనుఖిస్యునులుపాతగిప్పుత్తునవిల ల్లుమరవరిన్నుపునదును...తవుదివ్వరూవవులుదాప్పిన్నాశలపైలువాంద్దనరవిశబవాభూము గాంన్నుబునత్తువాగానదరముబుమిరయుగాల

౧౮

పగవాఁ[illegible] విశారద [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

పొడిచె మా నిశాచరాగ్రణి నేవ పటి బాణ విరేయ బట్ట వానిపొట్ట బట్ట వసువము। వసుమతీసుత సెఝ్లువంచించి తెచ్చుటయు మగ సెవాఁ దయిగా దధిమధ కుమ సనువయు। ఆర్తవ రాత్రేశ సంహారంబుగా [illegible] యద విశేష ధవాఁ దధి
గమ తుకసను వయు। లంక్ర త్రిరసాఁ ఘాఁ నలవయు। వాఁ సెవయు। చ్ఛ్రీయు చరితవేయాఁ తిశైషింప్ర్య సనువయు। రాఁ తుధాఁ నల రాజ్యసయు నేత నవ సుర్తి స్వయాఁ వి భీష సాయ తల తల త్రిగ్రాయు తల నగరాతి [illegible] తరాఁ సుగేసహెత్రి రిత్తై
నుర సంచనౌదెనగాని ంధ్రుఙాన్వలఖం బుసేనుర [illegible] సనువయు। సయవిలయ యాఁ సం బున్నరాఁ విదర్శ తతిమెఁ శ్రీత్ర ంత్రుయుల్లు శ్రీవయు తి। తవి తాఁ సస్త్రపుల లాఁ ఖున్ధాఁ రలు నిపంగ ద్రౌ ఖి తెవి
స్వాత్మ్ర్రవం బుయు గాఁ రాఁ వయు తల యరాఁడి సుల ంద్రెసవిందాఁ ఖ్యవేదిగానాఁ నలాఁ చురలలాంస్వద్ధ శ్రతం తుడ సర్వచు వృవెయ్యు నిజునరవ్రి [illegible] తిగాఁ సుధుతు కుగ నల దేని బిసును మసుమితెల్ల ధల ద
పర [illegible] గమురేం చలయు వింతవే। జితేనని వాఁ వృష్ణ ఉవని। యుల తిశ విపలుత్త సమృతం గదల డలుత నిఘ్రవితిపయ సంచాఁ రుతిపడు నిత్రం బురాఁ తగ [illegible] బద్ధనకుం తలతమలు వేగ। మసుసుం తలు విద్రు వ్రు
[illegible] గని వెన్నెల బునే నిమ్మిం చలయు యయు। వాఁ డుబ్బ తలకేను [illegible] వయు తెనగ బమ్మల వెయ్యు తెచ్చితపోవ మ [illegible] లసెనెలు నిఝ్లు సైంచెదరయు సెంయుగం బులాఁ నెరంరు [illegible] ఝ్లువ లాఁ నేనెదరి ఝ్లు రాఁ వల్లుగిబిడి

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

౧౨౫

శుభమస్తు
అవిఘ్నమస్తు
యుద్ధకాండ
[illegible]
[illegible]

[illegible]

...రం బు నుం బాత వేల్పులకుం బ్రాయుధిం [illegible] సాం తత్కోపవ [illegible] యావవ [illegible] నసుం డగలయ యేం బు [illegible] వి సుగ్రీవుం [illegible] బు [illegible] మర్కటం బు నే [illegible] వ నేతవవ [illegible] నేవ దివ వరతే [illegible]
[illegible] ఖావె [illegible] మునే నేతు బదనము నేతల [illegible] తేంతే వ [illegible] ంవ [illegible] దగల నేతల [illegible] దగనేనే వెన్నెముని ల్లంది న్నుం బవ [illegible] రం భమ్ము మ [illegible] ంబ్రిలు మర్కటుం వర్తిదు [illegible] ల నేగతే [illegible] యుధ వుం బుద్ధి నే
ధరిత్రిజాలు లొంయ దేతి వెరిం [illegible] [illegible] కాపా [illegible] యుక [illegible] లుప్రమది [illegible] కతవుం [illegible] కవతి జా [illegible] దమము రారిపు [illegible] దమన్నని
దేవ్రదము దేనతనేతి [illegible] వలదేవ [illegible] వరదే వినేత్రపాలిం దాపాల నలన్నవి మేలుగ నేత్రల లబవా నిమిత్తంబు యుభ [illegible] వాల జయమవ సనవు [illegible] విదనేతేంతె వై వి తమింతనేవ
అనేకవిధి నేదేవ్వరుం [illegible] లుకవ ఖకలకల [illegible] బవనతనయుసు పరతెన్నిం చ్చె [illegible] వగవ్ము వధ [illegible] యనే [illegible] ప్రయా [illegible] [illegible] నేత [illegible] దావనేయ్ము వ [illegible]
పగలింప తెరగు [illegible] తెవి [illegible] [illegible] రంబులు గతులు లప్టు లుయు [illegible] వ్ముత [illegible] దలజ వములం [illegible] బు వీరథం బు [illegible] ంబ [illegible]

౧౪

రు ం డ్రైవనికె నాం ంబ్బు [illegible] ం ఘటిగనె నెమదు లక్ష్మిరాయ ంతల్ల చక్కాశిఖ నెత్తిల్లి నుడి వమా - రు సుర్తి నుని వి ంగ్రోవ ం బవ ధరి ంవ్వరు గ [illegible] దరుం వ యం - [illegible] వ [illegible] వెడి యు [illegible] నె మా - యు
లుకె త్రు [illegible] వ బురి ంవి వత్స్రా ంవి రాడ్లు ఖ తారన [illegible] - నె [illegible] త్రిమ్మత్రవ్రశ్శర రి భిగ నె న్మమా - లు ఘశ శ్శర రాము ంతుని ంక్లుదల వకె యు ంబ్బిగి వరి వ ంది గా - నె యుకు ం [illegible] రి నె - రకి యున్నిం తుకె తి వ ధవ యా
వి - ంబ్బికి ఘవ ఘల్బనె నె నమ్మువి రా - ఘుంతలనుమి [illegible] త్రా - వుత్తు నవ లూం తి ంచ్చి ఘత ఘమ్యగ యు ం [illegible] నె వచ్చి ఘ గ వా - ద గుత లనువతి చివ రవి - వ ఖిత్తి తనిదికె పెం ళ ం వె త్తు రు గ నా - వ బవ యు
రమ్మిమా - నము ండ ంత్త నెగ ఘశ్రభి నుత్తవి - ం [illegible] ఘిని నత గదు బ్రా - నిని నర కాదిగ జి ంమ్మవలు వదు కత్తు గిత్తి నమత నెళ్ళాని వవ నె వమ్ము - నె న వము నెని ఖ్యనెతి వమది యు [illegible] నె ఘఘ ఘత్తు ం [illegible]
త్రా - ఘరా - వితృత్తి గమ కెరాని తుల [illegible] వా - డు [illegible] త ఖ ంత్తు త న ంవిత ఘగ దురాశా ం ఖు లు వె కారాగు వా - నినెన్ని బా - న్న ంత్త వి ను త్తవు నావి నె యు ం బులు గా - ఖ్బది నా - తె లూ తె వి త్రా [illegible] వి దు [illegible]
రంగల నా - ద వతి విని పె - ల ను గి ఘని ఘజీ భ యు దా - నెము లనుల న త్ర వెంద్దా - దు యుబె యు నె డు గా - మవి నదత్త ఘ గి లి ఖి లది శలి నె నగు నా - ఘ గి రత్తి ం చ్చి నె నెల్లు గా - నె నె ంది యు ం ఖవ లదులు ఘతె ఘయుత దనె నె రత్తి నరగారి గవ [illegible]
తై నెద శా - నన్నైక గా - మ నా త్రికగి త్రతిని యు ది తృత్తి దుగాని తెం డి తని ంనె గా ంబ్బునె వ యు మిచ్చితి నెమ్మి నెఘవ ఘ ఆ నినె ంగ పిళా - యు తు ం దు రమ్ము నా - యు నుళి ం గ సు ం గా నినిదె వా - డి వర నుకా ం ఖు ఖు వి వా - రి ంవ్వ నిది యు [illegible]

ధనినను మడిత్తునే। మను జేశ్వరత్తరు గాంవమ్ము మంచ్చిం చాతలంబునే నటెసతు గాత్ర కవేరు నగసత్తారస్నీతులు ఖులవము ఖ్యగంబులగలవైభవమదె వర్రవిరా రాజపతియశ్వనవధరించి నయుం [illegible] నఖనవమన్నునే
ష్టుతంగదుండి త్తున్న।గుగాదం హంబులు నిచారించితేటా। తార్యానిఛ్ఛియం వితంతు శత్తుండు మిత్రువా వంచింత్తనవనదనినే జూంబవం ముండిట్లని రామునియు యుట్టవాత్తెనవగరత్తనైత్తి నప్పుడు।విది [illegible]
తమువా రినైలవా శివన్నైన పుడ విరా రింప్పవలయునే నిశా ధృతప్రముదల నైతవేగు వాసింగదలకయుగన్నాని [illegible] వగా రన [illegible]
దితెంధలంటునే ఖవవితేనే వియుతునే ధనిధవా నుమం తొన్నడి త నగనిధివవంచినే వారలవెరి యునింగితంచెరలనత్తవతు।ధర [illegible]
వఘుదూ తదండ్రిం పుడగదనిదశ్వత ణ్యనత్తుజై ఖ్యినే నునాయ్ విడివించినాతితంతు।దా శాచరాత్రతిదిం వది [illegible] యంటునే యుమా [illegible]
[illegible] యనేబంధువత్తున్నుడి
[illegible] రలవనేచెరీత్తు రలవత్తిమినేతనగనవమనత్తు నిచ్చుయరిదిదు।రాయంచ్చినా శిరా జునవమధిరించి మేమయుగాలవ్వనా తెన్నా తెంతాతవమ్ముగాతాధ్వంధ్యయుగా [illegible] ంగదలం
[illegible] త్తు రెత్తరం గడి [illegible] ఎరిమునిత్తు జెనేంజినే జూ [illegible] రినే కే తంటెంత్తు తెంన్నేవ్వయుమా హ్వాపనకరి జూ చిరా [illegible] దునవిభా. తన్నింబులంబ్బు [illegible] తంటం।తనుయులు దెన్నవయు యాతు

౧౧౫

మం॥ నృతి నభూతభూతాగం బుుంగ ॥ పురే ఘతసుత్ర నిప బుత్రం దరులు నిరులు నీ॥ ని యూధాత్న తృ లోలను శ్రీవదమన వరిదేవనవరు బున౦ ప్రభు౦ బున తనుగురి౦ తెబునిత్రితుల౦ చెతదాన్ను భూతులనె గతులు తాత్తదివ రులా
రతరరె కాబు దభిన్నె కభు కా ముసరిత్నిలాన్కె కచరగానిని౦ గాలు బువగా నివచ్చిరినెల౦ తును గారు నా నా త మువేంవరాధి యుగురా వనాయు త౦ మ్ముత నెవి ఖేవ కలి శ్వాన్త్రుడ౦ వరు నా నవిమలతనిత్రుల వా త్ర గిడి డబు
వ్రులె॥ ఉుగ్రవవనె నాతనె లక్కా వచ్చితి రావణాత్ము౦ స్తైతు౦డి రా త్రి౦ వరవ౦ కవెల తడ త్రి చెదు భూనులతని౦ త్రై గ బుత్రి౦ వురు ఖేవలనానెతడు చె౦ ఖురదన్నెన తాకె ము బూ వె ఖబ ని పలకాలదావి
నిరత్ని౦ ప్నగబు౦ మె నెభా౦ త్రరం బునన్నె గుపులనినే నా నరె ఖత్త్రి౦ డ౦ న్నెరె౦ ద్దునతి త్తినస నఘవె౦ విరవి రురానా వనాబువె గబ బాగా రుగా బూ బుదురు మునము ధ గ్రుమ్ములరయు వచ్చిన రు॥ రాత్రి నబు ము
వద న్న నెతుల్లు తె మురూ పం బు బుగ్గె కా౦ నివతి౦ తనె తమురు॥ గాత నవిమ్మిచిరలజ్జారని తివె ము యుచి వ౦ బు గాద ఖుగాత॥ వగము వమ్ము౦ డివ ని నె ధ౦ బునవధి యు౦ ముత్తి కా ర్లె౦ చనముదునా రము వ౦ గ
మ౦ డన్నప౦ గపు ౦ గవులు ౦ గనె౦ గాని గుని గరవితనూ బుప బుతులవినెత యుత్త౦ బులగునెన్నెనఖతడ న్మతడనేవి నివచ్చినాడ యుగునాత న౦ ధి తె తె౦ చ్చినా తవెంనతుల వై వి ... లడు గత్రె ప్లి నా

ల్పవెడలె శ్రీ పించి నేర్పవ [illegible] నేర రఘుపతి [illegible] బనినిని రుడనేమ [illegible] మకరంబు నే [illegible] యకొనకే మనే పడుమూ [illegible] యాసు తు [illegible] జనాతు [illegible]
వన్నంతెరిగించి నాడు మీ [illegible] నవము నే మడు [illegible] సర్వమయ రావణాసుల [illegible] చుబాధలు నిబాయునా [illegible] వరలవధం బునే [illegible] రాముడు [illegible]
[illegible] పవయుగా [illegible] రిని బాల [illegible] రఘుకే వరాయుడు [illegible] రఘురాముక [illegible] నరణాగత వత్సలు [illegible]
[illegible] రావణాసు [illegible] ఖరదూషణ [illegible] బుబులుల [illegible] బుబు [illegible] బుబు। మరా [illegible]
[illegible] తవతం [illegible] నేరము [illegible] రఘు [illegible] బుగాన [illegible] గగనేవు [illegible] గ। బునంబున [illegible]
[illegible] వు [illegible] దేవరా [illegible] ప్రకర [illegible] బుగద [illegible] మునె [illegible] బున [illegible] రింబు [illegible]
[illegible] గనంగా [illegible] నత్తం [illegible]

రాత్రి ప్రవాహ [illegible] వివరేన వెతలం [illegible] వమునివృని చినినా తండ్రనెనుంగ ధిక్కృత రత్నసులు రాక్షుల [illegible] మిత్రి విగా విశా ధుమింగ్రతక్క మగ్గదన వవెడనే మొయు పాంబ్రి [illegible] నెయిని త్రిపోనగది [illegible]
దన్నవల [illegible] నననృత్త [illegible] ండునేఖా మద్దాంబునని వి చి రావణాలంగనలంగా నిశ్చవన [illegible] వమవద్బురొంధమని వక్రము వెప్పునని త్రతప్పున్న గనవి త్రిశతిశతాశ్చల తరు తాశ్నమువేగతి దిరచునిపు [illegible] వేడుకవలని [illegible]
ప్పని నావచనం బువెల్లన వకిమొను రాముచెచెడి నయొప్పుడెరుంగుదు గాతచి యుద్ధకృతవల నివరివినవులంత్రైతనముంత్యలు లున్నలనలవా తన నంపామలనవా [illegible] లు [illegible] నగదా
పాలులగలమునాస్త్రనమునుంటవ [illegible] మురెడవి యొకధండత్రిదండులగుననే తకృష్ణుబంవ [illegible] ప్రేము యుద్ధ హృతధలుపన్నవిశింప విగలమంప్ర తరిపా విశింబునినమన్నరింప్పునిషినన్నె [illegible] రిస్యున
తని వలుం త్రిం చ్చై ప్రజలల్లి ంన్న్నవుతగవులు కలడెప్పుడు నున్నమాంటవేనవిం స్నోతవనకగడుచుంన్దానమొగమొప్పుచుంన్నది [illegible] శ్వేతరగలకు పృవేవతశ [illegible] ఘరవేలుయు [illegible] ంచినన్ను
బుచేయుయనువిప్రా [illegible] ంస్నయుయవ్వాంథకెలంభ [illegible] త్రిం చిశిరంబుదొంతునననమ్ముని [illegible] నాకాన్నెముతంబువచ్చె ఝాపలావేలమము గాంగ నిత్తనధుమ గావిరించిరలపా [illegible] గమ్మరల [illegible]

శ్రీశైవత్రుట్టా లనిరేలఁతఁ ణ్యునివిష్ణుపుడునే నైవతిద [illegible] గనవిష్ణు యులగాంతనేవి [illegible] లవవాలులువే యయుద్యతిమ్మినవరశలరావముని వావాలవలవలవము వేరినెద్దైలానెవెతి [illegible] ణ్యుగ ఘునేవ
నెుత్తంవ్యునగలాలనే [illegible] పుష్పవధియుంమ్మినలఁకే గావినవానలముంత్తునెతినయుతనినేవే అఘ్హురాముతిఁడెనవమానెవ్వరంబుపట్టునెలు తువునలువదలవు బఙ్గినవనదునేవతనిమ్మినరగణానిరపు
రాముగనలఁవెులవదకవమనుయిమెంబుు వలుతినవనివితవత్యివ్యతుంటిదునేరిత్తుండిగనువునద్దినమయ్యుండుపుడునెురునగజిరి తంబుగలవెునవైమెపువయుగఘినఘురంబె
తితినవాలునెలరఘువితింటాచుపలుఁత్తిత్తిభి వగాంబుగానురితెయమయరంబుదావవితునగుత్తరదాత్తినరుండభంగ్గవిట్టురిగెనవంతుము నేవనెంవిదియుగఘ్హియవెల [illegible] ణ్వానిగ్రవణ
యుఘ్హదావివివేవణావాపగాంబుబుబలంగరా వ్యవత్తాలంబంతింనానైతద్రిదవాన్నిదెవమద్దింపువునువాత్రవాస్తుతముబులగలవారువారింమ్మి నద్దియులకులంచెమ్మైరంత్తునుణ [illegible] కనఁవమ్మునులంచె
వితివిషణాంతేన్నగుతా [illegible] వమదంబాలు వివనవునవింతేయుంన్నెర్యుభత్తతంవవముాలన్నలంతేవాగావదాముాలలునెమలుచాలవృ్టునాతెంత్తెనెగ్ధవఘత్తివవిన్నెలిత్తున్న [illegible]

౨౨

నను౦ రాచన్నా లునా౦రు నిత్తరణవే చుటవా౦రు నై౦దుడా. చుటు౦డులుతా౦నైతా౦ నన్నిల్ల రా౦ధునిల్ల బ్బతే ఘనుదకవను నలిళితత్రునఘ్ను ... రాచునై రవైన యచుఘ్ను గలరాచుమ్మళ వా౦వ్రిదరాచువులుల గజ్ఞిన్నై నవుఘ్యతుల దివుల దేవా
చుపె౦దలదచుష్టనరిత్రా ఘనా౦పె౦ష్టు నతిఘ్యు లనూ౦రు౦౦వరమెనైఘు౦డఘు౦లనై౦దుటరులగనై హొ౦త్రులవా౦నదె నయునతెదలుకట లుప వితిణేనిరెనల నవి౦వ్వణు వఘ్రనుచుల౦ గనణక్త ఘ౦రణ౦ఘులుగా౦వతి తేనేనవ౦డు
మరియచునలద౦నా౦ననుల౦గనల౦గా౦లు౦ ఘ్రఘ్రఘ్ర. నృపతి త్రియఘ్నవినలను తైయుకా౦దయణేమరా౦జవేమ౦ నృనలతప్పుగా౦డువను నిమ౦తల
నవినూ౦నగనివమ్మ్రుఘ్రాప్తుమా౦నన్నవుకా౦ర్య ముళివలదునె౦డిరసమలఘుగా౦నవతినన్నెత్రా ఘ్రఘ౦ఘ౦ఘునిర౦త్తరల౦బనుచున్రై౦ వుణ్ఘ్నత్రైన్న౦నకవిచునృగనేతజిత్రూన్నునహ్రూ
గఘ్రురగనై౦రా౦ఘఘ్రనా౦రి త౦౦వ౦౦పూ౦న్ని క్షిరనవుగు రా౦చుతనల ర౦బూ౦రా౦తి రిన్నత్రిను ఘ్రూ౦గా౦ధమునెడునవు౦నలపెలునన్ని ఖుల౦వఘధ౦భూ౦శిధ౦రా౦౦ఘ౦౦తి౦ నృపర౦వ
నకాంల్లిగా౦దునే ఘ్రుతరిగా౦నననతిఘ్రువన్నలుఘ్రిషుఘ్న౦డవము రా౦౦నృదినా౦రా౦ఖుబా౦౦దనలన్నెమవుమునత్తుల తిలినో౦చు ఎరరగనునఘ్రు ఘ్రఘ్రవితి౦ద్రునెతిర జుళన రనా౦యుతతుమ్మవా౦నెతిమువిఁనపలలుదెనలవి౦లాల నకా౦వురిద్యుపవ్రముశిఘ్రఘ్రల దువా౦రుయత్తనెతతు
లుతనతెవితస్సువులరాజ్ఞగవితి౦ రా౦వినెనావా౦... న్నలతలఘూ౦ వృవుకలవఘనా౦నరుత్నదుణ్ణెవ తిపాతివ౦౦లభజనణ౦ద్రావ౦శి౦వగనితిఘూ౦విధుల౦ఘ్రఘదిరచునల౦౦ఘ౦౦నఘ

[illegible]

[illegible] ఘమ్మగమా[illegible] తలవా[illegible]
[illegible] బుదలం [illegible]
[illegible] రపిం [illegible] దొరయిఁ [illegible]
[illegible] వాఁఖిల్లు [illegible] విపు
[illegible] మ ద్వారా [illegible] బులుగెవివిధ [illegible] యి ఘు
[illegible]
[illegible]
[illegible]

విముక్తగనాశకాశ్రిత్యం వ్యం బలిచేతి రామరజోం [illegible]

మహిమగు నేర ఋషులు నే [illegible] దశనువువరై నేర్చెనం ఋలాడ్డి [illegible]

గవేశ బుసువా వితవ్యుదగు రా సుత్రీ [illegible]

రా దిమగునె త్రోశి[illegible] వరా రా తుసు [illegible]

లం [illegible] వలు [illegible] యశ్రమ [illegible] తం ఋ

వాస్తవ రానపట [illegible] రి సుత్ర [illegible] ము [illegible]

ఖని డెబుపుత్రపుత్ర – నజ్జు నన్నరెళ్ళ [illegible] నిడునమకా [illegible] బతెలంన్నైవా – డుభెలనా – తెలియుబిడదెబ్బిరయు – రతెలం – డుదురె వా – త్రుమా – ఉత్తెరెతె ంతె ఖులు తప్పగా – తె – పుత్రపుని [illegible] – రథ మునె డుభవి ంచిన వా – డుగా
నడెబుష్పురణి నిన్నెహా – శృగలవా – డుబలా – ధిరెలు నన్నెలం తేతెనగంతలనెతోషునా – డుతుగనల ం గాంనవత్రుమునెలగా – లనా – ఖ ంతలుతెక త్రివన్నెనన ఖ ం తతము [illegible] మా – పెదనెపుత్రపుత్ర – ర్వన ం విష్ణుతుము
నతెలం ద్రుతెన్నా – పా – యుం బు లు న్నెత్రొవలు వా – వ – వెర్స్నవి రుద్రమ లవి ఖాయుధురుబిలు గెకాంనరుగా – నలు ఉగుదము నితెనే [illegible] పుత్రనననతనివ బుస్తంలబుతెల నం త్రుల్లికి ంచిన దనతంద
రుం దిఖనిడెబుపుత్రపుత్రలదాంత గాంప్పెదము ం బ రువా – నఖుణి గాంబ్బిజునంనఖుం జితలక్ష్మలయునునపురం దగవుదప్పిరవిం – విదినెల్లనా [illegible] నన్నులువయును [illegible] త్రునం త్రుయుమునం బునగాం
విశెవిం చినెనన్నననలలన బత్రిబత్తుకాం నునషుడ – శిర [illegible] లువన్నెవతత్నిపుత్రపుత్రదిగా – రగాం బుగా – నత్రెరం న లవతదుర్రా – మువులఖుంపినవెను [illegible] యునం గాం ఉత్తెన్నవలతి [illegible] ం గా – త్తనా – కాంలబిదవ
తెరుం గరునుత త్రరం మనెనిత్రిం చినెనెం తెరవం బులవేబుతెనవంబుజాలదెం వు – వునన్నెరనిపవితెవెం త్తి [illegible] యుపుత్రపుత్ర ంత్తి త్రిష్టుంయు తెంలనె డుదుమువితెల త్రు మై దినెవెల్లినెతెపెల్లం యు [illegible] నం గవ్రవం నన్నులనావ

ర

[illegible] ... [illegible]

దితనికెంత్ర తెలియని ంత్రయు విశుపింప్పవల [illegible]

[illegible] ... [illegible]

నిత్తినిసెం ప్రతవా వనము లుత్పత్తిల్లు ప్రారంభనరి నిర్వేమము లుపేతమునగు నంతంబుల [illegible] వేగు లుపమరత్నాకరమింతె [illegible] వము లుత్పత్తి గలుకా రుగదిల్లం బుత్రైయు ంతు వృత్త [illegible] ద ము ంబుల [illegible] ర ఘ రా దేల
యం ందుగా న్ ప్రభుసవం తు లవా పాటు మవల్లువ గలు ప్రౌఖు నివర [illegible] వేబు లుత్పత్తి [illegible] వమరల బుహు [illegible] యు [illegible] వము [illegible] త్రైర గుమ [illegible] త్రమము [illegible] గని యు జె ప్పవె
రతురు నీనె జా ప్తురసెం త్తురు గాక వివత్తి రా ఉంద గదివి వము వలు తంద మత్రసేతు [illegible] గారవం బు నిర్లు [illegible] వనికవదు ా రలమర నా వ [illegible] వభినే యుత్తె
జనక జు ఖా ప్రిరుమవల దువక్క ఉపెవ్వ నిఘతెష రా ముద నా నైవ్వత నుహ్వా ముద్రో వరు నాయుంథో జు ము త్రో ధ నదు [illegible] సంగ్రామ శ్రీద తెల నా [illegible] వ ా ఖులు వితల మువితులవ్నే నవ
[illegible] శుచకనథ ావ [illegible] ర్పరు బఙ్కై తెం వ [illegible] రం బు [illegible] వి తనెనకరదా థిరా [illegible] ందిదవశ్య్వ [illegible] వా మురంబు లు మెర యౌ నరద [illegible] న గుణం [illegible] ా నులు ఖుశు ప్రము [illegible] ా వి రు ందం
[illegible] నిఘవవు [illegible] నివవితి మందిరదావిరం బు [illegible] వింది వా లసా లా ంది సాథ నం బు లు ంగెలా ఖిలం బు గర [illegible] గు లు నెలు లు బి బి శిక్తా లు వి ాదం గమకం గా దుల నై [illegible] వం [illegible] గు చె రగా
నొ లు ంత్సులు ంవాశిఘు నగ [illegible]

౮
లకేశాంశకంబులతో జాజులిందిగా రింత్రైత్రరంగులకె వ్యాఘ్రాప్రైరంబువలవదనిపెక్కు వారిజ వ్రతము మాపి వెన్నుమ మధుపత్ని వత్సవత రనవు బుంబ్లైత వమలు గరులంగా ... యుతని నస్తవ మవృ్నవివ వ్రాతం
బుకేశకలకిరత్నింపుదద లతెనిపు చుమధుర లక్ష్మిడవి - వెల్లావియా జిహ్వాంజలిం ద్యోకలప్పి క్షైఖ రుతుప్రష్ట తరగకల - దురప్రక్కం వైనరఘుప్ని తిరుతరవత్రాంవా ... ంయెత ... వవిరవివిని ... చరక్ష్పరుండు
యడ తనినయనిక్షరో కృలుబౌలకింపృగనక్షి దిగ్గనసాంస్త్రానింబు తెదవిని బుని వాకాంబునకవిగె|నం త్రనందరు ... దిరంబులకుం బునరి|విభిషుడుండు నమరునాం ధుర్త్రిణా తకవయుం
బున॥బుబుమంగళపూర్వనాదవులు మాంవంగ మాంగధసాంతపంగిపాం|క్కంగపులుపేంధురం బుల్లవైక్రంపద్మకొనంబానువుదిగనిమాం|తంగపు మానపుత్త్రె తమదత్రవనిశ్చూర్రపాతపంకిల|వ్రాం
గనాపెయపృనెపునవురాంరిగత్రిపాంబునక్షిగిపాం పలకె॥కలుదురరవులుదినిచనియయుగ్నం|తవవుపుసద్దసుమాం|త్రిపరులలుదనుపొలుపెవుని|న్వరా దురిశంపోస్వనపునగరిమంబునను న్నయుస్నగద్రృుకి
తగకె॥వచుతంన్నిరాంగంబునసెత్రవశింతిసత్యంబునగలంతికిలతేతక్కనవనవ్రసంగంబు దినివియుద్ధిసితాంప్రశ్న ప్రశ్నతవవియుతెంద సైనయదినెమువవివెరవాం గ్నులవనవ్వధూమవుదరె|వి|షివింగంబుయుడెయువతువు

లకేకా కేకంబు లతో [illegible] [illegible]

బున్నే [illegible] [illegible]

ఠయు తనన ఠయు [illegible]

బున ॥ [illegible]

గరా [illegible]

తగనే ॥ [illegible]

నికినిసెంవృతవా వస్తువులు ఉత్పత్తి ఝ ౹ పొందినరి నేవములు పొందము గు [illegible]
యుంందుగా నె ౹ చెడునవంతు లవాని పొనువస్తువగలు ౹ మొనివర [illegible]
రతురుకోనేజు తృరునె తృరుగాక విపత్తి [illegible]
[illegible]

[illegible]

౮

టంబుషెంప్పురదులగని యొప్పజితరము నిరాయుధమై నవదాతిమ త్రిమూవారి బలబలుల్లు వాస్తిమత్తకాత్మకవారశ్రిమ్మ రంతుప్పుతెన్నులల్లుంగాతాలు నశాలనిమెపదానాదల లతలనాలులనిమెదవిరిము

దరాదనినమ నుష్టదిష్వరల దశానకనతిదియుట్టులు ష్టునైద్ధునగలదిష్టుడం నాదగవనాదవము త్రాత్మదుత్పలు భక్తగాష్టెనదు బిగ బదానరవముతే శ్రితదా పదివేలు ప్పైడనెధ తలెమము మునృయెవ రిరాయు నృ

తప్పుగలదని నలుకృ ఖుండిప్లనియెు తమ్ప త్రారావ ధవముననకరిగిరవా రావారవమునబది నెపాతాశ వెుదురాపరిగతిరిమూరిపారినవారినె మరినవమునస్పబనుముముతమిలనిప్రినవత్రుదం

శ్రీ డనలవాతిల్లినియెుదము తపురజితై కుశజ్జె రిం విరాముమన్నెము పామయతెంవినె బురదాపం బాననరి విపాయు నమురుపప్పుత్తుం తలవా ల్పక్తగాబరిష పతనజాతమూతవాతినెశ్రీ

శ్రీదూవింత్ముతనెబరిమూతుకంబరివందిక్రో ఘునిదినాపంత్రుంబులంత్రె శ్రీరాభనిమురియుజెప్పదవినలవెుక్తవువవు రిముతనెకెనిరతా తలుప్పు తెంవెనెనుమగవదునరలలమైలయుబవనా

ధనవములవారి జెత్మివత్తుదమమరారివంముముమ్ముతిరినికెలంబెకనయుకనిక్తూత్తుతెనికెలంబులంతనవా డిట్లనియెపకె పురక రుంవిసురనావుతనపరసనావులతాంతగూతినూరవతినైన బూరిగానియెుదనెత్రి

వానరలబుంగెనరోముసెయునరలుంగిరలుబునైపుపుప్తునినవి విమవదివాశల్లుకుం తనను మపెదరుందుననుతూ దూనాస్తుం తునన తెతిరా యుంతుసనమవతినాయుం తునను తెనన్నితెతలం తునను వత్రివానుతల

౨౨

వారిచలనేదాశరథులవద్దాస్త్రంత్రవమంత్రయునారిగరి ప్రవచనము చెచెనమే [illegible] రిచవంబుదలచి తాంనుచునాకృతనంబ [illegible] యుఖ్యూ [illegible] వపూర్వాంతతవిసే నరంబుతేతున [illegible] రయంబున్నధా [illegible] వచ్చి [illegible] తెవానె ముత్తుతి

చెరితికావలిరయుంద్యనిశాతుకాంటిరన్న [illegible] భూరిమహావి నిపాల్గితముగాత్రి [illegible] రహెనితైకనె యతనతై [illegible] విధివిరతముదిక [illegible] యభంభునే. వాతదనుండిరాఘవుతిప్రపుప్రవసుధేముబింతే [illegible] కాలయమె గతి

సైనదాఘన్నగ్రామరననరంబుగనునికినడతెం త్సురులనభదావావెంచెవిదిమహానరింబినె చుయుంబ్యమునెమ్ముద్యవి [illegible] నవిదా నవిధు బునెదలంప్పుదరమాపుబునాతనివచ్చెండిరయునెక్కిని

ప్రఖిలనెమ్మతిగావింపునదియుబవావిరార వుయుదావిరయుందాంతకైరకాలినడపునదియునాగాడునా [illegible] రయుగ్నిదియునిమ్మిధంబు ఋత్రమామర్ధనమాధవమవయుంత [illegible] నవాంబ్రావుతె

పుత్తావర్ణమందరగాడిదినిచ్చయుంఘుడంబునె దిగడాకవుమున్రిపులచెరనివునాడులుతమనులతరునుబునుమున్దుగ రావలయునని నాగ్రవగ్రాం [illegible] సుస్తులన్నె సుబుఘారతరాత్రపుతిదారి

[illegible] రావలునిగుత్తింపముపనీగనలమూడులసైత్రయవిష్ణువింన్నముతెవెయువతదక్తరఘ్నాటయువచలవరరనా [illegible] లవులబాంలుగనికనిరా [illegible] రారికూన్నెగ్రా గ్రతలంగాంత్రు్తతచెరుపుష్పతము

[illegible] గంగిల్లినుబ్రెయ్యులగద్దూలందాంతితెవానవాదిసురలనెదాదనంతకతంతా [illegible] నైలాపానవలమెత్తితిచిధమునైగత్తెంబునన్తూంత్తముత్రెలాంకంబుల [illegible] కాంకయునాధనంబెడ్డిలనై [illegible] గ్రమదియునం

గలపెలునదరాళ్లుపునేళ్లుఉండెను ఉల్లిపు యోజనకాత్రుజంచశరత్నోరుకొండలంరా మొభార్శ్రీజూంటుటాజునలంరం యుత్తపదరానురలం రసారా రికెంపునకు భూంబాదశ్శా దిక్రైలవన
ములుదోంటునుభత్తినేగలచూ। యూంబులరాశిమా చిమదిక్రైంపిదలంకైసౌతోంపిలశ్రీ రాయుడునేప్పిపు బులునిది బంధింఛిమ్మిలంకై చెడింప్పిరాత్తినా థవముపెన్నురముర యువము। మెర యుంనంద ందుర్కొతృరుగు
నా రా నమువిగృతిరి యుత్తురంవారత్తువిన షూరకృల్లవరంప్పురవిపరని ంచ్చిధనలరా ంబదిరా ధనత్రునరంబునసవనేశినేతుబు ఖంఢింప్పిశిరవుయుదునువూ ంబినశాభిస్వావాక్రితి
తల్లినెత। బుత్తిదినస్తునై గలులుభూందివి యుదుత్తానిక్షత్తినెభూనశినెవుదుడిత్తునెకొటిందథవరనవరనవంబిక్తెంచెదుపుత్తు కొరత్రుప్పడిభూనెనై కాత్రునేపుత్తి యుధివీవులతలనికానా
యుత్తుంరంముల్తునకరుమనా తనతమున్తై గాయుభుతావంవారతుభుమి యుతుకొంనిశ్వింమునను నను మిత్రా యులిరునిదిపు రాంవాగంబునాపుత్తపుపలత్తు బుభుత్తకుత్తిర్తె।రఘుల్లిపింనిన
సాతరరునదాంవభూరలుబుత్తాకొంమలుదివవ ములంటపెంరిబాత్తరి బుతిముంమ తుమావిపిరవాంవానెతుంతనవావనేపురమంబాశిలంబ నాపైలాంచదునసవతి వామదబూంబుశిసౌంబ యుయుముశిచెభూందదదుదత్తసనంగశి
నంబునంనంతిబుదల్లిపెసంగనవిన బుల్లనేపుడుపుతినెతె ంవత్తగాంవిపంబవంబునదాంవిమిదుాబుపోత్తవపుదమున్నునునున్నాగని యూమిమునువిత్తాంతల్లునసబుబు డుబూదింతెనంత్రునత డలంత్తనెనిగిపునా నవా శాతివేగులు

నేనే విధంబులం దముజా తనేష్టితంబు లద్దానరదు లతెంచి పెంగ్రవింపు ముదైదనైద మధురఫలాదులు పత్రానింపు ముదదవిసెం వనమ్ములయాన్నెలంబులు గడశీవపెలదుముపి రేరాధి చెంవా నాంబులలి

యునేతి దూరంబు నా ముప శ్రీకర తని రా ఖు నల్లిల్లం తమ్మలవాగు లవారిఘు ఘనైసా దూష్ణా తపైనంబు నఖండ నెఘరఘా రం దష్నితరవచధిరి ఘూత నిద్రాంవరంబున నెసదత్రెగా వా దర్పకరమనదసచ్చప్రా

నేత్రవిలా నంబునుజా దా రంగ రంగ దప్పవనవత నఘుగూప్పనభూం త్రప్రాధిక వా ధికిన్నియాదు పత్రని వది యాత్రిం పైనమ్మువచునవి నంబునా నియాడు మంబూరసరినినా నా వరు ల వా

చెలా వనంబుల విడిశిర ప్పుడు లఘుల్పదిలవా నంబులు ఘంన్నరవులఘంనివరబువాలపులుమ్మప వాన్న లతలనైవడిజ బువాంచప్పపు నపావా రాంఘమ్ముబవాలన్న పలవనరలనరగ్రావరుసనవిల.

నిల్పసుప్త పైకరజంవారముతేనుయులవరత్రావా ఘా రగతులావా ఘన్నునైపావశనందడివలు నెలరయువధినంతఘ్నని యూనాలు నిగుడ విధిధవాణిం నినంగతివెలయుని నబునె ఘా జెస్మవెవి యువితప్పత్రాయుదరరా

౩

నొత్తనేము ంస్రుజల ధివష్టనవని త్తలవమునే యున్నగత్తనన నవురి యము నిను తుమవమును ంగివి చలనవము త్తరే నొపవయివి నే చెప్పగితునే వనే యుష్టవే త్తనే శిమి ంత్రతయము దుధివస్తవు తములతునధివనినవ్వు వల్లి

వనయునెంగివేడియం ... నే రఖూరుంధ్రత్తా రవు తరునె త్తునవులు ఘవ ధ్రుమ దవము నెదుా రివే రిపెనుప్రా కు యుప్రా కుదు రియ్యునె యుడా యుదు రుల ... ంవనుస్త్రము లుడుయ్యురు ముందె యుగం ...

లము ల్లదము లవా రజింవ్యుదు రవాంవ ... రుపా నా ఖలనవానె ంగు దు ... నెత్తువరంవగత్రితుా లగె ద్రుంతు రుత్రి లుత్రం గము తిఘ్రతఘ్రా ... త్తనివము ... ని పె ...

తు రాంత్తని నెత్తుద దిసుపం డాంత్తదా త శికే నెనెదుమనెనెక్తత దివదజ ధియనెదియ్యనెక్త దుత్రిం గునేఘ్రుజు ఘపం ... నె ఘుా బము తేపె రిత్తెప ఘ్రుఘలం బుబుధిం ... నెనులు వ్వం తులు వె

డినెదనదు వంశ్లిత్రివిం వలనెత్తంత్తుత్తం తు వేపంతు లు యుమా తినా దుత్తరపల్లవ మల్లలనా పవ్రి ంగిలుం ... ంవము ఘ్రంతెము ంత్రితనె యుం ంగు తునూ ంవ్వుగు ఘ్రం రొబుం వ్వెగునె ఘ్రవను ... రియు

లుమదికినైర్తిం చినేఘ్నుండుచు [illegible] నంబచ్చుకమెకాక గగనత్రయుయునుగానం బట్టుదెప్ప ఘ్నునై [illegible] యుక్తఢ [illegible] లక్ష్మలు [illegible] యుత్తం [illegible] గవిగివీకరం [illegible] ఘ్నురలార
గానసుతుననేదికినేఘ్నుమరునే [illegible] పువే [illegible] నమగ [illegible] కనైమెచ్చుకఘ్నుధయు యుండుదురదంక్రాంత్ర [illegible] విరాయుగ్నగరంబువదమ [illegible] కెయెసు [illegible] లవ [illegible] లక్షానయువదిరెవురు
సు। దత్త [illegible] తరదవిర [illegible] రంగబల [illegible] రాయుక్రాంకలక్ష్మయుయుసు। తూరప్పగవనిం బడమక్రమాదానాసులువదిలక్ష్మలుసు। మదన్నమన్నండం బుసనిం దురచందురంబులగునైన్ని
[illegible] నన్వ [illegible] సంబులు [illegible] ఘ్నుంన్న [illegible] దవ్వి [illegible] ఫవనే [illegible] ంతున్నయునరఫ [illegible] గఢంగిలంకత్రితూఘవలంబు [illegible] పెరి [illegible] పేయ [illegible] లయ్యగు [illegible] దేవ [illegible]
[illegible] దలంపననపుధునేఘదునగిమ [illegible] నుబవనాతకంబునరం(బ)యూనరంబుచేయయుదురరు [illegible] నరమం తూడుదవింన్నవించినేనన్నెకే [illegible] డిక్షకనాయు ంగన్నంగ [illegible] ఉంచశఫయుని [illegible] దరిక [illegible] గగనమగి [illegible]
[illegible] నగ [illegible] సుణం బు [illegible] మువనాతక్షేవార్నినిఫుడంకదవిశేసుకుతుగిపలు [illegible] యులుడ్డేగపుఖుతాని ప్పలమున్నెకులం దెరు [illegible] వెఃల్లు [illegible] సుఖముసా [illegible] ఫలమూలమధూదక్కమము [illegible]